అనుదినం... జనస్వరం

నవతెలంగాణ

శనివారం 12-8-2017

సమగ్ర తెలుగు దినపత్రిక

సంపుటి : 3 సంచిక : 225 | Published from Hyderabad, Rangareddy, Khammam, Karimnagar, Mahaboobnagar, Warangal | www.navatelangana.com | 14 + 16 పేజీలు వెల : 5.00

వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం



ఇక నుంచి నేను పార్టీలకు అతీతం: ఉప రాష్ట్రపతి

- చైర్మెన్ హోదాలో రాజ్యసభలో ప్రసంగం

న్యూఢిల్లీ: భారత ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్య నాయుడు(68) శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతిభవన్‌లోని దర్బార్‌హాల్‌లో రాష్ట్రపతి రామ్‌నాద్ కోవింద్ ఆయన చేత ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్,మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్, కేంద్ర మంత్రులు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సహా పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, గవర్నర్లు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, ఆ పార్టీ సీనియర్ నేత ఎల్‌కె అద్వానీ హాజరయ్యారు.

ప్రమాణస్వీకారం అనంతరం రాజ్యసభకు వెళ్లి చైర్మన్‌గా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఉపరాష్ట్రపతి రాజ్యసభకు చైర్మెన్‌గా వ్యవహరిస్తారన్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు రాజ్యసభ సభ్యులనుద్దేశించి ప్రసంగించారు. ఇక నుంచి తాను పార్టీలకు అతీతమని, అన్ని పార్టీల సభ్యులు తనకు సమానమేనన్నారు. అందుబాటులో ఉన్న సమయానికి అనుగుణంగా అవకాశాలు ...9లో



దావిందర్‌సింగ్ భల్లే భల్లే

ప్రపంచ అథ్లెటిక్స్‌లో నయా రికార్డు

వివరాలు 12లో

జీడీపీ వృద్ధిరేటు 7.5 శాతం అసాధ్యం

రెండో ఆర్థిక సర్వే స్పష్టీకరణ

- మధ్యంతర నివేదికను ప్రవేశపెట్టిన కేంద్రం

న్యూఢిల్లీ: ఈ ఏడాది జీడీపీ వృద్ధి రేట్ 7.5 శాతం లక్ష్యం చేరుకోవడం కష్టమేనని తాజా ఆర్థిక సర్వే వెల్లడించింది, ముఖ్య ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణ్యన్ నేతృత్వంలో రూపొందించిన ఈ ఆర్థిక సర్వేను కేంద్ర ప్రభుత్వం శుక్రవారం పార్లమెంట్‌లో ప్రవేశపెట్టింది. గత ఆర్థిక సర్వేలో జీడీపీ వృద్ధి రేట్‌ను 6.75 నుంచి 7.5 శాతం వరకూ అంచనా వేశారు. ఫిబ్రవరిలో బడ్జెట్ ప్రవేశపెడ్తూ ఆ సర్వేను విడుదల చేశారు. అయితే, ఆ స్థాయిని అందుకోవడం కష్టమని తాజా సర్వే నివేదిక తెలిపింది. 2017-18 ఆర్థిక సంవత్సరానికి రెండో ఆర్థిక సర్వే లేదా ఆర్థిక సంవత్సరపు మధ్యంతర సర్వేగా దీన్ని పేర్కొంటారు. రూపాయి విలువ 1.5 శాతంమేర పెరగడం, రైతుల రుణాల మాఫీ, పన్నుల ...9లో

యాత్రపై దౌర్జన్యం

విద్యార్థులు, జేపీసీ నాయకులపై టీఆర్ఎస్ శ్రేణుల దాడులు...

- ఇద్దరికి గాయాలు, ఒకరి పరిస్థితి విషమం
- గుడ్లు, కుర్చీలు, టమాటాలు రువ్విన వైనం
- కామారెడ్డి సభాస్థలి వద్ద ఉద్రిక్తత
- భిక్కనూర్ వద్ద కోదండరామ్ అరెస్ట్
- ఎన్ని అడ్డంకులు కల్పించినా స్ఫూర్తి యాత్ర ఆగదు : ప్రొ. కోదండరామ్

నవతెలంగాణ-కామారెడ్డి/భిక్కనూర్

కామారెడ్డి జిల్లాలో టీజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం చేపట్టిన అమరవీరుల స్ఫూర్తియాత్రపై టీఆర్ఎస్ నాయకులు దాడికి దిగారు. ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయంతో కోదండరామ్‌ను, విద్యార్థులను, జేఏసీ నాయకులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. భౌతిక దాడులకు దిగారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో సభా స్థలి వద్ద కుర్చీలు, కోడిగుడ్లు, టమాటాలతో జేఏసీ నాయకులపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. టెంటు కూల్చేశారు. ఈ దాడుల్లో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. కామారెడ్డికి చేరుకోకముందే కోదండరామ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ప్రత్యేక వాహనంలో హైదరాబాద్‌కు తరలించారు.



ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇరుప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలో రెండ్రోజుల పాటు నిర్వహించ తలపెట్టిన అమరవీరుల స్ఫూర్తియాత్రలో భాగంగా టీజేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ ...9లో



కోదండరామ్‌ను అరెస్టు చేసి వాహనంలో తీసుకెళ్తున్న పోలీసులు

ఆర్టీసీపై వజ్రభారం

మూడునెలల్లో రూ.కోటి నష్టం

- తీరిగ్గా దిద్దుబాటు చర్యలు

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ఆర్టీసీ నష్టాల్లో ఉంది...తరచూ ప్రభుత్వం చెప్పే మాట ఇది. కానీ ఆ నష్టాలకు కారణం తమ విధానాలే అని మాత్రం సర్కారు అంగీకరించడానికి సిద్ధపడడం లేదు. దానికి తాజా ఉదాహరణే 'వజ్ర' మినీబస్సులు. ఈ ఏడాది రూ.20 కోట్లు ఖర్చు చేసి ఆర్టీసీ వంద 'వజ్ర' మినీ బస్సుల్ని కొనుగోలు చేసింది. వాటిలో 50 బస్సుల్ని గ్రామీణ ప్రాంతాలకు కేటాయించి, మరో 50 బస్సుల్ని హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నిజామాబాద్ రూట్లలో తిప్పుతున్నారు. ఇవన్నీ సింగిల్‌స్టాప్ ఏసీ బస్సులే. టిక్కెట్లను ఆన్‌లైన్ లేదా మొబైల్ యాప్ ద్వారానే బుక్ చేసుకోవాలి. బస్టాండ్ కౌంటర్లలో లేదా బస్సుల్లో టిక్కెట్లు ఇవ్వరు. ఇక్కడే సర్కారు 'ప్రయోగాత్మకం' పేరుతో ఆర్టీసీ యాజమాన్యాన్ని బోల్తా కొట్టించింది. మూడు నెలలు గడిచాక యాజమాన్యానికి నిద్రమత్తు వదల్లేదు. ఆన్‌లైన్, యాప్‌ల ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవడంలో విఫలం అయ్యామని నిర్ధారణకు వచ్చింది. ఈలోపు 'వజ్ర' బస్సుల ద్వారా సంస్థకు దాదాపు కోటి రూపాయల నష్టం వాటిల్లింది! పేరుకు ఏసీ బస్సే కానీ ప్రయాణీకులు కోరుకున్నంత సౌకర్యవంతమైన సీట్లు, సౌకర్యాలు 'వజ్ర'లో లేవు. మూడు నెలలు గడచినా ఆక్యుపెన్సీ రేషియో 50 శాతానికి చేరట్లేదు. కాలనీల నుంచి ప్రయాణీకుల్ని తీసుకెళ్తామని ప్రచారం చేసినా...బస్టాండ్లకు వెళ్లేందుకు ...9లో



బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం అవసరం

సీతారామ్ ఏచూరి

- సోనియా అధ్యక్షతన ప్రతిపక్ష నేతల భేటీ

న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యూహాత్మక ప్రత్యామ్నాయాన్ని ఏర్పాటు చేయాల్సి ఉన్నదని సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారామ్ ఏచూరి అన్నారు. వ్యవసాయ సంక్షోభంసహా పలు ప్రజా సమస్యలపై పోరాటానికి ...9లో

గ్రేటర్‌కు పదేండ్ల ప్లాన్

మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి..

- 30 ఏండ్ల అవసరాలకు అనుగుణంగా కార్యాచరణ
- గ్రీనరీ కోసం ప్రత్యేక అధికారి
- కొత్తగా నిర్మించే రెండు రిజర్వాయర్ల పనులు వెంటనే ప్రారంభం: కేసీఆర్



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

హైదరాబాద్ నగరాభివృద్ధికి పదేండ్ల ప్రణాళికను రూపొందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతాధికారులను ఆదేశించారు. అందుకు అనుగుణంగానే ఇప్పటి నుంచి ప్రతిపనీ చేసుకుపోవాలని దిశానిర్దేశం చేశారు. రాబోయే 30 ఏండ్ల అవసరాలకు తగ్గట్టుగా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. విద్యుత్ సమస్య తీరింది, సాగునీటి ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయి, ఇక ప్రజలకు అవసరమైన మౌలిక అవసరాలపై దృష్టి సారించాలని సూచించారు. హైదరాబాద్ నగరం కోసం రెండు మంచినీటి రిజర్వాయర్లను నిర్మించటంతోపాటు రహదారులు, మురికి కాల్వలు, వరద కాల్వలు, విద్యుత్ సరఫరా, పారిశుధ్యం, రవాణా సదుపాయాలు, మార్కెట్లు, టాయిలెట్లు, పచ్చదనం తదితర అంశాల్లో నగరం ఎలా ఉండాలనే దానిపై ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. హైదరాబాద్ నగరాభివద్ధిపై శుక్రవారం ముఖ్యమంత్రి కేసీఆర్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు, ప్రభుత్వ ప్రధాన సలహాదారు రాజీవ్ శర్మ, మేయర్ బొంతు రామ్మోహన్, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషి, ఉన్నతాధికారులు నర్సింగ్‌రావు, రామకష్ణ, నవీన్ మిట్టల్, జనార్థన్ రెడ్డి, చిరంజీవులు, దానకిషోర్, తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. "ప్రజలకు నిరంతరం కరెంటు అందివ్వడానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చాం. అందులో ...9లో

ఉద్యోగం అడిగితే... చితకబాదారు

బీఈడీ, టెట్ ఉత్తీర్ణులైన నిరుద్యోగులపై లాఠీచార్జి

వివరాలు 2లో

- ఉత్తరప్రదేశ్ రాజధానిలో ఘటన..

వికలాంగురాలిపై లైంగికదాడి

నవతెలంగాణ - తలకొండపల్లి

ఇంట్లో ఎవరూలేని సమయం చూసి ఓ దుర్మార్గుడు మానసిక వికలాంగురాలిపై లైంగికదాడి చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తలకొండపల్లిలో శుక్రవారం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం... తలకొండపల్లికి చెందిన మానసిక వికలాంగురాలు (19) ఇంట్లో ఒక్కతే ఉన్న విషయాన్ని అదే గ్రామానికి చెందిన మాసిగారి వెంకటయ్య(55) గమనించాడు. ఇంట్లోకి ప్రవేశించి యువతిపై లైంగిక దాడి చేశాడు. బాధితురాలి అరుపులకు చుట్టుపక్కల వారు ...9లో

టీఎస్‌పీఎస్సీ చైర్మెన్ జీతం మూడింతల పెంపు



- రూ.80 వేల నుంచి రూ.2.25 లక్షలకు..
- సభ్యులకు రూ.2.24 లక్షలు
- 2016 జనవరి నుంచి వర్తింపు
- ఉత్తర్వులు విడుదల

9లో



గోరఖ్‌పూర్‌లో ఘోరం

ఆక్సిజన్ అందక 30 మంది చిన్నారుల మృతి

- యూపీ సీఎం నియోజకవర్గంలో ఘటన

లక్నో : ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లో అత్యంత ఘోరమైన విషాద ఘటన చోటుచేసుకున్నది. తమ బిడ్డలను కాపాడుకోవాలని ఆస్పత్రిలో చేర్పిస్తే.. వారి కండ్ల ముందే ఆక్సిజన్ అందక చిన్నారులు కన్నుమూసిన విషాధఘటన ఉత్తరప్రదేశ్‌లో కలకలంరేపింది. ఒకరిద్దరు కాదు ఏకంగా 30 మంది చిన్నారుల ప్రాణాలు అమాంతంగా గాల్లో కలిసిపోతుంటే.. ఆ బిడ్డల తల్లిదండ్రుల రోదనలు బీఆర్డీ ఆస్పత్రిలో మిన్నంటాయి. ఉత్తరప్రదేశ్‌లోనే అతి పెద్ద సర్కారు దవాఖానాగా పిలిచే బాబా రాఘవ్ దాస్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ (బీఆర్డీ)లో శుక్రవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. కాగా ...9లో



టాప్ కాలేజీల్లో బూమ్ ధమాల్!

కన్వీనర్ కోటాలో మిగిలిన ఇంజినీరింగ్ సీట్లు

- నింపేందుకు యాజమాన్యాల పాట్లు
- కృత్రిమ కొరత సృష్టించి బీ కేటగిరీలో డబ్బులు దండుకున్న వైనం
- పరోక్షంగా సహకరించిన జేఎన్టీయూ, ఉన్నత విద్యామండలి



(ఫైల్)

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీల పరిస్థితి అస్తవ్యస్థంగా మారింది. టాప్ కాలేజీలుగా వెలుగుతున్న వాటికీ తిప్పలు తప్పలేదు. ఆ కాలేజీల్లో యాజమాన్య కోటా (బీ కేటగిరీ) తోపాటు కన్వీనర్ కోటాలోనూ సీట్లు మిగలడమే ఇందుకు నిదర్శనం. సీట్లు నింపేందుకు ఆయా కాలేజీ యాజమాన్యాలు నానాపాట్లు పడుతున్నాయి. యాజమాన్య కోటాలో ఉన్న సీట్ల భర్తీకి పది రోజుల కింద వరకు కృత్రిమ కొరత సృష్టించి రూ.10 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు డొనేషన్లు వసూలు చేశాయి. కొన్ని కాలేజీలైతే ఓ అడుగు ముందుకేసి సీట్లు అయిపోయాయని చెప్పి విద్యార్థులను భయభ్రాంతులకు గురిచేశాయి. చెప్పిన డబ్బు ఇస్తేనే సీట్లు అని వచ్చిన కాడికి దండుకున్నాయి. ఇలా ఇన్నిరోజులు టాప్ కాలేజీలు ఆడిందే ఆట... పాడిందే పాట అన్నట్టుగా సాగింది. విద్యార్థులను నిలువునా దోపిడీ చేశాయి. ఇందుకు జేఎన్టీయూహెచ్, ఉన్నత విద్యామండలి పరోక్షంగా సహకరించాయన్న ఆరోపణలు వస్తున్నాయి.

డొనేషన్లు తీసుకున్నా చర్యలు తీసుకో వడంలో చేష్టలుడిగి చూస్తున్నాయని పలువురు విమర్శిస్తున్నారు. తాజాగా కన్వీనర్ కోటాలో మిగిలిన సీట్లకు స్పాట్ అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతున్నది. దీంతో కృత్రిమ కొరత గాలిబుడగ అని తేలిపోయింది. టాప్ కాలేజీల్లో సీట్లకు ఉన్న బూమ్ ధమాల్ అని తేలిపోయింది. కన్వీనర్ కోటాలో సీట్లు మిగిలే ఉన్నాయని పత్రికల్లో ప్రకటనలు ఇవ్వడం గమనార్హం. క్రేజీ అనుకున్న కంప్యూటర్ సైన్స్ ...9లో

హత్య కేసులో బీజేపీ ఎమ్మెల్యేకు యావజ్జీవం

గాంధీనగర్: రియల్ ఎస్టేట్ వ్యాపారి హత్య కేసులో బీజేపీ ఎమ్మెల్యే జయరాజ్‌సిన్హ్ జడేజాకు గుజరాత్ హైకోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. గుజరాత్‌లోని సౌరాష్ట్ర జిల్లా గోండాల్ నియోజవర్గానికి జడేజా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే.. భూ వివాదం నేపథ్యంలో రియల్ ఎస్టేట్ వ్యాపారి నీలేశ్ రాయనీ 2004 ఫిబ్రవరి 8న దారుణ హత్యకు గురయ్యాడు. ఓపెన్ జీపులో వెళ్తున్న అతడిపై దుండగులు కాల్పులు జరిపారు. ఈ వ్యవహారంలో జడేజాతో సహా 15 మందిపై కేసు నమోదైంది. అయితే 2010లో సమీర్‌రాజ్ అనే వ్యక్తికి జీవిత ఖైదు విధించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు జడేజాతో సహా 14 మందిని నిర్దోషులుగా విడుదల చేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు జయరాజ్‌సిన్హ్ జడేజా, మరో వ్యక్తికి జీవిత ఖైదు విధిస్తూ హైకోర్టు ధర్మాసనం శుక్రవారం తీర్పు వెలువరించింది.

ఛేజింగ్‌కు ముందు మందు బాటిళ్లు...

వేధింపుల కేసులో బీజేపీ నేత తనయుడి భాగోతం

రాయ్‌పూర్ : బీజేపీనేత తనయుడి వేధింపుల కేసులో వికాస్‌ను ఇరకాటంలో పెట్టే మరో వీడియో ఫుటేజ్ వెలుగులోకి వచ్చింది. వర్ణిక కుండు కారును వెంబడించి, వేధింపులకు గురిచేయడానికి ముందు అంటే ఈ నెల 4 అర్ధరాత్రి వికాస్, అతని స్నేహితుడు ఆశీష్ ఓ బార్ షాపులో మందు కొనుగోలుచేసిన వీడియో సామాజిక మాధ్యమంలో హల్‌చల్ చేస్తోంది. చండీగఢ్ సెక్టార్ 9లోని ఓ మద్యం దుకాణంలో వికాస్, ఆశీష్ కుమార్‌లు మందు కొనడం వీడియో ఫుటేజ్‌లో స్పష్టంగా కనిపిస్తోంది. దీంతో తనను వెంబడించిన నిందితులు ఫుల్‌గా తాగి వున్నారంటూ బాధితురాలు వర్ణిక చేసిన ఆరోపణలకు బలమైన సాక్ష్యం లభించినట్లయింది.

వినాయకుడి ఊరేగింపులో ఘర్షణ

అహ్మదాబాద్ : గుజరాత్‌లోని వడోదరలో వినాయకుడి ఊరేగింపు సందర్భంగా రెండు వర్గాలకు మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ ఘటనలో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఇద్దరు ఎస్ఆర్‌పీ జవాన్లు కూడా ఉన్నారు. పోలీసుల వివరాల ప్రకారం.. జిల్లాలో వినాయకుడి విగ్రహాన్ని ప్రతిష్ఠించేందుకు గురువారం రాత్రి ఊరేగింపుగా తీసుకెళ్తున్నారు. ఈ ఊరేగింపు మాండ్వీ ప్రాంతానికి చేరుకోగానే రెండు వర్గాల ప్రజలు పరస్పరం గొడవకు దిగి రాళ్లు రువ్వుకున్నారు. ఇంతలో వీధి లైట్లు కూడా బంద్ కావడంతో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొందరు వ్యక్తులు అక్కడ ఉన్న షాపులకు, పార్క్ చేసిన వాహనాలకు నిప్పు పెట్టారు. వారిని చెదరగొట్టేందుకు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. శుక్రవారం ఉదయం నాటికి పరిస్థితి పూర్తిగా అదుపులోకి వచ్చిందని పోలీసు అధికారి ఒకరు వెల్లడించారు.

కేసీఆర్ వ్యాఖ్యలపై డీయూజే ఖండన

న్యూఢిల్లీ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నవతెలంగాణ పత్రికను లక్ష్యంగా ఎంచుకుని చేసిన వ్యాఖ్యలను ఢిల్లీ యూనియన్ ఆఫ్ జర్నలిస్ట్స్ (డీయూజే) తీవ్రంగా ఖండించింది. ఆ వ్యాఖ్యలు ఆయన నియంతృత్వ పోకడలకు నిదర్శమని యూనియన్ అధ్యక్షులు ఎస్‌కే పాండే ఒక ప్రకటనలో విమర్శించారు. భావ ప్రకటనకు, పత్రికా స్వేచ్ఛకు విఘాతం కలిగేలా సీఎం మాట్లాడటం అత్యంత శోచనీయమని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జర్నలిస్టులు, జర్నలిస్టు సంఘాలు కలిసి రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించటం ద్వారా తమ ఐక్యతను చాటి చెప్పారని తెలిపారు. ఇది నవతెలంగాణాతోపాటు రాష్ట్రంలోని ఇతర పత్రికలు, మీడియా, పాత్రికేయులకు సంఘీభావాన్ని, భరోసానిచ్చిందని పేర్కొన్నారు. పోలీసులు సైతం టెన్ టీవీకి చెందిన రిపోర్టర్‌పట్ల మొరటుగా వ్యవహరించటం దారుణమని తెలిపారు. ఒక్క తెలంగాణాలోనే కాకుండా దేశం మొత్తం ఇదే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.

ముగిసిన వర్షాకాల సమావేశాలు

పార్లమెంటులో 13 బిల్లుల ఆమోదం

- మూడు బిల్లులు ఉపసంహరణ
- లోక్‌సభ 77 శాతం, రాజ్యసభ 79 శాతం

న్యూఢిల్లీ : పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు శుక్రవారంతో ముగిశాయి. జూలై 17న ప్రారంభమైన సమావేశాలు ఆగస్టు 11 వరకు జరిగాయి. మొత్తం 26 రోజుల్లో ఐదు రోజులు సెలవు దినాలు పోనూ 19 రోజుల పాటు సభల నిర్వహణ జరిగింది. వ్యవసాయ సంక్షోభం, రైతుల ఆత్మహత్యలు, దళితలు, మైనార్టీలపైన దాడులు, విదేశాంగ విధానం వంటి అంశాలపై చర్చ జరిగింది. ఈ సమావేశాల్లో ఉభయ సభలో 13 బిల్లులు ఆమోదం పొందాయి. ఈసారి మొత్తం 17 బిల్లులు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. మూడు బిల్లులను ఉపసంహరించారు. మోటార్ వెహికల్ చట్టానికి సంబంధించిన బిల్లును ఎంపిక (సెలెక్టు) కమిటీకి పంపించారు. ఈ బిల్లుపై ప్రతిపక్షాలు, వివిధ రాష్ట్రాలు అభ్యంతరం తెలపడంతో దీన్ని సెలెక్టు కమిటీకి ప్రతిపాదిస్తూ రాజ్యసభ నిర్ణయం తీసుకొంది. లోక్‌సభ 77.94 శాతం జరగగా, రాజ్యసభ 79.95 శాతం జరిగింది. లోక్‌సభ కంటే రాజ్యసభలోనే హాజరు శాతం ఎక్కువగా ఉండే సాంప్రదాయం ఈసారి కూడా కొనసాగింది. లోక్‌సభలో 193 రూల్ కింద దేశంలో వ్యవసాయ సంక్షోభం, దళిత, మైనార్టీలపై గోరక్షక్ దాడులు రెండు అంశాలపై స్వల్ప కాలిక చర్చ జరగగా, రాజ్యసభలో 176 రూల్ కింద దేశంలో రైతాంగ సంక్షోభం, దళిత, మైనార్టీలపై గోరక్షణ దళాల దాడులు, విదేశీ విధానం మూడు అంశాలపై స్వల్పకాలిక చర్చ జరిగింది.

ఉభయ సభలు ముగిసిన అనంతరం పార్లమెంట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి అనంత్ కుమార్, పార్లమెంటరీ వ్యవహారాల సహాయ మంత్రులు ఎస్ఎస్ అహ్లువాలియా, ముక్తార్ అబ్బాస్ నఖ్వీలతో కలిసి మాట్లాడారు. వర్షాకాల సమావేశాలు విజయవంతంగా ముగిశాయని అన్నారు.



మూడు బిల్లులు ఉపసంహరణ

రాజ్యసభలో ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న మూడు పాత బిల్లులను ఈ సమావేశాల్లో ఉపసంహరించారు. ఈశాన్య కౌన్సిల్(సవరణ) బిల్లు-2013, ఆర్కిటెక్ట్స్ (సవరణ)బిల్లు-2010, యాజమాన్యంలో కార్మికులు భాగస్వామ్య బిల్లు-1990లను రాజ్యసభ నుంచి ఉపసంహరించారు.

ఆర్డినెన్స్ స్థానంలో నాలుగు బిల్లులు

ఈ సమావేశాల్లో ఆర్డినెన్స్ స్థానంలో నాలుగు బిల్లులను తీసుకొచ్చారు. బ్యాంకింగ్ రెగ్యులేషన్(సవరణ) ఆర్డినెన్స్-2017, పంజాబ్ మున్సిపాల్ కార్పొరేషన్ లా (చండీఘర్‌కి పొడిగింపు) సవరణల ఆర్డినెన్స్-2017, జీఎస్టీ (జమ్ము కాశ్మీర్‌కు పెంచడం) ఆర్డినెన్స్-2017, ఇంటిగ్రేటెడ్ జీఎస్టీ (జమ్ము కాశ్మీర్‌కు పొడిగింపు) ఆర్డినెన్స్-2017 ఈ బిల్లులను రాష్ట్రపతి ఆమోదం, లోక్‌సభ ఆమోదం పొందాయి. రాజ్యసభలో ఆమోదం పొందాల్సి ఉంది.

కేరళపై తప్పుడు ప్రచారం ఆపండి

పార్లమెంట్‌లో లెఫ్ట్ ఎంపీల ఆందోళన



న్యూఢిల్లీ : కేరళ రాష్ట్రంపై తప్పుడు ప్రచారం ఆపాలని లెఫ్ట్ ఎంపీలు డిమాండ్ చేశారు. కేరళ అన్ని రంగాల్లో ముందుందని తెలిపారు. దేశంలోనే ప్రజాపాలన అందిస్తోన్న కేరళ ప్రభుత్వంపైన, సీపీఐ(ఎం)పైన అసత్య ఆరోపణలు తగవన్నారు. ఇటీవల కాలంలో కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. దేశంలో క్రైం అత్యధికంగా బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే జరుగుతోందని, అందుకు నేషనల్ క్రైం రికార్డ్సు బ్యూరో(ఎన్సీఆర్బీ) రిపోర్టులే చెబుతోన్నాయని తెలిపారు. కేరళలో శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పేందుకు స్థానిక లెఫ్ట్ ఫ్రంట్ ప్రభుత్వం సాహసోపేతమైన చర్యలకు పూనుకుందని గుర్తు చేశారు. ఈ విషయాలేవీ తెలుసుకోకుండా కేంద్ర మంత్రులు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని హితవు పలికారు. శుక్రవారం నాడు పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం వద్ద వామపక్ష పార్లమెంట్ సభ్యుల ఆందోళన చేపట్టారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ బీజేపీ సంఘ పరివార్, ఆరెస్సెస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీపీఐ(ఎం) లోక్‌సభ పక్షనేత పి కరుణాకరన్ మాట్లాడుతూ కేరళపై అసత్యాలు ప్రచారం చేస్తోన్నారని, వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని కోరారు. సీపీఐ(ఎం) నేతృత్వంలోని ఎల్‌డీఎఫ్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి 12 మంది కార్యకర్తలను సంఘపరివార్ గూండాలు హత్య చేశారని విమర్శించారు. లౌకిక పునాదులపై నిలిచిన కేరళలో ఆరెస్సెస్ మతోన్మాదాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. పార్లమెంటు వేదికగా కేంద్ర మంత్రులు అవాస్తవాలను మాట్లాడటం సరికాదని హితవు పలికారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతి, నిరుద్యోగం, ప్రజల్లో అశాంతి, మతోన్మాద దాడులు, దళిత, మైనార్టీలపై దాడులు, మహిళలకు రక్షణ లేకపోవడం వంటి వాటితో ప్రజలు నిరంతరం ఇబ్బందులకు గురువుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) తపన్ సేన్, శ్రీమతి టీచర్, ఎ.సంపత్, కె.కె రాగేష్, ఎం.బి రాజేష్, సి.పి నారాయన్, కె. సోంప్రసాద్, ఎండి బద్రూద్దోజాఖాన్, శంకర్ ప్రసాద్ దత్త తదితరులు పాల్గొన్నారు.

అయోధ్యపై డిసెంబర్ 5 నుంచి తుది విచారణ

న్యూఢిల్లీ: బాబ్రీ మసీదు-రామజన్మభూమి వివాదాస్పద స్థలం యాజమాన్య హక్కులపై దాఖలైన వివిధ పిటిషన్లపై తుది విచారణ డిసెంబర్ 5 నుంచి ప్రారంభించాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. వివాదానికి సంబంధించిన చారిత్రక పత్రాల అనువాదానికి మూడు నెలల సమయమిస్తున్నట్టు సుప్రీంకోర్టు తెలిపింది. 2010లో అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో దాఖలైన విషయం తెలిసిందే. లక్నో బెంచ్ తీర్పు ప్రకారం 2.77 ఎకరాల వివాదాస్పద స్థలాన్ని మూడు సమాన భాగాలుగా పంచాలి. సున్నీ వక్ఫ్ బోర్డు, నిర్మోహీ అఖారా, రామ్‌లల్లాకు సమానంగా పంచాలన్నది ఆ తీర్పు సారాంశం. జస్టిస్ దీపక్‌మిశ్రా నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీం ధర్మాసనం దీనిపై తాజాగా విచారణ చేపట్టింది. వివాదాస్పద స్థలంలో రామాలయాన్ని నిర్మించేందుకు సానుకూలత వ్యక్తం చేస్తూ షియా వక్ఫ్‌బోర్డు 30 పేజీల అఫిడవిట్‌ను ఈ నెల 8న సుప్రీంకోర్టుకు సమర్పించింది. వివాదాస్పద స్థలానికి హేతుబద్ధమైన దూరంలో ముస్లింలు అధికంగా ఉండే ప్రాంతంలో మసీదు నిర్మించవచ్చునని వక్ఫ్‌బోర్డు సూచించింది. సామరస్య ఒప్పందం కోసం కమిటీని ఏర్పాటు చేయాలని సుప్రీం ధర్మాసనానికి బోర్డు సూచించింది.

ఉద్యోగం అడిగితే... చితకబాదారు

- బీఈడీ, టీఈటీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులపై లాఠీచార్జి
- ఉత్తరప్రదేశ్ రాజధానిలో ఘటన..

లక్నో : ఉద్యోగాల కోసం నిరుద్యోగులు రోడ్డెక్కారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ, బీజేపీ కార్యాలయం ముందు భారీ సంఖ్యలో ఆందోళనకు దిగారు. 2011 బ్యాచ్‌కు చెందిన బీఈడీ, టీఈటీ ఉత్తీర్ణులైన నిరుద్యోగులపై పోలీసులు విరుచుకుపడ్డారు. దొరికినవారిని దొరికినట్టు లాఠీచార్జి చేశారు. ఊహించని పరిణామంతో నిరుద్యోగులు పరుగులు తీశారు. పరుగులుపెడుతున్న వారిని వెంబడించి మరీ లాఠీచార్జిలతో చితకబాదగా.. పలువురు గాయపడ్డారు.బీఈడీ, టీఈటీ సంఘర్ష్ మోర్చా అధ్యక్షుడు యజ్ఞాదత్ శుక్లా మాట్లాడుతూ.. ఆర్టీఐ యాక్ట్.. 2009 ప్రకారం రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలల్లో సుమారు మూడు లక్షల వరకు టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. బీఈడీ, టెట్..2011 ప్రకారం పరీక్ష రాసిన అభ్యర్థులంతా.. ఆ పోస్టులకు అర్హులని తెలిపారు. తమకు ఆ ఉద్యోగాలు కల్పించాలని కోరుతూ ఇటు అసెంబ్లీ, అటు బీజేపీ పార్టీ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించుకున్నట్టు తెలిపారు. చార్‌బాగ్ నుంచి పాదయాత్రను గురువారం నిర్వహించారు. చేతుల్లో ప్లకార్డులు పట్టుకుని, ఉద్యోగాలిమ్మని నినాదాలు చేస్తూ.. ప్రదర్శన నిర్వహించారు. ఈ రెండు చోట్లా నిరుద్యోగుల ప్రదర్శనలతో భారీ సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి. సరిగ్గా ప్రదర్శనలు ఆయా ప్రాంతాలకు చేరుకోగానే వారిపై పోలీసులు లాఠీలతో విరుచుకుపడ్డారు.

బిజినెస్

బిగ్‌బజార్‌లో మహా పొదుపు

నేటి నుంచి 'మహా బచత్' ప్రారంభం

- అయిదు రోజుల పాటు సందడే.. సందడి..
- 16వ తేదీ వరకు కొనసాగనున్న ఆఫర్
- ఆశ్చర్యకర చౌక ధరలకే పలు వస్తువులు



నవతెలంగాణ, వాణిజ్య విభాగం: వినియోగదారులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న బిగ్‌బజార్ 'మహా బచత్' ఆఫర్ శనివారం నుంచి అందుబాటులోకి రానుంది. స్వాతంత్ర్య దినోత్సవం పురస్కరించుకొని బిగ్‌బజార్ సంస్థ తీసుకు వస్తున్న ఈ మహా పొదుపు ఆఫర్ శనివారం (ఆగస్టు 5వ తేదీ) నుంచి ఆగస్టు 16 వరకు కొనసాగనుంది. అయిదు రోజుల పాటు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని బిగ్‌బజార్ స్టాల్స్‌లో ఈ ఆఫర్ అందుబాటులో ఉండనుంది. ఈ ఆఫర్‌లో భాగంగా వివిధ వస్తువులపై భారీ డిస్కౌంట్లతో పాటు వివిధ రకాల వస్తువులను నమ్మశక్యం కాని ధరలకు అందించనున్నట్టుగా సంస్థ తెలిపింది. 2006 నుంచి బిగ్‌బజార సంస్థ భారత స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మహాబచత్ పథకాన్ని ప్రకటిస్తూ వస్తోంది. ఆఫర్ అందుబాటులో ఉండే అయిదు రోజులు బిగ్‌బజార్ స్టోర్లు ఉదయం 9 గంటలకే తెరుచుకోని ఎక్కువ సమయం పని చేయనున్నాయి. ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు, కిరాణా, ఆహారోత్పత్తులు, ఫ్యాషన్ దుస్తులు, కిచన్ వేర్, గృహాలంకరణ విభాగాల్లో విస్తృతంగా కొత్త ఉత్పత్తులను ఈ బచత్ ఆఫర్ కింద బిగ్‌బజార్ అందించనుంది. వినియోగదారులకు వీలైనంత గరిష్టంగా పొదుపును అందించాలనే తలంపుతోనే తాము 'బిగ్‌బజార్ మహాబచత్ ఆఫర్‌ను అందుబాటులోకే తీసుకువచ్చినట్టుగా సంస్థ సీఈవో తెలిపారు. దేశంలోని దాదాపు 100 నగరాలలో ఫ్యూచర్ గ్రూపునకు చెందిన బిగ్‌బజార్ సంస్థ స్టాల్స్‌లలో ఈ మహా పొదుపు పథకం అందుబాటులో ఉండనున్నట్టుగా కంపెనీ వర్గాలు తెలిపాయి. ఈ మహా పొదుపు ఆఫర్‌లో భాగంగా రూ.450 విలువైన ఆరు కిలోల రిన్ డిటర్జంట్ పౌడర్‌ను రూ.340కే అందించనున్నారు. దీనికి తోడు రూ.31,990 విలువైన కొరియో 39 అంగుళాల హెచ్‌డీ ఎల్ఈడీ టీవీని ఎక్స్చేంజీ ఆఫర్‌లో భాగంగా కేవలం రూ.17,990కే అందుబాటులో ఉంచనున్నారు. పిజియన్ మూడు బర్నర్ల గ్లాస్ టాప్ స్టౌవ్, నాలుగు పీస్‌ల నాన్‌స్టిక్ కుక్‌వేర్ సెట్, 3 జార్ల మిక్సర్ గ్రైండర్‌తో పాటు త్రీఇన్ వన్ ఇండక్షన్ బేస్ ప్రెషర్ కుక్కర్‌ను బిగ్ బజార్ కేవలం రూ.4,999కే అందించనుందని సంస్థ తెలిపింది. వీటి మార్కెట్ విలువ రూ.11,830పై మాటే. వీటికి తోడు పలు వస్తువులు, గృహోపకరణ వస్తువులపై కూడా బిగ్‌బజార్ ఆకర్షణీయమైన ఆఫర్లను అందిస్తోందని సంస్థ తెలిపింది.

ఎస్‌బీఐ లాభంలో 436 శాతం వృద్ధి

న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద బ్యాంకింగ్ సంస్థ 'భారతీయ స్టేట్ బ్యాంకు' (ఎస్‌బీఐ) జూన్‌తో ముగిసిన మొదటి త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఏప్రిల్-జూన్ మధ్య కాలంలో బ్యాంకు నిరర్థక ఆస్తులు, మొండి బాకీలు పెరిగినప్పటికీ లాభం 346 శాతం మేర పెరిగి రూ.2,006 కోట్లకు చేరడం విశేషం. అయిదు అనుబంధ బ్యాంకులతో పాటు భారతీయ మహిళా బ్యాంకు విలీనం తరువాత ఎస్‌బీఐ వెల్లడించిన తొలి త్రైమాసిక ఆర్థిక ఫలితాలు ఇవే. గత ఏడాది ఇదే కాలంలో బ్యాంకు లాభం రూ.374 కోట్లుగా ఉన్నట్టుగా సంస్థ తెలిపింది. విలీనం జరిపిన బ్యాంకుల సంఖ్యలను సమగ్రపరచడం ద్వారా చాలా ఆశ్చర్యకరమైన ఆర్థిక ఫలితాలు వెలుగులోకి వచ్చినట్టుగా ఎస్‌బీఐ ఒక ప్రకటనలో తెలిపింది. అనుబంధ బ్యాంకుల మొండి బాకీల కారణంగా బ్యాంకు ఆస్తుల నైణ్యత విలువ భారీగా పడిపోయినట్టుగా బ్యాంకు తెలిపింది. అంతకు ముందు ఏడాది మొదటి త్రైమాసికంతో పోలిస్తే జూన్ త్రైమాసికంలో బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తుల విలువ 7.40 శాతం నుంచి 9.97 శాతానికి పెరిగింది. ఇదే సమయంలో బ్యాంకు నికర నిరర్థక ఆస్తులు లేదా ఎన్‌పీఏలు కూడా ఏడాది ముందు కాలంతో పోల్చి చూస్తే 4.36 శాతం నుంచి 5.97 శాతానికి చేరింది. జూన్ త్రైమాసికానికి బ్యాంకు స్థూల నిరర్థక ఆస్తులు రూ.1,32,662 కోట్ల నుంచి రూ.1,88,068 కోట్లకు చేరింది. బ్యాంకు నిర్వహణ ఆదాయం 5.17 శాతం మేర క్షీణించి రూ.27,007 కోట్ల నుంచి రూ.25,612 కోట్లకు పడిపోయింది. బ్యాంకు చార్జీల పెంపు నేపథ్యంలో ఫీజుల రూపంలో బ్యాంకు లభించే ఆదాయం మాత్రం రూ.4,190 కోట్ల నుంచి రూ.4,870 కోట్లకు చేరడం విశేషం. ఇదే సమయంలో బ్యాంకు నికర వడ్డీ ఆదాయం 3.51 శాతం మేర తగ్గి రూ.18,246 కోట్ల నుంచి రూ.17,606 కోట్లకు చేరింది. ఇదే కాలంలో బ్యాంకు స్థూల రుణాల వితరణ 1.46 శాతం మేర పెరిగి రూ.18.59.513 కోట్ల నుంచి రూ.18,86,66 కోట్లకు చేరుకోవడం విశేషం. ఎస్‌బీఐ మెరుగైన ఆర్థిక ఫలితాలను నమోదు చేసే అవకాశాలు ఉన్నప్పటికీ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో ఆ బ్యాంకు స్టాక్ శుక్రవారం 5.85 శాతం మేర కుంగి రూ.279.20 వద్ద ముగిసింది.

వారాంతంలోనూ తప్పని నష్టాలు!



చెన్నై: దేశీయ స్టాక్ మార్కెట్లు వారాంతంలోనూ నష్టాల్లోనే ముగిశాయి. దక్షిణ కొరియా-అమెరికా మధ్య నెలకొన్న యుద్ధ వాతావరణం, దేశీయ వృద్ధి రేటు ఆశజనకంగా లేదంటూ వెలువడిన సర్వే వివరాలు, పలు దిగ్గజ సంస్థలు నిరాశాజన ఆర్థిక ఫలితాలు ప్రకటించిన నేపథ్యంలో మదుపరుల సెంటిమెంట్ దెబ్బతింది. ఇక అంతర్జాతీయంగా ప్రతికూలతలు ఉండటంతో మదుపర్లు లాభాల స్వీరణకు మొగ్గుచూపారు. ఈ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లోనే కొనసాగాయి. ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 317.74 పాయింట్లు కోల్పోయి 31,213.59 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ కూడా 109.45 పాయింట్ల మేర క్షీణించి 9,710.80 పాయింట్ల వద్ద స్థిరపడింది. మొత్తం వారాంతంలో ప్రధాన సూచీలు 3.5 శాతానికి పడిపోయాయి. దీంతో మార్కెట్లు వరుసగా అయిదు సెషన్లలో నష్టాలను నమోదు చేసినట్టయింది. బీఎస్ఈ స్మాల్‌క్యాప్ సూచీ దాదాపు ఫ్లాట్‌గా ముగిసింది. మరోవైపు బీఎస్ఈ మిడ్‌క్యాప్ సూచీ 0.4 శాతం మేర కుంగింది. ఎస్‌బీఐ బ్యాంకు మెరుగైన ఆర్థిక ఫలితాలు ప్రకటించినప్పటికీ నిరర్థక ఆస్తుల నేపథ్యంలో ఆ స్టాక్ 5.36 శాతం మేర కుంగడం విశేషం. మరోవైపు మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్ వరుసగా 3.1 శాతం, 2.4 శాతం మేర కుంగాయి. కేవలం మన్నికైన వినియోగదారుల వస్తువుల సూచీ, ఫార్మా రంగ సూచీ తప్ప మిగతా అన్ని రంగాల సూచీల వృద్ధిలో ప్రతికూలతే నమోదు అయింది.

అంతర్జాతీయం

ఉత్తర కొరియాపై సైనిక చర్యలు తప్పవు

అమెరికా అధ్యక్షుడు ట్రంప్



వాషింగ్టన్ : ఉత్తర కొరియాపై సైనిక చర్యలు తప్పవని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించారు. ' ఉత్తర కొరియా మా సహనాన్ని పరీక్షిస్తున్నది. తెలివి తక్కువతనంతో వ్యవహరిస్తోంది. ఇకపై ఏమాత్రం దుందుడుకుతనం ప్రదర్శించినా ఉపేక్షించం. ఆదేశాధ్యక్షుడు మరోదారి వెత్కుకోవాల్సిందే' అని ట్రంప్ అన్నారు. అమెరికా, మిత్రదేశాల దగ్గర అత్యంత సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన ఆయుధాలు, యుద్ధ సామాగ్రి ఉన్నదని ఆదేశ రక్షణ మంత్రి జిమ్ మాటిస్ గురువారం మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు. ఐరాస ఆంక్షలను బేఖాతరు చేస్తూ ఉత్తర కొరియా క్షిపణులు ప్రయోగిస్తున్నదని ఆరోపించారు. ఉత్తర కొరియా చర్యలతోనే కొరియా ద్వీపంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించారు. కాగా, ఈ ఏడాది జులైలో ప్రయోగించిన రెండు ఖండాంతర క్షిపణుల ప్రయోగం విజయవంతమైందని ఉత్తర కొరియా సైన్యం ప్రకటించింది. తాజాగా ప్రయోగించిన మరో క్షిపణి ఉత్తర అమెరికాలోని భూభాగంలోని ప్రాంతాలను ధ్వంసం చేయగలదని తెలిపింది. దీంతో, అగ్రరాజ్యంలో గుబులు మొదలైంది. ఉత్తర కొరియాను నాశనం చేస్తామని ట్రంప్ వెల్లడించారు. దీనిపై ఉత్తరకొరియా సైన్యం ఘాటుగా స్పందించింది. తమ అధ్యక్షుడు ఆదేశిస్తే అమెరికా వాయుసేన శిక్షణ తీసుకుంటున్న గువామ్ వైమానిక స్థావరంపై మధ్యస్థాయి ఖండాంతర క్షిపణిని ప్రయోగిస్తామని తెలిపింది.

కిమ్ సర్కార్‌ను రెచ్చగొట్టొద్దు..

ఉత్తర కొరియాను రెచ్చగొట్టే విధానాలను ట్రంప్ సర్కార్ ఇకపై విడనాడాలని లండన్‌లో నిరసనకారులు డిమాండ్ చేశారు. ఇరుదేశాల మధ్య యుద్ధం తలెత్తినట్టయితే దాని ప్రభావం ఆ రెండు దేశాలతో పాటు ఇతర దేశాలపై కూడా ఉంటుందని అభిప్రాయపడ్డారు. ట్రంప్‌నకు వ్యతిరేకంగా ప్లకార్డులు ప్రదర్శించారు. నినాదాలు చేశారు. యుద్ధంతో నష్టాలే తప్ప మానవాళికి ప్రయోజనాలేమీ ఉండవన్నారు. అనంతరం బ్రిటన్‌లోని యూఎస్ రాయబారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అగ్రరాజ్యం దుందుడుకు చర్యలను తగ్గించుకోవాలని ఆ అభ్యర్థన పత్రంలో పేర్కొన్నారు. కాగా,ఉత్తర కొరియాను రెచ్చగొట్టాల్సిన అవసరం లేదని ఐరాస భద్రతా మండలిలో అమెరికా మాజీ రాయబారి సుసాన్ రైస్ అన్నారు. ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉత్తర కొరియాను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారన్నారు. దక్షిణ కొరియా, అమెరికా బలగాలు కొరియా ద్వీపంలో సైనిక విన్యాసాలు నిర్వహిస్తూ ఉత్తరకొరియాను రెచ్చగొడుతున్నాయన్నారు. ఇకపై ఇలాంటి ధోరణిని ట్రంప్ విడనాడాలని కోరారు. కాగా, ఉత్తర కొరియాపై ట్రంప్ అనుసరిస్తున్న వైఖరిని దక్షిణ కరోలినా సెనెటర్ లిండ్సె గ్రాహమ్, వెర్మాంట్ సెనెటర్ బెర్నీ శాండర్స్ ఖండించారు.

ఉత్తరకొరియా క్షిపణులకు బెదరం : భద్రతా ప్రతినిధి జెన్నా

ఉత్తర కొరియా బెదిరింపులకు తలొగ్గమని యూఎస్ హోంల్యాండ్ సెక్యూరిటీ విభాగపు ప్రతినిధి జెన్నా పేర్కొన్నారు. గువామ్ ప్రజలను ఏవిధంగా రక్షించుకోవాలో తమకు తెలుసని అన్నారు. ఉత్తరకొరియా, అమెరికా మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సంగతి తెలిసిందే. ఒకవేళ గువామ్‌పై ఉత్తర కొరియా సైన్యం క్షిపణి ప్రయోగించినట్టయితే అది కేవలం 14 నిమిషాల్లోనే చేరుకొని నిర్దేశిత ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించగలదని జెన్నా తెలిపారు. ఉత్తరకొరియా చర్యలపై గువామ్ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేశామని అన్నారు. ఏదైనా అనుకోని ఉపద్రవం వచ్చిపడితే వెంటనే స్థానికులను అప్రమత్తం చేస్తామని చెప్పారు. గువామ్‌లోని అన్ని ప్రాంతాల్లో హెచ్చరిక వ్యవస్థలు ఉన్నాయని అన్నారు.

రష్యాలో దౌత్యాధికారులను తగ్గించినందుకు కృతజ్ఞతలు

అమెరికా మోపిన ఆంక్షల పట్ల రష్యా ఆగ్రహం వ్యక్తం చేసింది. రష్యాలో పనిచేస్తున్న అమెరికా దౌత్యవేత్తల్లో సగం కంటే ఎక్కువ మందిని తక్షణమే వెళ్లిపోవాలని ఆదేశించింది. అయితే, రష్యా అధ్యక్షుడు పుతిన్ చర్యపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేయలేదు. పైగా, రష్యా అధ్యక్షుడి నిర్ణయంతో తమ ప్రభుత్వంపై పెనుభారం తగ్గిందని చమత్కరించారు. అంతేగాకుండా, పుతిన్‌కు కృతజ్ఞతలు తెలియజేశారు. 'ప్రస్తుతం మేం ఖర్చులు తగ్గించుకునే పనిలో ఉన్నాం. దౌత్యాధికారులను తగ్గించుకోవాలని పుతిన్ ఆదేశించడంతో మాకు కాస్త ఖర్చులు తగ్గినట్టే అయ్యింది. ఈనిర్ణయం తీసుకున్న పుతిన్‌కు కృతజ్ఞతలు చెప్పాలి. దౌత్యాధికారులను వెనక్కి పంపేయడానికి పుతిన్ వద్ద సరైన కారణం లేదు. అయితే, దాని వల్లే మా దేశానికి చాలా డబ్బు ఆదా అవుతుంది' అని ట్రంప్ అన్నారు.

అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని చూడాలని ఉంది: ట్రంప్

అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని తాను చూడాలని ఆకాంక్షిస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తెలిపారు. ఉత్తర అమెరికా భూభాగంపై అణుదాడికి పాల్పడేందుకు సిద్ధంగా ఉన్నామంటూ ఉత్తరకొరియా రెచ్చగొడుతున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ప్రస్తుతం సెలవులపై న్యూజెర్సీలోని బెడ్‌మినిస్టర్‌లో ఉన్న ట్రంప్.. అక్కడ మీడియాతో మాట్లాడారు. 'గ్లోబల్ వార్మింగ్ (భూతాపంతో పెరుగుతున్న వేడి) ప్రపంచానికి పెను ముప్పుగా మారిందని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా అభిప్రాయపడ్డారు. దీన్ని నేను పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. గ్లోబల్ వార్మింగ్ చాలా చిన్నది. ప్రస్తుతం ప్రపంచ దేశాలకు అణు శక్తి పెనుభూతంగా మారింది. అందుకే నేను అణ్వాయుధాలు లేని ప్రపంచాన్ని కావాలనుకుంటున్నాను' అని ట్రంప్ అన్నారు. అయితే, అణు రహిత ప్రపంచం సాధించేవరకు.. అమెరికానే అణుశక్తి ఉన్న పెద్ద దేశంగా ఉండాలని కోరుకుంటున్నట్టు చెప్పుకొచ్చారు. అయితే, తమ దగ్గర ఉన్న అణ్వాయుధాలను మంచి పనుల కోసమే ఉపయోగించాలని భావిస్తున్నామని ట్రంప్ పేర్కొనడం గమనార్హం.

లండన్ రైలులో దట్టమైన పొగలు



లండన్ : లండన్ రైలులో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో, ప్రయాణికులంతా ఉక్కిరి బిక్కిరయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు రైలును తాత్కాలికంగా నిలిపివేసి ప్రయాణికులను బయటకు పంపడంతో పెను ప్రమాదం తప్పింది. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...బెకర్లూ లైన్‌లో ప్రయాణిస్తున్న రైలులో దట్టమైన పొగలు వ్యాపించాయి. రైలు ఆక్స్‌ఫర్డ్ సర్క్యూట్ ట్యూబ్ స్టేషన్‌కు చేరుకోగానే అందులోని ప్రయాణికులను బయటకు పంపించారు. అయితే, శ్వాస తీసుకోవడంలో నలుగురు ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తడంతో వారిని ఆస్పత్రికి తరలించినట్టు అధికారులు చెబుతున్నారు. ఈ ఘటనపై ట్రాన్స్‌పోర్ట్ ఫర్ లండన్ (టీఎఫ్ఎల్) అధికారులు విచారణ చేపట్టారు. షార్టు సర్క్యూట్ కారణంగా రైలులో పొగ వ్యాపించిందన్నారు.

ఈజిప్టులో రెండు రైళ్లు ఢీ :20 మంది మృతి

కైరో : ఈజిప్టులోని అలెగ్జాండ్రియా ప్రాంతంలో రెండు రైళ్లు ఢీకొనడంతో 20 మంది ప్రయాణికులు మృతి చెందారు. పదుల సంఖ్యలో గాయపడ్డారు. క్షతగాత్రులను రైల్వే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం...కైరో నుంచి బయలుదేరిన రైలు, ఈజిప్టు పోర్ట్ నుంచి బయలుదేరిన రైలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ఘటనలో 20 మంది అక్కడికక్కడే మృతి చెందారు. క్షతగాత్రులకు రైల్వే ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

అత్యాధునిక పరిజ్ఞానంతో యుద్ధవిమానాలు

మాస్కో : అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సుఖోయ్ ఎస్‌యూ-57 యుద్ధవిమానాలను మరో రెండేండ్లలో ఆవిష్కరించనున్నట్టు రష్యా పేర్కొన్నది. పాక్ ఎఫ్ఏ, టి-50 యుద్ధ విమానాల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం కంటే అత్యుత్తమ పరిజ్ఞానం తాము రూపొందించనున్న యుద్ధవిమానాల్లో ఉంటుందని రష్యా ఆర్మీ జనరల్ విక్టర్ బొండార్వే తెలిపారు. ఒక్కో యుద్ధ విమానానికి 50 మిలియన్ డాలర్ల (రూ.32 కోట్లు)ఖర్చవుతుందన్నారు.

అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపించాలి

- సీసీఎల్ఏకు తెలంగాణ రైతు సంఘం విజ్ఞప్తి

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్

రైతుల భూములను బినామి పేరుతో ర్యాంకి సంస్థ చేసుకున్న అక్రమ రిజిస్ట్రేషన్లపై విచారణ జరిపించాలని తెలంగాణ రైతు సంఘం సీసీఎల్ఏను కోరింది. ఈ మేరకు తెలంగాణ రైతు సంఘం కార్యదర్శి టీ. సాగర్, ఉపాధ్యక్షులు బొంతల చంద్రారెడ్డి, భూనిర్వాసితుల సంఘం కన్వీనర్ బి. వెంకట్, వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు బుర్రి ప్రసాద్‌లు శుక్రవారం కమిషనర్‌కు వినతి ప్రతం అందజేశారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని వెలిమినేడు, గుండ్రాంపల్లి, సుంకనపల్లి గ్రామాల్లోని రైతుల భూములు బినామీ పేర్లతో రాంకీ సంస్థ లాక్కుందన్నారు. తాము సేకరించిన వివరాల్లో రైతుల పేర్లకు, ఫొటోలకు సంబంధం లేకుండా రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. అక్రమ రిజిస్ట్రేషన్‌కు పాల్పడిన అధికారులపై చర్యలు తీసుకోవాలని, తప్పుడు రిజిస్ట్రేషన్లు రద్దు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరారు.

రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తాం: వెంకట్

రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తామని నిర్వాసితుల పోరాట కమిటీ కన్వీనర్ వెంకట్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభివృద్ధిని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారని, అభివృద్ధి పేరుతో విధ్వంసం చేస్తే చూస్తూ ఊరుకోబోరని తెలిపారు. కార్పొరేట్ సంస్థలకు అండగా నిలుస్తూ, అనేక రాయితీలు ఇస్తున్న ప్రభుత్వానికి రైతుల బాధలు కనిపించడం లేదన్నారు. రాంకీ సంస్థ రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కొని, రిజిస్ట్రేషన్లు చేయించుకున్నదని తెలిపారు. ఇసుక మాఫియాను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు.

> **ప్రశ్నించే అవకాశం లేకపోతే ఇక ప్రజాస్వామ్యమేమిటి?**
> – హమీద్ అన్సారీ

సంపాదకీయం

ప్రశ్నించడం అవసరమే...

భారత పార్లమెంటరీ వ్యవస్థలో ఇటీవలి రెండు సందర్భాలు దేశ పరిస్థితులకు అద్దం పడుతున్నాయి. ఆలోచింపజేస్తున్నాయి. ఒకటీ, భారత ఉపరాష్ట్రపతిగా హమీద్ అన్సారీ పదవీ విరమణ. రెండోది ప్రముఖ రాజకీయ మేధావి, సీపీఐ(ఎం) రాజ్యసభ పక్షనేత సీతారాం ఏచూరీ పార్లమెంటుకు వీడ్కోలు చెప్పడం. "విమర్శ లేకపోతే మిగిలేది నిరంకుశత్వమే" అన్న అన్సారీ వ్యాఖ్యలు ఆణిముత్యాలు. "ప్రభుత్వ విధానాలపై స్వేచ్ఛాయుతమైన, నిష్పాక్షికమైన విమర్శ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓ ముఖ్యమైన అంశం. కానీ నేడు అదే కొరవడింది." ప్రతిపక్షాలకు విమర్శించే అవకాశం ఇవ్వకపోతే ఆ ప్రజాస్వామ్యం నిరంకుశంగా మారుతుందన్న మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ మాటలను ఉటంకిస్తూ అన్సారీ చేసిన వీడ్కోలు ప్రసంగం వర్తమాన భారత ప్రజాస్వామ్య వ్యవస్థను కండ్లకు కట్టింది. అంతేకాదు, కర్తవ్యాన్నీ బోధిస్తోంది. పార్లమెంటులో గానీ వెలుపలగానీ ప్రశ్నను సహించలేని అసహనం రోజు రోజుకూ తీవ్రమౌతున్న వైనాన్ని జాతికి గుర్తు చేశారు. ప్రశ్నించడమే దేశద్రోహమౌతున్న వేళ సగానికి పైగా సమాజం భయభ్రాంతుల్లో బతుకులెల్లదీస్తుండటం నేటి విషాదం. దేశ బహిష్కరణ బెదిరింపులు, లవ్ జిహాదీ వేధింపులు, ఘర్‌వాపసీ సాధింపులు పౌరసమాజాన్ని అభద్రతకు గురిచేస్తున్నాయి.

> **నేడు దేశం ఆర్థిక సంక్షోభంతో పాటు సామాజిక సాంస్కృతిక సంక్షోభానికి కూడా గురవుతున్నది. అందుకే ఆయన 'క్విట్ ఇండియా' వార్షికోత్సవాల సందర్భంగా ఈ దేశంలోంచి వెళ్లిపోవాల్సినవి ఏవైనా ఉంటే అవి "మతోన్మాదం - సరళీకరణ ఆర్థిక విధానాలు" అని కచ్చితంగా చెప్పగలిగారు. ఇక ఆలోచించాల్సింది ప్రజలే...**

ఇదే విషయాలను ఈ వీడ్కోలు సందేశానికి ముందు ఓ మీడియా సంస్థతో మాట్లాడుతూ గోరక్షణ పేరిట అమాయక ముస్లిం మైనారిటీ, దళిత, గిరిజన ప్రజలను లక్ష్యంగా చేసుకుని కాషాయ మూకలు సాగిస్తున్న అరాచకాలను తీవ్రంగా ఖండించారు. మానవీయతను ధ్వంసం చేస్తున్న ఈ ప్రమాద పోకడల పట్ల జాతిమొత్తానికి ఓ హెచ్చరిక చేసారు. భారత హైకమిషనర్‌గా వివిధ దేశాలకు భారత రాయబారిగా, జాతీయ మైనారిటీ కమిషన్ ఛైర్మన్‌గా దశాబ్దకాలంగా భారత ఉపరాష్ట్రపతిగా మన పార్లమెంటరీ వ్యవస్థను అతి దగ్గరగా పరిశీలించిన వ్యక్తిగా ఆయన మాటలను ఎవరమూ తేలిగ్గా తీసుకోజాలం.



ఉపరాష్ట్రపతి ఈ వ్యాఖ్యలు చేసిన మరుక్షణమే బీజేపీ కార్యదర్శి కైలాష్ విజయ్ ఆయనపై విమర్శల దాడికి పూనుకోవడం ఆయన వ్యాఖ్యల సహేతుకతకు నిదర్శనం. విమర్శను తట్టుకోలేని తనం నుండి బీజేపీ నేత ఆయనపై తీవ్ర అసహనాన్ని వెళ్లగక్కారు. ఉపరాష్ట్రపతి పదవీ విరమణ తరువాత రాజకీయ ఆశ్రయం కోసం అన్సారీ పాకులాడుతున్నారని ఎదురుదాడికి దిగారు.

ఆయన కేవలం విమర్శ ప్రాధాన్యత గురించి, విమర్శను అనుమతించడం, ఆహ్వానించడం గురించే కాదు, విమర్శను దుర్వినియోగం చేయడం గురించీ, విమర్శ పేరుతో సభా కార్యక్రమాలను అడ్డుకోవడం గురించీ మాట్లాడారు కదా..! మరి వీటినెందుకు బీజేపీనేతలు పరిగణనలోకి తీసుకోవడం లేదు..! చట్టాలను గందరగోళ పరిస్థితుల మధ్య ఆమోదించకూడదని కూడా ఆయన చెప్పడం గమనార్హం. నేడు చట్టసభల్లో ఉచితానుచితాలు మరిచి అధికారపక్షం ఇష్టానురాజ్యంగా చట్టాలు చేసుకుపోతుండడంపై ఆయన మెత్తగా చురకలంటించారు. ఏదైనా అంశంపై చర్చలు, వాదోపవాదాలు సరైన నిర్ణయానికి దారులుగా భావించాలే తప్ప అవరోధాలుగా భావించకూడదు కదా..!

సీతారాం ఏచూరి వీడ్కోలు ప్రసంగం కూడా ఇదే వ్యక్తం చేసింది. పార్లమెంట్ ప్రజాసమస్యలపైన చర్చకు వేదిక కావాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజా సమస్యలకు దేశం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ చర్చలు పరిష్కారం చూపాలన్నారు. తన వీడ్కోలు ప్రసంగానికి ముందు పార్లమెంటులో జరిగిన "క్విట్ ఇండియా" 75వ వార్షికోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక చర్చలో ఏచూరి వ్యాఖ్యలు ప్రజల తక్షణ కర్తవ్యాలను సూచిస్తున్నాయి. ప్రజలను చీల్చే కుట్రలు, ప్రజలపై భారాలు మోపే విధానాలు దేశం నుండి పోవాలని పిలుపునిచ్చారు. ప్రస్తుతం దేశంలో ప్రజలను ముక్కలుగా చీలుస్తున్నది మతోన్మాదం. ప్రభుత్వ విధానాలు ప్రజలపై భారాలు మోపుతూ వారి జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ రెండూ దేశం నుండి పోకుండా, వాటిపై పోరాడకుండా క్విట్ ఇండియా 75వ వార్షికోత్సవాలు జరుపుకోవడం వల్ల ప్రయోజనమేమిటి?

నిరుద్యోగం పెరిగింది. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయి. సంపద పెరిగింది. దరిద్రమూ పెరిగింది. మరి పెరిగిన సంపదంతా ఎక్కడికి చేరుతోంది? రోజు రోజుకి పేదలు మరింత పేదలుగా.. ధనవంతులు మరింత ధనవంతులుగా మారుతున్నారు. 2014లో 49శాతం జీడీపీ దేశ జనాభాలో ఒక్కశాతంగా ఉన్నవారి వద్ద ఉంటే, బీజేపీ అధికారంలోకి వచ్చాక అది 58.4 శాతానికి పెరిగింది. దేశ సంపదలో కేవలం ఒక్క శాతం వర్గాల దగ్గర 58.4శాతం ఉంటే, 99శాతం ఉన్న ప్రజల దగ్గర కేవలం 41.6శాతం సంపద ఉన్నది. మన ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు సంపన్నులకే తప్ప సామాన్యులకు ఉపయోగపడేవి కాదు. ఈ విధానాలను అమలు చేయడంలో బీజేపీ కాంగ్రెస్‌ను మించిపోయింది. అదనంగా మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్నది. ఫలితంగా నేడు దేశం ఆర్థిక సంక్షోభంతో పాటు సామాజిక సాంస్కృతిక సంక్షోభానికి కూడా గురవుతున్నది. అందుకే ఆయన 'క్విట్ ఇండియా' వార్షికోత్సవాల సందర్భంగా ఈ దేశంలోంచి వెళ్లిపోవాల్సినవి ఏవైనా ఉంటే అవి "మతోన్మాదం – సరళీకరణ ఆర్థిక విధానాలు" అని కచ్చితంగా చెప్పగలిగారు. ఇక ఆలోచించాల్సింది ప్రజలే...

ప్రజావాణి

ట్రాఫిక్ సమస్యకు పరిష్కారం లేదా?

రాష్ట్రంలోని అనేక మహానగరాలు ట్రాఫిక్ సమస్యతో సతమతమవుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లో ఎంత దారుణంగా ఉంటుందో చెప్పనలవి కాదు. అనేక ప్రాంతాలలో తరచూ గంటల కొద్దీ ట్రాఫిక్ జామై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ముందుకూ వెళ్ళలేరు.. వెనకకూ మరలలేరు. ఒక్కోసారి ఈ రోజుకు ఇల్లు చేరుతామా..? ఇదే టెన్షన్‌తో సతమతమవుతున్నారు. వాహనాల రద్దీ కనుగుణంగా రోడ్లు వెడల్పు లేకపోవడం, మెట్రో రైల్ పనులు, వాహనదారుల నిర్లక్ష్యం, అత్యుత్సాహ డ్రైవింగ్, ప్రయివేట్ వాహనాల దూకుడు తదితర కారణాలతో భారీగా ట్రాఫిక్ జామవుతోంది. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కావాలి. అధికారులు చొరవ తీసుకొని, ట్రాఫిక్ జామ్‌కు కారణమవుతున్న సమస్యలను పరిష్కరించాలి.

ఎస్.ఎస్.రాజు, హైదరాబాద్.

ఆధార్‌కు యాప్

ప్రతీ వ్యక్తికి ఆధార్‌కార్డు లేనిదే ప్రస్తుతం ఏపనీ జరిగే పరిస్థితి లేదు. అందువల్ల ఆధార్‌కార్డును ఎప్పుడూ జేబులో ఉంచుకోవలసి వస్తుంది. ఈ ఇబ్బందిని అధిగమిస్తూ ఒక యాప్ వచ్చింది. స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్ళు ఎం–ఆధార్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఆధార్ వివరాలు చూపించవచ్చు. ఇప్పటికే డ్రైవింగ్ లైసెన్స్, వాహనాల రిజిస్ట్రేషన్, బీమా తదితర సమాచారం ప్రదర్శించడానికి రవాణాశాఖవారు ఒక యాప్ తయారు చేశారు. ఈ యాప్ ద్వారా నిజప్రతులు వెంటలేకున్నా వాహన డ్రైవింగ్ వివరాలను సంబంధిత తనిఖీ అధికారులకు ప్రయాణాల్లో అడిగినప్పుడు చూపించవచ్చు. ఇదే బాటలో పాన్‌కార్డు, బ్యాంకు ఖాతా, తపాలా బ్యాంకు పొదుపు ఖాతా, ఉద్యోగుల గుర్తింపు కార్డు, పాస్‌పోర్ట్, పట్టాదారు పాస్ పుస్తకాలు, ఓటరు గుర్తింపు కార్డులు కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో డౌన్‌లోడ్ చేసుకునేలా యాప్‌లు తయారుచేయాలి. ఇలాంటి కార్డులు, పాస్ పుస్తకాలు అన్నీ వెంట ఉంచుకుని ఇబ్బందులు పడేకన్నా మనవెంట ఉండే స్మార్ట్ ఫోన్‌లో అన్నింటినీ భద్రపరచుకుని, అవసరమైనప్పుడు ఉపయోగించుకునే వెలుసుబాటు ఉండాలి. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని రకాల కార్డుల కోసం, బ్యాంకు ఖాతాలు, పాస్ పుస్తకాల కోసం ప్రత్యేక యాప్‌లు తయారుచేయాలి.

జి. అశోక్, గోదూర్, జగిత్యాలజిల్లా.

ఉత్తమ పార్లమెంటేరియన్లుగా కమ్యూనిస్టులు



తెలకపల్లి రవి

సీపీఐ(ఎం) ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి రాజ్యసభ సభ్యత్వం ముగింపు సందర్భంలో అన్ని పార్టీల వారూ ప్రత్యేకంగా ఆయన పాత్రను కొనియాడారు. జేఎన్‌యూ కాలం నుంచి ఆయనకు సైద్ధాంతిక ప్రత్యర్థిగా వున్న ఆర్థికమంత్రి జైట్లీ కూడా ఏచూరి సభలో చర్చల స్థాయిని పెంచారని ప్రశంసించారు. అయితే అదే సమయంలో ఒక చమత్కారంగా జైట్లీ ఒక మాటన్నారు. 'ఏచూరి ఎన్నడూ అధికారంలో భాగంగా లేరు. అన్ని సమస్యలపైనా ఆయన ఆదర్శంగా మాట్లాడుతుంటారు. అందులో అవాస్తవికతా వుంటుంది. అందుకే ఏచూరి ఒకసారైనా అధికారంలోకి వస్తే వాస్తవికంగా మాట్లాడతారని అనుకుంటున్నాను' అన్నారు. వాస్తవం ఏమిటంటే కేంద్ర రాష్ట్ర చట్టసభల్లో మిగిలిన సభ్యులకంటే

> **జ్యోతిబాసు ప్రధాని పదవి తీసుకోవద్దని నిర్ణయించిన తర్వాత వెళ్లి బెంగాల్ ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారే గాని ఎలాంటి సమస్య చేయలేదు. చారిత్రిక తప్పిదం అని ఆత్మకథ కోసం చేసిన వ్యాఖ్య ఆధారంగా చాలా మంది చాలా వూహలు చేసినా జ్యోతిబాసు గీత దాటకపోవడం ఒక కమ్యూనిస్టులోనే చూడగల ఔన్నత్యం. కేరళలో అచ్యుతానందన్ జీవితం ఇప్పుడు త్రిపురలో మాణిక్‌సర్కార్ సరళి అందుకు నిదర్శనంగా వున్నాయి.**


కమ్యూనిస్టులే బాధ్యతగా వ్యవహరిస్తారు. వ్యక్తిగత వివాదాలు స్వార్థపూరితమైన అంశాలపై చర్చలు వృథా గాకుండా ఎప్పటికప్పుడు ప్రజా సమస్యలపైకి మళ్లించి ప్రయోజనకరమైన శాసనాలు సాధించడంపై వారు కేంద్రీకరిస్తారు. అవకాశవాదంతో కొన్ని అంశాలు దాటేసే పరిస్థితీ వారికి ఉండదు. ధనస్వాములు భూస్వాముల ప్రాపకం కోసం పాకులాడే వారు కాదు. గనక శ్రమజీవుల బలహీనుల సమస్యలు నిరంతరం లేవనెత్తుతుంటారు. బయట జరిగే పోరాటాలకు మద్దతుగా సభలో గళం వినిపిస్తుంటారు.

తొలిపార్లమెంటులో...


అరుణ్‌జైట్లీ అన్నట్టు ఏచూరికి గాని ఇతర నేతలకు గాని అధికార నిర్వహణ తెలియకపోవడం లేదు. కమ్యూనిస్టు లంటే ప్రజల కోసం ఉద్యమాలు పోరాటాలు చేసేవారన్నది ఎంత సత్యమో చట్టసభల్లోనూ ఆ ఉద్యమాల లక్ష్యాలను ప్రతిబింబిస్తారనేది అంతే నిజం. దేశంలో (దాదాపు ప్రపంచంలో కూడా) తొలిమలి కమ్యూనిస్టు ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఇఎంఎస్ నంబూద్రిపాద్ తన జ్ఞాపకాలలో పుచ్చలపల్లి సుందరయ్య, ఎకె గోపాలన్ ఇద్దరూ ఉద్యమాల నేతలే గాక మంచి పార్లమెంటేరియన్లు కూడానని జోహారులర్పించారు. నంబూద్రిపాద్ మొదటి ముఖ్యమంత్రి కావడం వల్ల కేరళలో సామాజిక వికాసానికి విముక్తికి పునాదులు పడ్డాయి. ఇప్పటికి మానవాభివృద్ధి సూచికల్లో కేరళ ముందుంటుంది. అలాంటి నంబూద్రిపాద్ ఈ ఇద్దరు నేతలను సవ్యసాచులవలె ఉద్యమాల్లోనూ పాలనలోనూ ప్రశంసించడం గమనించదగ్గది. కేరళలో ప్రజల మనిషిగా పేరొందిన ఎకెజి పేరే సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయానికి పెట్టారందుకే. ఇక తెలుగు వారెవరైనా సరే సభాగౌరవం ఉత్తమ సంప్రదాయాలు అనగానే ముందు సుందరయ్య పేరు ప్రస్తావించడం నిత్యానుభవం. తెలంగాణ సాయుధ పోరాట నాయకత్వం తర్వాత ఆంధ్ర నుంచి రాజ్యసభకు ఎన్నికైన సుందరయ్య భారత పార్లమెంటులో తొలి ప్రతిపక్ష నాయకులు. ఆ సమయంలో లోక్‌సభలో హీరేన్ ముఖర్జీ, ఎకె గోపాలన్, ఆనంద నంబియార్ వంటి ఎంపీలు కమ్యూనిస్టుపార్టీకి ప్రాతినిధ్యం వహించారు. నెహ్రూకన్నా అధికంగా మెజార్టీ తెచ్చుకుని లోక్‌సభకు ఎన్నికైన రావి నారాయణరెడ్డి, విజయవాడ నుంచి కమ్యూనిస్టుల మద్దతుతో స్వతంత్రుడుగా నెగ్గిన హరీంద్రనాథ చటోపాధ్యాయ లాంటివారంతా సభ్యులే. హీరేన్ ముఖర్జీ మహామేధావిగా పేరు. ఆయనకూ నెహ్రూకూ మధ్య హోరాహోరీ నడిచేదట. గోపాలన్ ప్రజల సమస్యలు లేవనెత్తడంలో చాలా చొరవ చూపించేవారు. గోపాలన్ వ్యక్తిత్వం ఎలాంటిదంటే పార్లమెంటు సభ్యులకు వుండే సౌఖ్యాలు సదుపాయాలు సామాన్య కార్యకర్తలైన తన వంటివారిని ఇవి ఎలా ప్రభావితం చేస్తాయోనని హడలిపోయానని రాశారు. మాకినేని బసవపున్నయ్య, నండూరి ప్రసాదరావు వంటి వారు కూడా ఆ కాలంలో రాజ్యసభలో వున్నారు. భూపేష్ గుప్తాను ప్రత్యేకంగా చెప్పుకోవాలి.

సుందరయ్య అనుభవాలు


రాజ్యసభలో సుందరయ్యకూ నెహ్రూకు మధ్య వాదనలు నడిస్తే సభాపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ సర్దుబాటు చేసిన సందర్భాలున్నాయి. అయితే అంతా చాలా హూందాగా వుండేది. ఇలాంటి పలు ఉదంతాలు ఆయన తన ఆత్మకథలోనే రాశారు. "ఏ సమస్యనైనా క్షుణ్ణంగా అధ్యయనం చేయడం, పార్లమెంటులో గానీ, అసెంబ్లీలో గాని అన్ని కోణాల నుంచి వివరంగా విశ్లేషించడం కామ్రేడ్స్ అలవాటు చేసుకున్నారు. ఎంపీలు ఎమ్మెల్యేలలో ఈ అలవాటు పెంపొందించేందుకు నేను వ్యక్తిగతంగా చాలా శ్రద్ధ తీసుకున్నాను. ఆ కారణంగానే ఢిల్లీలో పార్టీ ప్రతిష్ట పెరిగింది. మా ప్రత్యర్థివర్గాలు కూడా మేము సాధికారికంగా మాట్లాడతామని అంగీకరించేవి. ఒకసారి ఆర్థిక మంత్రి దేశ్‌ముఖ్ రాజ్యసభలో లేచి ఏవో గణాంక వివరాలు ఇస్తే మేము అభ్యంతరం చెప్పి ఇతర గణాంకాలు ఇచ్చాం. ఆయన వాటిని అప్పటికప్పుడే తోసిపుచ్చలేదు సరికదా అధికారులను పిలిచి కమ్యూనిస్టులు చెబుతున్నారంటే అధికారయుత సమాచారమై వుంటుంది. నిర్ధారించుకోండి.. అని పురమాయించారట. హోరాహోరీగా జరిగిన 1955 ఎన్నికల కోసం సుందరయ్య ఆంధ్రకు వచ్చారు. ఎన్నికల్లో గెలవకపోయినా ప్రతిపక్ష నేతగా పనిచేశారు. అప్పుడు కూడా సభలో చర్చలకు ఎంతో దోహదం చేసేవాళ్లమని వివరంగా రాశారు. తాను ఏ విషయమైనా రాత్రింబవళ్లు చదివి లోతుగా అధ్యయనం చేస్తాను గనక ఏ డాక్యుమెంట్లు ఫైళ్లు అడిగినా ఇవ్వాల్సిందిగా నాటి అసెంబ్లీ కార్యదర్శి ఎ.వి.చౌదరి ఆదేశాలిచ్చారట. ఆంధ్రప్రదేశ్‌గా ఏర్పడిన తర్వాత ఆంధ్ర నుంచి 15మంది, తెలంగాణ నుంచి 40 మంది కలిసి 55మందితో బలమైన ప్రతిపక్ష నేతగా వున్నారు. తరిమెల నాగిరెడ్డి తర్వాత కాలంలో ప్రతిపక్ష నాయకుడైనారు. బెజవాడ



పి. సుందరయ్య




ఎకె గోపాలన్




ఎం. బసవపున్నయ్య



ఎన్ ప్రసాద్‌రావు



సీతారాం ఏచూరి



బృందాకరత్

గోపాలరెడ్డి, నీలం సంజీవరెడ్డి, కాసు బ్రహ్మానందరెడ్డి వంటి ముఖ్యమంత్రులను వీరు ముప్పతిప్పలు పెట్టేవారు. 1960లో సుందరయ్య అనారోగ్యంతో చికిత్స కోసం మాస్కో వెళ్తున్నప్పుడు నీలం సంజీవరెడ్డి ఏదైనా కోరుకోమని అడిగితే, ఇంకా విడుదల కాని తెలంగాణ ఖైదీలను విడుదల చేయాలని కోరారు. నీలం నవ్వుతూనే అందుకు అంగీకరించారు. సీపీఐ(ఎం)గా ఏర్పడిన తర్వాత 1967లో కాసు హయాంలోనైతే తమ్ముడు డా.రామ్‌ను తనతో పాటు మాస్కోలో చికిత్సకు తీసుకుపోవాలంటే జైలులో వున్నారని కాసు తటపటాయిస్తుంటే నీలం ఢిల్లీ నుంచి ఫోన్ చేసి అవకాశం కల్పించారు. రాజకీయ బేధాభిప్రాయాలు ఎన్ని వున్నా పరస్పర గౌరవ సంబంధాలు, పార్లమెంటరీ సంప్రదాయాలు కాపాడటంలో నెహ్రూ నుంచి సంజీవరెడ్డి వరకూ స్పందించిన తీరు ఆసక్తి కలిగిస్తుంది. సభలో వారి ప్రసంగాలలోనూ ప్రతిపక్షాలకు గౌరవంగా సమాధానమిచ్చేవారు.


శాసనసభలో, పార్లమెంటులో తరిమెల నాగిరెడ్డి, పిల్లలమర్రి వెంకటేశ్వర్లు, బిఎన్‌రెడ్డి, నర్రా రాఘవరెడ్డి, గుంటూరు బాపనయ్య వంటి వారు మంచి ముద్ర వేశారు. ఈ జాబితా చెబుతూ పోతే చాలా పెద్దదవుతుంది. మిగిలిన వారిలా గాక నిరాడంబరంగా వుండటం, నిర్మాణాత్మకంగా వ్యవహరించడం సీపీఐ(ఎం), సీపీఐ సభ్యుల ప్రత్యేకత అని ఇప్పటికీచాలామంది అంగీకరిస్తారు. పదవుల కోసం పాకులాడేవారు, పార్టీలు ఫిరాయించేవారికి లోటు లేని రోజుల్లో ఇలాంటి ఆదర్శం అరుదుగా చూస్తాం.

ఉన్నత విలువలకు పట్టం

ఇందిరాగాంధీ నిరంకుశత్వం చెలరేగే రోజుల్లోనూ లోక్‌సభలో జ్యోతిర్మయిబోసు గొప్పగా వాదించేవారు. తర్వాత సోమనాథ్ చటర్జీ కూడా చాలా కాలం లోక్‌సభలో పార్టీనేతగా వుండి మొదటి యూపీఏ కాలంలో తొలి కమ్యూనిస్టు స్పీకర్ అయ్యారు. అయితే పార్టీ నిర్ణయం మేరకు పదవి వదులుకోలేక క్రమశిక్షణా చర్యకు గురైనారు. ఇది కూడా కమ్యూనిస్టు ప్రమాణాలకు ఒక ఉదాహరణే. 1996లో జ్యోతిబాసు ప్రధాని పదవి తీసుకోవద్దని నిర్ణయించిన తర్వాత వెళ్లి బెంగాల్ ముఖ్యమంత్రిగా మళ్లీ ప్రమాణ స్వీకారం చేశారే గాని ఎలాంటి సమస్య చేయలేదు. చారిత్రిక తప్పిదం అని ఆత్మకథ కోసం చేసిన వ్యాఖ్య ఆధారంగా చాలా మంది చాలా వూహలు చేసినా జ్యోతిబాసు గీత దాటకపోవడం ఒక కమ్యూనిస్టులోనే చూడగల ఔన్నత్యం. కేరళలో అచ్యుతానందన్ జీవితం ఇప్పుడు త్రిపురలో మాణిక్‌సర్కార్ సరళి అందుకు నిదర్శనంగా వున్నాయి.

ప్రజాస్వామ్య ఓటింగు మార్క్స్ ఎంగెల్సుల చివరి దశలో వచ్చింది. దాన్ని రాజకీయ మార్పుల కోసం ఉపయోగించుకోవలసిన అవసరాన్ని ముఖ్యంగా ఎంగెల్సు గట్టిగానే చెప్పారు. ఇక లెనిన్ రష్యా విప్లవ కాలంలో డ్యూమా అనబడే వారి పార్లమెంటును పోరాటవేదికగా చేసుకోవాలన్నారు. అయితే ఎన్నికలలో ప్రభుత్వాలలో పాల్గొంటూ ప్రజల హక్కులు సాధించడం వేరు. ఆ భ్రమల్లో కూరుకుపోయి ప్రజలకు దూరం కావడం వేరు. అలాగే పోరాటాల పేరుతో అసలు ఎన్నికలు పోటీలు తప్పుంటూ నేలవిడిచి సాముచేసినట్టు బహిష్కరణ పిలుపులివ్వడం వేరు. పదవీ వ్యామోహాలు లేకుండా ప్రజల కోసం పనిచేయడం కమ్యూనిస్టుల మార్గంగా వుంటుంది. అందుకే ఇప్పటికీ ప్రభుత్వాలు ఇచ్చే అనేక ప్రయోజనాలు స్థలాలు ఇతర ప్రలోభాలకు వారెన్నడూ లోనవకుండా తోసిపుచ్చుతుంటారు. ఇప్పుడు మరోసారి చర్చకు వచ్చిన ప్రశ్నల కుంభకోణంలో ఒక్క వామపక్ష సభ్యుడు కూడా లేకపోవడం వారి ప్రత్యేకతను చెప్పకనే చెబుతుంది. రాజకీయాలలో నాలుగు రోజులు పాల్గొనగానే ఏదో ఒక పదవిలోకి వచ్చేసి ఎంతో వెనకేసుకోవాలనే కలుషిత రాజకీయ నేపథ్యంలో మినహాయింపులుగా మిగిలారు గనకే సీతారాం ఏచూరి వంటి వారికి అంత విలువ. అధ్యయనం ఆచరణల మేళవింపుగానే వారికి గౌరవం. కమ్యూనిస్టులకు సీట్లు రావని ఎగతాళి చేసేవారు కాలం చెల్లిపోయిందని చెప్పేవారు కనిపిస్తుంటారు. ఉన్న కొద్ది మంది ఎంతటి ఉన్నత విలువలు పాటించారో అధికారంలో వున్న చోట ఎలా అవినీతి కళంకం లేకుండా పాలించారో తెలుసుకోవడం అవసరం. ■

నెత్తురోడిన నేరెళ్లపై.. నోళ్లు విప్పండీ...



భూపతి వెంకటేశ్వర్లు

"అది అంతా యిసుక చరిత్రలో ఒక మసక ఇది నశించిన ఒక గ్రామం నిశ్వసించే ఒక శ్మశానం" అన్న తిలక్ 1941లో "పాడువోయిన ఊరు"పై ఇసుక ఇగురం గురించి ప్రపంచానికి చాటిచెప్పాడు. కానీ మన పాలకులు ఇలు వరస మారలేదు. పగిడిగిద్ద రాజు 900 ఏండ్ల క్రితం కరువు వచ్చింది కప్పం కట్టలేమన్నాడు అడవిరాజును హతమార్చారు. అడవిలో బాక్సైట్‌ను కొల్లగొట్టాలంటే ఆదివాసులను వెళ్లగొట్టాల్సిందే... మైనింగ్ మాఫియా, విలువైన బొగ్గు నిక్షేపాలు, ఓపెన్‌కాస్టల కోసం, కార్పొరేట్ కంపెనీల కోసం భూనిర్వాసితుల్ని చేయాల్సిందే... భూమ్యాకాశాలను ఉరితీయాల్సిందే... ప్రకృతిని తమ గుప్పిట్లో పెట్టుకోవల్సిందే... ఇసుక, వాగు ఊరుమ్మడి ఆస్తి.. కొందరికి కల్పించిన ఆదరువు. ఆర్థికపరమైన పుష్టి ఓ నలుగురు గుత్తాధికారం కోసం సామాన్య ప్రజలకు నష్టదాయకంగా మారిన చోట అన్ని విలువలూ అంతరించిపోతాయి.

అది నేరెళ్ల... నెత్తుటి కూటి పళ్లెమైంది. ఇక్కడ దుడ్డుకర్ర పెత్తనం సాగుతోంది. అదిగో... అక్కడ ఒకటి కాదు రెండు కాదు 1500 ఇసుక లారీలు వస్తున్నాయి. మావూళ్ళ మీదికి ఇనుపరెక్కల ఉక్కుముక్కుల డేగలు. పాపలూ కనుపాపలూ జాగ్రత్తా! వాటికి స్పీడ్ బ్రేకర్లు ఉండవు, డ్రైవర్లకు డ్రంకన్ డ్రైవ్ పరీక్షలుండవు. ఆధిపత్యం అక్రమ లైసెన్సులు, వేబిల్లులు, ట్రిప్‌షీట్స్ ఊసెత్తరు. ఇదంతా పోలీసుల పోషణలో ఖాకీ పెద్దల కనుసన్నలలో సజావుగా సాగుతున్నది. ఇక్కడ "అమాయకుల ప్రాణాలు గాలిలో దీపాలు" ఇసుక క్వారీ లారీల కింద నలిగిపోతున్నాయి. నెత్తురు చిందని రోజే లేదు. ఆ పల్లెల్లో... చెప్పాను గదా! మా ప్రాణాలకు విలువలేదు. కుక్క చస్తే ఊరవతల వేయండి అన్న బతుకులు. ఎఫ్ఐఆర్ ఉండదు, పోస్టుమార్టం రాయరు. గుర్తుతెలియని లారీ గుద్ది వెళ్ళింది. నరమానవునికి నీ ఆచూకీ తెలియదు. చచ్చిన శవంపై కూడా గట్టిగా ఏడవకూడదు. ఇక్కడ ఇసుక లారీల మీద ఉన్న ప్రేమ మనుషులపైన ఉండదు. ఒక చావు మరచిపోక ముందే మరొక చావు. వరుస ప్రమాదాలు, హద్దూ అదుపూ లేని మితిమీరిన వేగంతో ఇప్పటికే 60మంది గాయపడినట్టు మా తెలంగాణ సాహితీ నిజనిర్ధారణ బృందానికి అందిన సమాచారం.

జూలై 2న ఎరుకల కులానికి చెందిన 55ఏండ్ల బదనపురం భూమయ్య రామచంద్రాపురం, హనుమాన్‌గుడి దగ్గర రోడ్డు ప్రక్కన సాయంత్రం ఐదున్నర సమయంలో ఇసుక లారీ ఢీకొని మరణించాడు. ఇలా ఇసుక లారీలు మింగేయడం ఇది మొదటిది కాదు.. ఇలా ఇంకెన్నాళ్ళు..? ఈ అకృత్యాలు ఇక సహించబోమని ఇసుక మాఫియాపై నేరెళ్ల ఊరిజనం ఉప్పెనై లేచింది. అగ్గి మండింది. కొవ్వు బలిసినవాళ్లు చేసిన నేరాలకు అడ్డుకట్టలేదా? అని ప్రశ్నించినందుకే... రాజ్యం కన్నెర్ర జేసింది. ఖాకీగణం రంగంలోకి దిగింది. జూలై 4 రాత్రి 11 గంటలకు నేరెళ్ల మీద పడ్డారు. 8 మందిని జీపులోకి బలవంతంగా ఎక్కించారు. సెల్‌ఫోన్లు స్విచ్ఛాఫ్‌చేసి, తంగెళ్లపల్లి స్టేషన్ వెళ్ళకుండా తాండూర్ ప్రయివేట్ కాలేజీలోకి తీసుకెళ్ళి బాధితులను బట్టలు విప్పి, చేతులు వెనక్కిలాగి ఇనుపగొలుసులతో కట్టివేశారు. ఎనిమిది మందిపై 18మంది పోలీసులు ఒక్క ఎస్ఐ, ఎస్పీ విశ్వజిత్ కంపాత్ స్వయంగా 14 లాఠీలు విరిగిపోయేలా కొట్టారు. రోకలిబండలు ఇరికించి మరో దఫా కొట్టారు. బూటుకాళ్ళతో తొక్కడం, నలుగురు కలిసి పైకిఎత్తి కిందపడేయడం, కండోమ్‌కు బొడ్డుకు కరెంటు షాక్‌లు పెట్టడం, చేతికీ, ఛాతీకి కరెంటుషాకులు పెట్టడం, సలసల కాగే వేడినీళ్ళుపోసి రబ్బర్లతో కొట్టడం వంటి క్రూరమైన చిత్రహింసలు పెట్టారు. ఇదే క్రమంగా నాలుగు రోజులు రాత్రీ, పగలూ ఘోరాతి ఘోరంగా చిత్రహింసలు పెట్టారు. వారి అరుపులు అరణ్య రోదనే అయ్యింది. తమ భర్తల జాడకోసం కనపడ్డవారి కాళ్లుమొక్కారు. ప్రతి పోలీస్‌స్టేషన్ వెళ్లారు. కానీ... ఆచూకీ ఎవరూ చెప్పలేదు. పైగా కుటుంబ సభ్యులకు బెదిరింపులే మిగిలాయి. బాధితులను జైళ్లలో పెట్టి, ఇసుక లారీలకు ఎవడు అడ్డొచ్చినా ఇదే గతి పడుతుందని ఖాకీల కండకావరాన్ని అడుగడుగున ప్రదర్శించారు. జైలరు వారి ఆరోగ్యస్థితి చూసి జ్యూడిషియల్ కస్టడీలోకి తీసుకునేందుకు నిరాకరించారు. అప్పుడు మాత్రమే బయటి ప్రపంచానికి తెలిసింది. జైలర్‌ని ప్రభుత్వ



పోలీసుల పహారాలో నేరెళ్ల గ్రామం. (ఫైల్)

పెద్దలు స్వయంగా బెదిరించారని కూడా సమాచారం. అసలు విచారణ జరగకుండా, సాక్ష్యాలు లేకుండా ఎందుకు దొంగతనంగా తీసుకుపోయారు? ఏమి నేరం చేశారని ఇన్ని చిత్రహింసలు ఎందుకు పెట్టారు? జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ ముందు బాధితులు తమని కులం పేరుతో దూషించారని చెప్పినా కూడా సంబంధిత పోలీసు అధికారిపై ఎందుకు చర్య తీసుకోలేదు? అసలు ఇక్కడి వనరులు ఎక్కడికి తరలుతున్నాయి? కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు మౌనాన్ని ఎవరు ఛేదించాలి?

సంఘటన జరిగి నెలా పది రోజులైనా ముఖ్యమంత్రి నుంచి ఎటువంటి స్పందన లేదు. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి కేటీఆర్ ఈఘటనపై ప్రతిపక్షాలు స్పందిస్తే తప్ప ఉలకలేదు. పాలకుల మౌనం వెనుక ఆర్థిక ప్రయోజనాలు, వ్యక్తిగత బంధుత్వాలున్నాయి. నీళ్ల, నిధులు, ప్రాజెక్టులు, డబుల్ బెడ్రూం కబుర్లతో జనాన్ని మోసం చేయవచ్చు. ఆ పేరుతో ఎన్ని అక్రమాలకైనా పాల్పడవచ్చు. భారీ నిర్మాణాలు చేపడుతున్నందువల్ల భారీగా ఇసుక అవసరం. ఆ పేరుతో ఇసుక మాఫియా అక్రమాలకు తలుపులు బార్లా తెరిచారు. అధికారంలోకి రాగానే నూతన ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టి రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చేతికి గుత్తాధికారం అప్పజెప్పారు. ఈ సంస్థ వేలం పాటల ద్వారా ఇసుక తవ్వకం ప్రాంతాల కాంట్రాక్టర్లకు ఇస్తుందని ప్రకటించారు. ప్రభుత్వానికి రూ.8250 కాగా ఒక ఇసుకను ఓపెన్ మార్కెట్‌లో అమ్మితే కనీసం ఆదాయం 70వేలు. దీనితో ఏటా కాంట్రాక్టర్లు కోట్లకు ఎలా పడగెత్తుతున్నారో... అధికార పార్టీ నాయకులకు, అధికారులకు ఎంత ముడుపులు చెల్లిస్తున్నారో చెప్పనలవి కాదు. నేరెళ్ల జిల్లేల ప్రాంతంలో ఇసుక తవ్వకుపోతున్నా డోల్డ్‌మైన్ మినరల్స్ నలుగురు యాజమానులలో ఇద్దరు ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావుకు అత్యంత సన్నిహితులు. రోజుకు కొన్నివేల లారీలు ఇసుక తరలుతున్నదంటే ఇసుక మాఫియా ఎంతగా ఆర్థిక వనరులను సంపాదించుకుందో... ఎంతగా బలపడిందో అర్థమవుతుంది.

నేరెళ్ల ఘోరాన్ని మామూలుగా పరిగణించి వదలడానికి వీల్లేదు. రక్తసిక్తమై ఉన్న క్షతగాత్రుల ఒంటిపై పోలీసు బూట్ల మరకలు, లాఠీల అచ్చులు 40 రోజులైనా ఆరలేదంటే... ఎంత దుర్మార్గానికి పాల్పడి ఉంటారు. పాలనా యంత్రాంగం, పోలీస్ యంత్రాంగం ఎలా నిమ్మకు నీరెత్తినట్టు కూర్చున్నారో.. గ్రహించవచ్చు... కేటీఆర్ సొంత నియోజకవర్గంలో ఈ ఘటన జరిగి 40 రోజులు తరువాత స్పందించిన తీరు బాధాకరం. పరామర్శించిన ప్రతిపక్షాలు టూరిస్టులా..? నాల్గు రాళ్ళు పోగేసుకోవడం కోసం వర్తమానం తాకట్టు పెట్టే ఆలోచన, విదేశీ బేహారీల నుండి వనరుల దోపిడీ ఆలోచన పుట్టింది. ఇప్పటికైనా ప్రజల గురించి ఆలోచన చేయండి. తెలంగాణ ఇట్లేనని ఎవరనుకున్నారు. కావలి వాడే దొంగ కావళ్లను మోస్తాడని, కడుపులో చిచ్చుపెట్టి కళ్ళు తుడువ వస్తారని, అధికార ప్రకటనలో అబద్ధాలే ఉంటాయని, బాధ్యత గల మంత్రి కూడా బాతలే కొడతాడని ఎవరనుకున్నారు ఇట్లేనని" కాళోజీ అన్నట్టు ప్రజలంతా కలిసికట్టుగా ఈ ఘటనపై తీగలాగారు డొంక కదిలింది. ప్రాణాంతకంగా మారిన ఇసుక లారీల ప్రమాదం, అక్రమ ఇసుక వ్యాపారం, అత్యున్నత అధికార వర్గం చేతులకు అంటిన "మసి" కడుక్కోవడానికి మాట్లాడుతున్న మాటలు.. నేరెళ్ల నిజాలూ నేటితరం గుర్తించింది.

సెల్: 9490098343

శోభకు ముగ్గురు అక్కలు. ఇంట్లో చిన్నది కావడంతో గారాబం ఎక్కువ. ఎంత అల్లరి చేసినా ఎవ్వరూ ఏమీ అనరు. దాంతో ఇంట్లో ఆమె ఆడిందే ఆట, పాడిందే పాట. అలాంటి వాతావరణంలో పెరిగిన ఆమె పీజీ పూర్తి చేసి ఉద్యోగంలో చేరింది. ఉద్యోగంలో చేరిన ఏడాదిలోపే పెండ్లి చేశారు. భర్త పేరు కిరణ్. అతను ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తాడు. పెండ్లికి అప్పలు బాగా అయ్యాయి. అందుకే అతని సంపాదన ఇంట్లో ఇవ్వకుండా అప్పులు తీర్చుకుంటున్నాడు. శోభ అత్త ప్రైవేట్ స్కూల్లో టీచర్‌గా చేస్తోంది. ఇంటి ఖర్చులు మొత్తం ఆమే చూసుకుంటోంది. శోభ దగ్గర కిరణ్ అప్పడప్పుడు డబ్బులు తీసుకునేవాడు. తను ప్రెగ్నెంట్ అని తెలిసిన తర్వాత శోభ జాబ్ మానేసింది. ఇక అప్పటి నుండి ఇంట్లో ఆర్థిక సమస్యలు మొదలయ్యాయి.



అతి గారాబంతోనే...

ఐద్వా అదాలత్
సెల్: 9490098024

శోభకు బాబు పుట్టాడు. ఖర్చులు ఇంకా పెరిగాయి. ఇంట్లో అత్తా కోడళ్ళకు అస్సలు పడేది కాదు. చిన్న చిన్న విషయాలకే గొడవలు పెట్టుకుంటున్నారు. ఒకపక్క కిరణ్, భార్య కోర్కెలు తీర్చలేకపోతున్నాడు. అందుకే ఆమె బాబుతో పుట్టింటికి వచ్చేసింది.

తెలిసిన వారు చెబితే ఐద్వా లీగల్ సెల్‌కు వచ్చి "మేడమ్, కిరణ్ నా ఆలోచనలకు సరిపోడు. అతనికి ఏదీ చేతకాదు. భార్య కోర్కెలు తీర్చాల్సిన బాధ్యత భర్తకు ఉంది. కానీ ఎంత చెప్పినా ఆయన వినడు. ఇంట్లో అంతా అత్త పెత్తనమే. అందుకే విడాకులు తీసుకోవాలకుంటున్నా. అయితే మీతో ఒక్కసారి మాట్లాడిస్తే కిరణ్‌లో మార్పు వస్తుందని తెలిసిన వారు చెబితే మీ దగ్గరకు వచ్చా. మీరు ఎలాగైనా ఆయనతో మాట్లాడి మా సమస్య పరిష్కరించండి' అంటూ శోభ తన మాటలు ముగించింది.

ఆమె చెప్పిందంతా విన్న లీగల్‌సెల్ సభ్యులు వచ్చే వారం కిరణ్‌ను, అతని తల్లిని రమ్మని లెటర్ పంపారు. ఆ తర్వాతి వారం కిరణ్ తన తల్లిని తీసుకొచ్చాడు. కిరణ్ మాట్లాడుతూ 'శోభకు ఇంట్లో పని చేయడం రాదు. మా అమ్మ ఉదయం ఏడుగంటలకే స్కూల్‌కి వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకు వస్తుంది. అమ్మ వెళ్ళిన తర్వాత కూడా ఆమె నిద్ర లేవదు. బద్ధకం ఎక్కువ. ఇంట్లో ఒక్క పని చేయదు. ఇక్కడి ప్రతి విషయాన్ని వాళ్ళ అమ్మనాన్నలకు చెబుతుంది. వాళ్ళ నాన్న, బావలు మా ఇంటికి వచ్చి నన్ను ఎగతాళి చేస్తుంటారు. 'సంపాదించడం చేతగాని వాడికి పెండ్లెందుకు' అంటూ నానా మాటలు అంటారు. పెండ్లప్పుడు నాకు కొన్ని అప్పులు అయ్యాయి. అంతకు ముందు కూడా కొంత అప్పు ఉంది. అందుకే నా జీతం చిట్టీలు కడుతూ అప్పులు తీరుస్తున్నా. అమ్మ తనకు వచ్చే జీతంతో ఇల్లు గడుపుతుంది. ఈ విషయాలు పెండ్లికి ముందే శోభకు తెలుసు. ఉన్నదాంట్లో సర్దుకుని బతుకుదామంటే అస్సలు వినదు. తన వల్లే మా ఇంట్లో గొడవలు. మీ లీగల్‌సెల్ గురించి విన్నాను. భార్యా, భర్తలకు సర్ది చెప్తారని నాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. మీ దగ్గరకు వచ్చినందుకైనా శోభలో మార్పు వస్తే నాకు సంతోషం. ఈ గొడవల వల్ల బాబు ఇబ్బంది పడుతున్నాడు' అంటూ చెప్పుకొచ్చాడు.

తర్వాత కిరణ్ తల్లి మాట్లాడుతూ 'అమ్మా, నేను ఉదయం స్కూల్‌కి వెళితే సాయంత్రం వస్తాను. నేను వచ్చే వరకు ఒక్క పని కూడా చేయదు. వంట చేయమంటే అవసరానికంటే ఎక్కువగా వండుతుంది. తర్వాత రోజు అది పారేయాల్సి వస్తుంది. తను చిన్న పిల్ల. నేను చెబుదామంటే నా మాట వినదు. ప్రతి చిన్న విషయానికీ పెద్దపెద్దగా అరిచి గోలపెడుతుంది. ఆమె పుట్టింట్లో చాలా గారంబంగా పెరిగిందట. కనీసం వాళ్ళ అమ్మనాన్నలు కూడా ఆమెకు అర్థమయ్యేటట్టు చెప్పరు. ఏమైనా అంటే 'మా అమ్మాయికి ఎలాంటి కష్టం లేకుండా చూసుకున్నాం. మీ దగ్గరకు వచ్చి ఎన్ని కష్టాలు పడుతుందో' అంటారు. ఏ ఆడపిల్లకైనా పుట్టింట్లో ఉన్నట్టే అత్తింట్లో ఉండాలంటే ఎలా. అయినా ఆమెను మేము ఎవ్వరం ఒక్క మాట కూడా అనం. ఆమె నా కొడుకుని అస్సలు లెక్కచేయదు' అంటూ బాధపడింది.

అందరూ చెప్పింది విన్న సభ్యులు 'మళ్ళీ మేము పిలిచినప్పుడు రండి' అని చెప్పి పంపించేశారు. మళ్ళీ రెండు వారాల తర్వాత ఇరు కుటుంబాల వారిని రమ్మని కబురు పంపారు.

సభ్యులు శోభతో 'చూడు శోభ పెండ్లయిన తర్వాత ఆ కుటుంబం నీది. సమస్యలు ఏమైనా ఉంటే అందరూ కలిసి పరిష్కరించుకోవాలి. మనకు తెలియని విషయాలు ఇతరుల దగ్గర నేర్చుకోవడం తప్పేమీ కాదు. ఇంటి పనుల గురించి మీ అత్త చెబుతుంటే నీకు నచ్చడం లేదు. ఒక పక్క నీ భర్తకు వచ్చిన ఆదాయం మొత్తం అప్పులు తీర్చడానికే సరిపోతుంది. నీకు బాబు పుట్టాక ఉద్యోగం మానేశావు. దాంతో నీ ఖర్చులకు అవసరమైన డబ్బు నీ చేతిలో లేక ఇబ్బంది పడుతున్నావు. ఇప్పుడు బాబుకు ఏడాది నిండింది. కాబట్టి నువ్వు కూడా ఏదైనా ఉద్యోగం చూసుకో. పదేపదే పుట్టింటికి వెళ్ళడం తప్పు. పైగా మీ నాన్న, బావలు నీ భర్తను తక్కువ చేసి మాట్లాడుతున్నారు. వాళ్ళు అలా చేయడం తప్పు. నీ భర్తను ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే అది నీకు కూడా మర్యాద కాదు. ఇవన్నీ నీవైపు నుండి జరిగిన పొరపాట్లు. అందుకే నీ ఆలోచనా విధానం కూడా మారాలి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే మీ రిద్దరూ ఇలా పోట్లాడుకుంటూ ఉంటే ఇలాంటి వాతావరణంలో పెరిగిన నీ కొడుకు ఎలా తయారవుతాడు. నువ్వు బాబు గురించి ఆలోచించడం లేదు. సమస్యలు ఉన్నప్పుడు కాస్త సర్దుకొని బతకడం నేర్చుకో. అప్పులు తీరిపోయిన తర్వాత హాయిగా ఉండొచ్చు. వీటికి నువ్వు సరే అంటే నీ భర్తకు చెప్పాల్సిన విషయాలు కూడా చెబుతాం' అన్నారు.

'మీరు చెప్పింది నిజమే. నావైపు నుండి తప్పులు ఉన్నాయి. వీటిని నేను కచ్చితంగా మార్చుకుంటా' అన్నది శోభ. దాంతో బాధ్యులు కిరణ్‌ని లోపలికి పిలిచి 'చూడు కిరణ్, నువ్వు కూడా సాధ్యమైనంత వరకు నీ ఆదాయాన్ని పెంచుకోడానికి ప్రయత్నించాలి. భార్య అవసరాలు తీర్చడం భర్తగా నీ బాధ్యత. నీకు అవసరమైనపుడు శోభ నీకు డబ్బులిచ్చింది. ఇప్పుడు బాబు అవసరాలు కూడా నువ్వే చూసుకోవాలి. నువ్వు కూడా నీ బాధ్యతలను గుర్తించాలి. ఇద్దరూ కలిసి మీ సమస్యలు పరిష్కరించుకోవాలి. అంతేకాని గొడవలు పెట్టుకోవద్దు' అని చెప్పారు. కిరణ్ కూడా తన తప్పులను ఒప్పుకున్నాడు.



శోభకు ఇంట్లో పని చేయడం రాదు. మా అమ్మ ఉదయం ఏడుగంటలకే స్కూల్‌కి వెళ్ళి సాయంత్రం ఐదు గంటలకు వస్తుంది. అమ్మ వెళ్ళిన తర్వాత కూడా ఆమె నిద్ర లేవదు. బద్ధకం ఎక్కువ. ఇంట్లో ఒక్క పని చేయదు. ఇక్కడి ప్రతి విషయాన్ని వాళ్ళ అమ్మనాన్నలకు చెబుతుంది. వాళ్ళ నాన్న, బావలు మా ఇంటికి వచ్చి నన్ను ఎగతాళి చేస్తుంటారు.

ఇంతలో పక్కనే ఉన్న శోభ తండ్రి మాట్లాడుతూ ఏడాది బాబును వదిలి మా అమ్మాయి ఉద్యోగానికి ఎలా వెళుతుంది. అది జరిగే పని కాదు. మా అమ్మాయి ఉద్యోగం చెయ్యదు' అన్నాడు. దానికి బాధ్యులు 'వాళ్ళ కుటుంబంలో కొన్ని ఆర్థిక సమస్యలు ఉన్నాయి. అప్పులు తీరాలంటే ముగ్గురూ ఉద్యోగం చేయక తప్పదు. బాబును ఎక్కడ పెట్టాలనే విషయాన్ని వాళ్ళు ఆలోచించుకుంటారు. బాబు మీకే కాదు, ఆమెకూ మనవడే. మీరు కంగారు పడకండి. అనవసరంగా వాళ్ళ విషయాల్లో మీరు ఎక్కువగా జోక్యం చేసుకోవద్దు. మీ అమ్మాయి సమస్య ఇంత వరకు రావడానికి కొంత వరకు కారణం మీరు కూడా. పిల్లలను ప్రేమగా పెంచాలి. అలాగే బాధ్యతలు కూడా నేర్పాలి. కానీ మీరు అలా చేయలేదు. అత్తగారింట్లో ఏమైనా సమస్య వస్తే అర్థమయ్యేటట్టు చెప్పకుండా, మీరు వాళ్ళ మధ్య మరింత గొడవలు పెట్టే విధంగా ప్రవర్తించారు. ఇది మీరు కావాలని చేయకపోవచ్చు. మీ అమ్మాయిపై ఉన్న అతి ప్రేమనే దీనికి కారణం. అయితే మీరు ఆమె భవిష్యత్ గురించి ఆలోచించండి. ఆమె కుటుంబ నిర్ణయాలు ఆమెనే తీసుకోనివ్వండి' అని చెప్పారు. దాంతో అతను మౌనంగా ఉండిపోయాడు.

కిరణ్, అతని తల్లిదండ్రులు, శోభ మాత్రం బాధ్యులు చెప్పినట్లు చేయడానికి అంగీకరించారు. రెండు వారాల తర్వాత భార్యా, భర్తలు వచ్చి ఇప్పుడు తమ మధ్య ఎలాంటి సమస్యలు లేవని, చిన్న చిన్న సమస్యలు వచ్చినా వాటిని అప్పటికప్పుడు పరిష్కరించుకొని సంతోషంగా ఉంటున్నామని చెప్పారు. ప్రస్తుతం శోభ ఉద్యోగ ప్రయత్నంలో ఉంది.

సలీమ

సాహిత్యంలో సంచలనం



మార్గరేట్ రాడ్‌క్లిఫ్ హాల్
(12 ఆగస్టు 1880 - 7 అక్టోబర్ 1943)

తన నవల ద్వారా సరికొత్త సాహిత్య ప్రపంచాన్ని సృష్టించారు ఆమె. స్త్రీవాద సాహిత్యంలో సంచలనంగా మారింది ఆమె రాసిన నవల 'ది వెల్ ఆఫ్ లోన్లీనెస్'. తనకు నచ్చినట్టు తాను జీవించడంతో పాటు స్వేచ్ఛగా జీవించే హక్కు అందరికీ ఉందని ప్రపంచానికి చాటారు. ఎన్నో విమర్శలు ఎదుర్కొంటూ రచయితగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నారు. సైకలాజికల్ రీసెర్చ్ సొసైటీ కౌన్సిల్‌లోనూ, జూలాజికల్ సొసైటీలోనూ హాల్ సభ్యులుగా కొనసాగారు. అంతేకాదు ఐచెల్బర్గర్ హ్యూమన్ అవార్డు గోల్డ్ మెడల్ అందుకున్నారు. ది పింక్ పేపర్ టాప్ 500 లెస్బియన్ హీరోలలో హాల్‌ను 16వ స్థానంలో చూపించింది. కోటుబూటు ధరించి మగవారిమాదిరిగా వేషధారణలో కనిపించే రాడిక్లిఫ్ హాల్‌ను స్నేహితులు 'జాన్' అని పిలిచేవారు.

WOMEN of the day

హాల్ లండన్‌లోని కింగ్స్ కాలేజీలో చదువుకున్నారు. ఆమె తన కవితల ద్వారా సాహిత్య ప్రపంచంలోకి అడుగుపెట్టారు. ఆమె రాసిన కవితలు ఐదు సంపుటాలుగా వెలువడ్డాయి.

హాల్ రాసిన మొదటి నవల అన్‌లిట్ లాంప్, ఇది డాక్టర్ కావాలని కలలు కనే ఒక యువతి కథ. ఆమె తర్వాత రాసిన నవల హాస్యంతో ఉంటుంది. ఫోర్జ్ పేరుతో ప్రచురితమైన ఈ నవలలో సున్నితమైన అంశాలకు హాస్యం కలిపి కథను నడిపిస్తారు. హాల్ కలం నుంచి జాలువారిన మరో హాస్య నవల సాటర్ డే లైఫ్ (1925). రెస్టారెంట్ కీపర్ జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకుని రాసిన నవల ఆడమ్స్ బ్రీడ్ (1926), ఈ నవల ప్రిక్స్ ఫెమినా, జేమ్స్ టైట్ బ్లాక్ మెమోరియల్ బహుమతి గెలుచుకుంది.ఆమె రాసిన ఎనిమిది నవలలో అత్యంత ప్రసిద్ధి పొందిన నవల 'ది వెల్ ఆఫ్ లోన్లీనెస్' విలక్షణమైన లైఫ్‌ను ఆమె ఇందులో చిత్రీకరించారు. ఈ నవలను యూకే ప్రభుత్వం నిషేధించింది. ఈ నవలలో ఒక చిన్న అమ్మాయి, ఒక వృద్ధ మహిళ మధ్య అనుబంధాన్ని ఇతివృత్తంగా తీసుకున్నారు. ఇద్దరు మహిళల మధ్య ప్రేమకథ సమాజానికి విరుద్ధంగా ఉందంటూ బ్రిటన్ ప్రభుత్వం ఈ నవలను నిషేధించింది. ఆ తర్వాత ఈ పుస్తకాన్ని ఆమోదించారు.

ఇట్లచేద్దాం

శనగపిండిని బాగా జల్లించి గాలి చొరబడని డబ్బాలలో పోసి ఫ్రిజ్‌లో నిల్వ ఉంచాలి. ఈ విధంగా చేస్తే వర్షాకాలంలో వచ్చే ఫంగస్‌ను నివారించవచ్చు.



సమీక్ష... దిద్దుబాటు

ఎదగాలన్న తపన మనసులో ఉన్నా కొందరు ఎలా నెగ్గుకురావాలో తెలియక వెనకడుగు వేస్తుంటారు. ఈ పరిస్థితి ఎదురుకాకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు వ త్తిగతంగానూ, వ్యక్తిగతంగానూ మార్పుని ఆహ్వానించాలి. ఉద్యోగ జీవితంలో ఇమిడిపోవాలంటే క్రమశిక్షణ చాలా అవసరం. దీనికి సరైన ప్రణాళికతో పాటు వృత్తి నైపుణ్యం, చలాకీతనం తోడుగా ఉంటే మీరు కోరుకున్న స్థానానికి చేరుకోవడం కష్టమేం కాదు. దీని వల్ల హోదా, డబ్బుతో పాటు సంత ప్తి కూడా లభిస్తుంది. అవన్నీ మీకు సొంతం కావాలంటే మాత్రం ఎప్పటికప్పుడు పనితీరుని సమీక్షించుకోవాలి. దానికి అనుగుణంగా మార్పు చేసుకోవాలి. ఉద్యోగంలో చేరాక చాలా మందిలో ఎదుగుదల ఉండదు. కానీ పరిస్థితికి అనుగుణంగా లక్ష్యాలను ఏర్పరచుకోవడం, దాన్ని సాధించే ప్రయత్నాలు చేయడం కొనసాగిస్తూనే ఉండాలి. పూర్తయినవాటి స్థానంలో మరికొన్ని కొత్త లక్ష్యాలను చేర్చుకోవడం తప్పనిసరి. ఇవన్నీ మీ ప్రతిభకు సానబెట్టేవే.

చేసే పనిని బట్టే...

కొందరు ఉద్యోగం వచ్చే వరకూ ఏదైనా సరే అని ఎదురు చూస్తూ ఉంటారు. జాబ్‌లో జాయిన్ అయ్యాక కొన్నాళ్లు ఉల్లాసంగా, ఉత్సాహంగా పని చేస్తారు. ఆ తర్వాత చేస్తున్న ఉద్యోగంపై అయిష్టత పెంచుకుంటారు. తనకున్న తెలివికి ఇదేదో తక్కువ స్థాయి ఉద్యోగమని భావిస్తుంటారు. పని విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. చిన్నదైనా, పెద్దదైనా చేస్తున్న ఉద్యోగాన్ని గౌరవించడం నేర్చుకోవాలి. తీసుకుంటున్న వేతనానికి న్యాయం చేయాలి. చేస్తున్న పని ఆసక్తిగా లేకపోతే.. మీకు ఇష్టమైన పనిని పురమాయించమని బాస్‌ను అడగండి. మీరు చేసే పని మీదే కెరీర్ ఆధారపడి ఉందని గుర్తుంచుకోవాలి. నలుగురిలో నారాయణ అన్నట్టుగా సాగితే కెరీర్ కూడా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంటుంది. మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవడానికి అందిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకంటూ ప్రత్యేకమైన గుర్తింపు ఉండేలా చూసుకోండి. ప్రమోషన్స్ సమయంలో ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

సరిదిద్దుకుంటూ...

ఒక ఉద్యోగంలో చేరిపోగానే అదే జీవితమని చాలా మంది అనుకుంటారు. ఉదయాన్నే ఆఫీస్‌కు వెళ్లడం.. సాయంత్రానికి ఇంటికి రావడం.. రొటీన్ లైఫ్‌కు ఫిక్సయిపోతారు. అన్ని రోజులూ ఒకేలా ఉండవు. మీ లక్ష్యం ఏంటో ఆలోచించండి. అందుకు తగ్గట్టుగా సన్నద్ధం అవ్వండి. మీ కలలను సాకారం చేసుకోవడానికి శ్రమించండి. మీలోని నైపుణ్యాలను పెంచుకోండి. అలా మీరు చేయలేనివి కూడా వేసుకోవడం సరికాదు. వీలైతే వాటిని పూర్తి చేయడానికి కొంత సమయం తీసుకోండి. ఈలోగా దానిపై అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అలా కాకుండా మీరు నమ్మకంగా చేస్తానని చెప్పి వాటిని చేయలేకపోతే...అది మీకు చెడ్డపేరు వస్తుంది. విధి నిర్వహణలో సమస్యలు వచ్చినప్పుడు తడబడకుండా వాటిని సరిదిద్దుకొంటూ ముందుకు సాగాలి. జరిగిన తప్పులకు ఇతరులను బాధ్యుల్ని చేసి తప్పుకోవాలని చూడొద్దు. మరోసారి ఆ తప్పు చేయకుండా చూస్తే సరిపోతుంది. అవసరమైనప్పుడు వాటికి బాధ్యత వహించడానికి సిద్ధపడినప్పుడే మీలోని నిజాయితీ బయటపడుతుంది. మీకు గుర్తింపూ వస్తుంది.

నిద్రపట్టడం లేదా?



సాంకేతిక విప్లవంతో వచ్చిన ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ చూపిస్తున్న ప్రభావం అంతా ఇంతా కాదు. ప్రత్యేకించి యువత నిద్రలేని రాత్రులు గడుపుతోందంటే అతిశయోక్తి కాదు. 93శాతం భారతీయులు నిద్రలేమితో బాధపడుతున్నారని ఓ అధ్యయనం తెలిపింది. ప్రతి నగరంలో ఈ నిద్రలేమితో బాధపడేవారి సంఖ్య 40 లక్షలకు పైగా ఉంటుందని చెప్పింది. మీరూ అందులో ఒకరా? నిద్రలేమితో బాధపడుతున్నారా? మంచిగా నిద్రపట్టడానికి ఓ మార్గం ఉంది. రాత్రిపూట తొందరగా భోజనం చేయడం, నిద్రపోవడం, తొందరగా లేవడానికి కొన్ని కిటుకులున్నాయి. 4-7-8 శ్వాస సంబంధ వ్యాయామాన్ని ప్రయత్నించండి. దీన్నే రిలాక్సింగ్ బ్రీత్ అంటారు. ప్రాణాయామ పద్ధతిలో... పూర్తిగా శ్వాసమీద ఫోకస్ చేసే ఈ వ్యాయామం మీకు తొందరగా నిద్ర వచ్చేలా చేస్తుంది.

- గాలిని నోటిద్వారా పూర్తిగా బయటకు వదిలేయండి.
- ఇప్పుడు నోరును మూసి నాలుగు దాకా లెక్కపెట్టుకుంటూ ముక్కు ద్వారా గాలిని పీల్చండి.
- గాలిని అలాగే లోపలే బిగపట్టి ఏడు లెక్కపెట్టండి.
- ఇప్పుడు ఎనిమిది సెకన్లపాటు... ఆ గాలిని పూర్తిగా, నెమ్మదిగా నోటిద్వారా వదిలేయండి.

దీన్ని మూడు నుంచి ఐదుసార్లు రిపీట్ చేయండి.

ఈ వ్యాయామం శరీరాన్ని నిశ్శబ్ద స్థితిలోకి తీసుకెళ్తుంది. కచ్చితంగా నిమిషంలోనే మీకు నిద్రపడుతుంది.

గోడలకు పూలమొక్కలు






ప్రకృతిలోని అందాలను ఇంట్లో బంధించుకోవాలంటే... ఆకుపచ్చని పూల మొక్కలను పెరట్లో పెంచుకోవాల్సిందే ! అలా కాకుండా కాస్త డిఫరెంట్‌గా కృత్రిమంగా తయారు చేసిన పూల కుండీలను హాల్ గోడల మీద అతికించండి. ఇల్లు ఎంతో అందంగా, సహజంగా సిద్ధంగా కనిపిస్తుంది. అలాంటి ప్రత్యేకమైన పూల కుండీలు ఈ వారం మీ కోసం...

- దీన్ని తయారు చేసుకోవడానికి మూడు చిన్న సైజు గాజు పాత్రలు, ప్లాస్టిక్ ఆకులు, డబుల్ సైడ్ ప్లాస్టర్ లేదా గమ్ ఉంటే సరిపోతుంది. ముందుగా గాజు పాత్రలను శుభ్రంగా కడిగి దాంట్లో కొన్ని నీళ్ల పోసుకోవాలి. ఆ తర్వాత పాత్రలో ఆకులను, చిన్న చిన్న చేపలను పెట్టుకొని గోడలకు గట్టిగా అతికించాలి. అయితే ముఖ్యంగా గాజు పాత్ర లోపల బరువు తక్కువగా ఉండేలా చూసుకోవాలి. ఇది చూడటానికి చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
- ఈ పూల కుండీ చాలా డిఫరెంట్‌గా, చూడటానికి సింపుల్‌గా కనిపిస్తుంది. దీని కోసం మూడు వేరు వేరు పరిమాణాల్లో ఉన్న తెలుపు రంగు ట్యూబ్స్, గమ్, ప్లాస్టిక్ మొక్కలు లేదా పువ్వులుంటే సరిపోతుంది. ట్యూబ్స్‌ను శుభ్రంగా నీటితో కడిగి దాంట్లో కొద్దిగా పర్ఫ్యూమ్ వేసుకొని ప్లాస్టిక్ మొక్కలను, గడ్డిని పెట్టుకొని గోడలకు నిలువుగా బొమ్మలో చూపిన విధంగా అతికించుకుంటే సరిపోతుంది.
- అలాగే దీన్ని తయారు చేసుకోవడానికి కొంచెం లావుగా, చిన్నగా ఉండే కట్టెను తీసుకొని దానికి లైట్‌గా బ్రౌన్ కలర్ పెయింట్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత కట్టె మధ్య భాగంలో ప్లాస్టిక్ మొక్కను ఉంచాలి. ఇలా తయారు చేసుకున్న పూల కుండీని గోడకు గమ్ సహాయంతో అతికించుకోవాలి. దీన్ని చాలా త్వరగా తయారు చేసుకోవచ్చు.
- ఈ పూల కుండీని చాలా ఆకర్షణీయంగా, అందంగా తయారు చేసుకోవచ్చు. దీన్ని తయారు చేసుకోవడానికి మూడు పెద్ద పెద్ద ప్లాస్టిక్ ఆకులు, గమ్, ప్లాస్టిక్ గడ్డి, పువ్వులు ఉంటే సరిపోతుంది. ముందుగా ప్లాస్టిక్ ఆకులను, పువ్వులను శుభ్రంగా కడగాలి. తర్వాత బొమ్మలో చూసిన విధంగా ఆకులను ఒకదానికొకటి గమ్ సహాయంతో అతికించుకోవాలి. ఇలా అతికించుకున్న ఆకులను జాగ్రత్తగా గోడకు గమ్‌తో అతికించుకోవాలి. ఆ తర్వాత ఆకుల మధ్య భాగంలో ప్లాస్టిక్ గడ్డిని, పువ్వులను పెట్టుకుంటే చాలు అందమైన పూల కుండీ రెడీ !
- దీన్ని తయారు చేసుకోవడానికి పెద్ద అట్ట ముక్క, స్కెచ్, కత్తెర, గమ్, ప్లాస్టిక్ పువ్వులు ఉండాలి. ముందుగా అట్టముక్కను బొమ్మలో చూసిన విధంగా కట్ చేసుకొని దాని మీద స్కెచ్‌తో డిజైన్ వేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత గమ్ సహాయంతో గోడ మీద అతికించుకోవాలి. గోడకు అతికించుకున్న తర్వాత శు భ్రంగా కడిగిన పూల మొక్కలను అట్ట ముక్క మధ్య భాగంలో వేసుకుంటే సరిపోతుంది.
- దీన్ని తయారు చేసుకోవడానికి ఒక ఫ్లవర్ బొకే, ప్లాస్టిక్ ఫ్లవర్స్, మేకులుంటే సరిపోతుంది. ముందుగా గోడకు మేకులు కొట్టి దానికి ఫ్లవర్ బోకేను తగిలించాలి. ఆ తర్వాత దాంట్లో పువ్వులను పెడితే చాలు అందంగా, డిఫరెంట్‌గా కనిపిస్తుంది.







महेश बैंक ESTD. 1978

મહેશ બેંક MAHESH BANK మహేశ్ బ్యాంక్

A.P. MAHESH CO-OPERATIVE URBAN BANK LTD. (MULTI-STATE SCHEDULED BANK)

Head Office : 5-3-989, 3rd Floor, Sherza Estate, N.S. Road, Osmangunj, Hyderabad - 500 095 (T.S.) India Tel. : 040-24615296 / 5299, 23437100 - 7103 & 105 Fax : 040 - 24616427 Website : www.apmaheshbank.com E-mail : info@apmaheshbank.com

BALANCE SHEET AS AT 31ST MARCH 2017

PARTICULARS	Schedule	As at 31-03-2017 ₹	As at 31-03-2016 ₹
CAPITAL AND LIABILITIES :			
CAPITAL	1	33,22,91,000	32,76,84,000
RESERVES AND SURPLUS	2	211,58,52,917	196,72,49,195
DEPOSITS	3	2219,60,94,211	1862,28,74,041
BORROWINGS	4	NIL	NIL
OTHER LIABILITIES AND PROVISIONS	5	101,85,91,275	89,07,57,209
TOTAL		2566,28,29,403	2180,85,64,445
ASSETS :			
CASH AND BALANCES WITH RBI	6	114,16,70,872	86,67,37,410
BALANCES WITH BANKS AND MONEY AT CALL AND SHORT NOTICE	7	266,90,96,795	252,91,32,151
INVESTMENTS	8	987,18,40,396	782,50,32,085
ADVANCES	9	1109,69,18,923	985,07,91,635
FIXED ASSETS	10	43,16,87,913	36,24,29,802
OTHER ASSETS	11	45,16,14,504	37,44,41,362
TOTAL		2566,28,29,403	2180,85,64,445

CONTINGENT LIABILITIES	12	31,53,05,057	15,96,93,632
BILLS FOR COLLECTION	-	13,68,464	6,37,965
Significant Accounting Policies and Notes on Accounts	18		

The schedules referred to above form an integral part of the accounts.

As per our report attached.

for **VENUGOPAL & CHENOY**
Chartered Accountants
(Firm Regd. No. 004671S)
Sd/-
CA D.V. JANKINATH
PARTNER
M.NO.029505

Place : Hyderabad
Date : 29-06-2017

PROFIT AND LOSS ACCOUNT FOR THE YEAR ENDED 31ST MARCH 2017

PARTICULARS	Schedule	For the year 2016-17 ₹	For the year 2015-16 ₹
INCOME :			
INTEREST EARNED	13	226,89,94,488	206,73,09,393
OTHER INCOME	14	9,81,36,305	7,87,08,075
TOTAL		236,71,30,793	214,60,17,468
EXPENDITURE :			
INTEREST EXPENDED	15	149,55,76,330	130,58,37,128
OTHER OPERATING EXPENSES	16	44,73,13,692	39,07,99,200
TOTAL		194,28,90,022	169,66,36,328
PROFIT :			
OPERATING PROFIT		42,42,40,771	44,93,81,140
Provisions & Contingencies	17	(11,79,00,000)	(15,11,49,814)
PROFIT BEFORE TAX		30,63,40,771	29,82,31,326
Provision for Taxation :			
i. Current Tax		(11,85,00,000)	(12,09,00,000)
ii. Deferred Tax (Liability) / Asset		3,71,08,000	4,53,47,000
iii. Tax paid for earlier year		(27,84,797)	(8,69,365)
NET PROFIT FOR THE YEAR		22,21,63,974	22,18,08,961
Profit brought forward from previous year		68,016	77,05,282
SURPLUS OF PROFIT		22,22,31,990	22,95,14,243

Significant Accounting Policies and Notes on Accounts 18

The schedules referred to above form an integral part of the accounts.

As per our report attached

for and on behalf of the Board of Directors

Sd/-	Sd/-	Sd/-	Sd/-
UMESH CHAND ASAWA	**PURSHOTAMDAS MANDHANA**	**RAMESH KUMAR BUNG**	**CA KISHAN GOPAL MANIYAR**
MANAGING DIRECTOR & CEO	CHAIRMAN	Sr. VICE-CHAIRMAN	PROFESSIONAL DIRECTOR

INDEPENDENT AUDITORS' REPORT

To
The Members,
A.P. Mahesh Co-operative Urban Bank Ltd.,

1. **Report on the Financial Statements :**
We have audited the accompanying financial statements of **A.P. Mahesh Co-op. Urban Bank Limited** which comprise the Balance Sheet as at 31st March, 2017, the Profit and Loss Account and also the Cash Flow Statement for the year then ended and a summary of significant accounting policies and other explanatory information.

2. **Managements Responsibility for the Financial Statements :**
Management is responsible for the preparation of these financial statements that give a true and fair view of the financial position, financial performance of the bank in accordance with the Banking Regulation Act, 1949 (as Applicable to Co-operative Societies / Co-operative Banks) and as required by the Multi-State Co-operative Societies Act, 2002. This responsibility includes the design, implementation and maintenance of internal control relevant to the preparation and presentation of the financial statements that give a true and fair view and are free from material misstatement, whether due to fraud or error.

3. **Auditor's Responsibility :**
i) Our responsibility is to express an opinion on these financial statements based on our audit. We conducted our audit in accordance with the Standards on Auditing issued by the Institute of Chartered Accountants of India. Those Standards require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether the financial statements are free from material misstatement.
ii) An audit involves performing procedures to obtain audit evidence about the amounts and disclosures in the financial statements. The procedures selected depend on the auditor's judgement, including the assessment of risks of material misstatement of the financial statements, whether due to fraud or error.
In making those risk assessments, the auditor considers internal control relevant to the Bank's preparation and fair presentation of the financial statements in order to design audit procedures that are appropriate in the circumstances, but not for the purpose of expressing an opinion on the effectiveness of the banks internal control. An audit also includes evaluating the appropriateness of accounting policies used and the reasonableness of the accounting estimates made by the management, as well as the overall presentation of the financial statements.
iii) We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our opinion.

4. **Report on Other Legal and Regulatory Requirements :**
i) The Balance Sheet and the Profit and Loss Account have been drawn up in forms A & B respectively of the Third Schedule to the Banking Regulation Act, 1949 (as Applicable to Co-operative Societies / Co-operative Banks).
ii) The schedule giving the particulars referred to in sub-rule (3) of Rule 27 of the Multi-State Co-operative Societies Rules 2002, to the extent applicable is attached to this report.

5. **Further to our observations in the schedule referred at para 4(ii) above we report that :**
a) We have obtained all the information and explanations, which to the best of our knowledge and belief, were necessary for the purpose of our Audit and have found them to be satisfactory.
b) The transactions of the Bank, which have come to our notice, have been within the powers of the bank.
c) To the best of our information and according to the explanations given to us, there has been no material impropriety or irregularity in the expenditure or in the realization of money due to the bank.
d) To the best of our information and according to the explanations given to us the bank adhered to the guidelines issued by the Reserve Bank of India and applicable accounting standards as applicable to a Multi-State Co-op. Urban Bank.
e) The Balance Sheet, the Profit and Loss Account and the Cash Flow Statement dealt with by this report, are in agreement with the books of account and the returns.
f) In our opinion, proper books of account as specified in the Multi-State Co-operative Societies Act, 2002 and rules made thereunder and Bye-Laws of the bank have been kept by the Bank, so far as appears from our examination of those books and proper returns adequate for the purpose of our audit have been received from the branches not visited by us.

6. **Opinion :**
In our opinion, as shown by books of bank, and to the best of our information and according to the explanations given to us, the said accounts together with the significant accounting policies and notes thereon, give the information as required by the Banking Regulation Act, 1949 (as applicable to Co-operative Societies / Co-operative banks), and by the Multi-State Co-operative Societies Act, 2002 and rules made thereunder in the manner so required, and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India :
i. In the case of the Balance Sheet, of the statement of affairs of the Bank as at 31st March, 2017; and
ii. In the case of the Profit and Loss Account, of the true balance of profit for the year then ended.
iii. In the case of Cash Flow Statement, of the Cash Flows for the year then ended.

for **VENUGOPAL & CHENOY**
Chartered Accountants
(Firm Regd. No. 004671S)
Sd/-
CA D.V. JANKINATH
Partner
M. No. 029505

Place : Hyderabad
Date : 29-06-2017

SCHEDULES FORMING PART OF THE BALANCE SHEET AS AT 31ST MARCH 2017

PARTICULARS	As at 31-03-2017 ₹	As at 31-03-2016 ₹
SCHEDULE 1 - CAPITAL		
I. **Authorised Capital** 'A' Class 2,00,00,000 shares of ₹20 each	40,00,00,000	40,00,00,000
II. **Subscribed, Called-up and Fully paid-up Capital** (Held by Individuals & Others) 'A' Class 1,66,14,550 shares of ₹ 20 each fully paid (Previous Year 1,63,84,200 shares of ₹20 each fully paid)	33,22,91,000	32,76,84,000
TOTAL	33,22,91,000	32,76,84,000
SCHEDULE 2 - RESERVES AND SURPLUS		
I. **Statutory Reserves**		
Opening balance	72,79,83,200	65,66,31,047
Additions during the year	8,12,84,265	7,13,52,153
	80,92,67,465	72,79,83,200
Deductions during the year	NIL	NIL
TOTAL	80,92,67,465	72,79,83,200
II. **Investment Fluctuation Reserve**		
Opening balance	18,49,76,000	15,49,76,000
Additions during the year	4,50,24,000	3,00,00,000
	23,00,00,000	18,49,76,000
Deductions during the year	NIL	NIL
TOTAL	23,00,00,000	18,49,76,000
III. **Revenue and other Reserves**		
Opening balance	82,47,75,752	80,25,08,935
Additions during the year	3,20,13,485	2,45,73,967
	85,67,89,237	82,70,82,902
Deductions during the year	(24,35,775)	(23,07,150)
TOTAL	85,43,53,462	82,47,75,752
IV. **Balance in Profit and Loss Account**	22,22,31,990	22,95,14,243
TOTAL	211,58,52,917	196,72,49,195
SCHEDULE 3 - DEPOSITS		
I. **Demand deposits**		
i. from banks	68,57,616	16,23,986
ii. from others	195,08,12,324	153,15,18,696
	195,76,69,940	153,31,42,682
II. **Savings bank deposits**	373,32,77,454	252,45,74,020
III. **Term deposits**		
i. from banks	26,80,05,736	21,35,02,276
ii. from others	1623,71,41,081	1435,16,55,063
	1650,51,46,817	1456,51,57,339
TOTAL	2219,60,94,211	1862,28,74,041
SCHEDULE 4 - BORROWINGS		
I. Reserve Bank of India	NIL	NIL
II. Other banks	NIL	NIL
III. Other institutions and agencies	NIL	NIL
TOTAL	NIL	NIL
SCHEDULE 5 - OTHER LIABILITIES AND PROVISIONS		
I. Bills payable	6,82,12,989	7,51,04,521
II. Inter-office adjustments (net)	40,62,496	7,08,324
III. Interest accrued on deposits	15,24,24,859	13,78,83,893
IV. Deferred Tax Liability	NIL	NIL
V. Others (Including provisions)	79,38,90,931	67,70,60,471
TOTAL	101,85,91,275	89,07,57,209
SCHEDULE 6 - CASH AND BALANCES WITH RBI		
I. **Cash in hand**	18,00,58,903	8,54,69,863
II. **Balances with Reserve Bank of India**		
i. in current accounts	96,16,11,969	78,12,67,547
ii. in other accounts	NIL	NIL
TOTAL	114,16,70,872	86,67,37,410
SCHEDULE 7 - BALANCES WITH BANKS & MONEY AT CALL AND SHORT NOTICE		
I. **Balances with banks**		
i. in current accounts	55,56,85,928	50,21,16,572
ii. in other deposits	211,34,10,867	182,70,15,579
	266,90,96,795	232,91,32,151
II. **Money at call and short notice**		
i. with banks	NIL	NIL
ii. with other institutions (CBLO)	NIL	20,00,00,000
TOTAL	266,90,96,795	252,91,32,151
SCHEDULE 8 - INVESTMENTS		
I. Government Securities	880,25,66,246	685,30,12,935
II. Other Approved Securities	NIL	NIL
III. Shares	150	150
IV. Debentures and Bonds	106,92,74,000	97,20,19,000
V. Subsidiaries and / or Joint ventures	NIL	NIL
VI. Others	NIL	NIL
TOTAL	987,18,40,396	782,50,32,085
SCHEDULE 9 - ADVANCES		
I. i. Bills purchased and discounted	3,25,45,550	4,15,13,344
ii. Cash Credits, Overdrafts and Loans repayable on demand	566,44,26,370	530,42,66,948
iii. Term Loans	539,99,47,003	450,50,11,343
TOTAL	1109,69,18,923	985,07,91,635
II. i. Secured by tangible assets	1103,75,89,373	978,23,59,291
ii. Covered by bank/government guarantees	3,25,45,550	4,15,13,344
iii. Unsecured	2,67,84,000	2,69,19,000
TOTAL	1109,69,18,923	985,07,91,635
III. i. Priority sector	584,38,41,710	515,55,27,280
ii. Public sector	NIL	NIL
iii. Banks	NIL	NIL
iv. Others	525,30,77,213	469,52,64,355
TOTAL	1109,69,18,923	985,07,91,635
SCHEDULE 10 - FIXED ASSETS		
I. **Premises**		
At cost on 31st March of the preceding year	21,94,83,480	21,94,83,480
Additions during the year	NIL	NIL
	21,94,83,480	21,94,83,480
Deductions during the year	NIL	NIL
	21,94,83,480	21,94,83,480
Depreciation to date	(4,30,32,799)	(4,30,32,799)
	17,64,50,681	17,64,50,681
II. **Other fixed assets (including furniture and fixtures)**		
At cost on 31st March of the preceding year	28,75,77,871	26,24,08,075
Additions during the year	6,56,00,174	3,15,07,117
	35,31,78,045	29,39,15,192
Deductions during the year	(42,99,563)	(63,37,321)
	34,88,78,482	28,75,77,871
Depreciation to date	(25,35,39,866)	(23,64,79,863)
	9,53,38,616	5,10,98,008
III. **Vehicles**		
At cost on 31st March of the preceding year	87,04,021	68,58,793
Additions during the year	9,58,074	18,45,228
	96,62,095	87,04,021
Deductions during the year	(7,95,224)	NIL
	88,66,871	87,04,021
Depreciation to date	(51,06,289)	(42,13,744)
	37,60,582	44,90,277
IV. **Capital work-in-progress**	15,61,38,034	13,03,90,836
TOTAL	43,16,87,913	36,24,29,802
SCHEDULE 11 - OTHER ASSETS		
I. Inter-office adjustment (net)	NIL	NIL
II. Interest accrued on investments and deposits	18,03,85,736	15,82,04,046
III. Tax paid in advance/tax deducted at source	3,75,30,963	5,36,99,905
IV. Stationery and stamps	27,45,286	30,33,868
V. Deferred Tax Asset	4,88,34,000	1,17,26,000
VI. Others	18,21,38,519	14,77,77,543
TOTAL	45,16,14,504	37,44,41,362
SCHEDULE 12 - CONTINGENT LIABILITIES		
I. Claims against the Bank not acknowledged as debts	NIL	5,45,200
II. Guarantees given on behalf of constituents	11,19,15,574	6,50,44,934
III. Acceptances, endorsements and other obligations	1,23,81,600	1,61,14,428
IV. Unexecuted capital contracts	12,78,02,626	3,95,48,677
V. Income Tax Demands	2,21,09,000	30,51,000
VI. Other items for which bank is Contingently Liable (DEAF)	4,10,96,257	3,53,89,393
TOTAL	31,53,05,057	15,96,93,632

SCHEDULES FORMING PART OF PROFIT AND LOSS ACCOUNT FOR THE YEAR ENDED 31ST MARCH 2017

PARTICULARS	For the year 2016-17 ₹	For the year 2015-16 ₹
SCHEDULE 13 - INTEREST EARNED		
I. Interest/discount on advances/bills	1,38,67,98,851	1,30,23,15,778
II. Interest on investments	85,74,13,183	75,12,66,465
III. Interest on balances with Reserve Bank of India and other Inter-bank funds	2,47,82,454	1,37,27,150
IV. Others	NIL	NIL
TOTAL	2,26,89,94,488	2,06,73,09,393
SCHEDULE 14 - OTHER INCOME		
I. Commission, exchange and brokerage	89,18,595	52,71,463
II. Profit on Sale of Investments	2,36,77,500	94,82,500
Less : (Loss) on Sale of Investments		
III. Profit on revaluation of investments		
Less : (Loss) on revaluation of investments (Amortization of Premium on HTM Category Investments)	(59,36,689)	(51,78,357)
IV. Profit on sale of other assets	8,67,227	2,36,643
Less : (Loss) on sale of other assets		
V. Miscellaneous income	7,06,09,672	6,88,85,826
TOTAL	9,81,36,305	7,87,08,075
SCHEDULE 15 - INTEREST EXPENDED		
I. Interest on deposits	149,53,08,801	1,30,58,37,128
II. Interest on inter-bank/CBLO borrowings	2,67,529	NIL
TOTAL	149,55,76,330	130,58,37,128
SCHEDULE 16 - OTHER OPERATING EXPENSES		
I. Payment to & Provision for employees	24,98,09,075	21,89,81,802
II. Rent, taxes and lighting	5,07,91,075	4,44,98,214
III. Printing and stationery	81,55,713	74,06,364
IV. Advertisement and publicity	98,73,783	75,24,727
V. Depreciation on Fixed Assets	2,29,43,039	1,82,67,619
VI. Board meeting expenses	1,10,148	1,04,782
VII. Auditors' fees and expenses	7,32,500	6,81,176
VIII. Law charges	2,33,627	2,19,180
IX. Postages, telephones etc.	35,25,240	34,73,275
X. Repairs and maintenance	2,31,63,757	1,61,76,750
XI. Insurance	2,31,95,871	1,87,85,902
XII. Depreciation on shifting of Investments	9,10,000	31,01,250
XIII. Other expenditure	5,37,44,253	5,14,81,180
XIV. Bad debts written off	1,25,611	96,979
TOTAL	44,73,13,692	39,07,99,200
SCHEDULE 17 - PROVISIONS AND CONTINGENCIES		
I. Provision for NPA	8,54,00,000	11,00,00,000
II. Provision for Standard Assets	25,00,000	60,00,000
III. Provision for Operational Risks	NIL	2,00,00,000
IV. Provision for Others	3,00,00,000	4,90,869
V. Provision for Cont. Liability	NIL	1,46,58,945
TOTAL	11,79,00,000	15,11,49,814

SCHEDULE 18 - SIGNIFICANT ACCOUNTING POLICIES AND NOTES ON ACCOUNTS

I. SIGNIFICANT ACCOUNTING POLICIES :

A) GENERAL
The financial statements are prepared on historical cost convention and on accrual basis of accounting, unless otherwise stated by following going concern assumption and conform to the statutory provisions, regulatory guidelines and generally accepted accounting practices in India. The financial statements comply with the applicable mandatory Accounting Standards issued by the Institute of Chartered Accountants of India. The Accounting policies are consistently applied, except for the changes disclosed, if any, in this financial statements, with those used in the previous year.

B) INVESTMENTS
i. Investments are classified into 3 categories viz., 'Held to Maturity' (HTM), 'Held for Trading' (HFT) and 'Available for Sale' (AFS) categories which is decided at the time of acquisition in accordance with the Reserve Bank of India (RBI) guidelines on Classification and Valuation of Investments for all Primary (Urban) Co-operative Banks.
Held to Maturity : Securities acquired by the bank with the intention to hold them up to maturity will be classified under HTM category.
Held for Trading : Securities acquired by the bank with the intention to trade by taking advantage of the short-term price/interest rate movements will be classified under HFT category, subject to holding of such securities not beyond 90 days.
Available for Sale : Securities which do not fall within the above two categories will be classified under AFS category.
Transfer of investments, if any, from one category to another, with the approval of Board of Directors is done at the lowest of acquisition cost/book value/market value on the date of transfer. Depreciation, if any, on such transfer is provided for in accordance with guidelines issued by Reserve Bank of India from time to time.
ii. The Investments are classified and shown in the Balance Sheet under the following heads as per B.R. Act :
(a) Government Securities (b) Other approved Securities (c) Shares
(d) Debentures and Bonds (e) Subsidiaries and/or Joint Ventures (f) Others
iii. **Valuation of investments** - Investments classified under HTM category are not marked to market and are carried at acquisition cost unless it is more than the face value, in which case the premium is amortized over the period remaining to maturity.
The individual scrip in the AFS category will be marked to market at the end of every quarter. The book value of the individual securities would not undergo any change after the revaluation.
The individual scrip in the HFT category will be marked to market at monthly intervals. The book value of individual securities in this category would not undergo any change after marking to market.
Investments under Available for Sale and Held for Trading categories are valued scrip-wise at lower of Cost or Market Value. All quoted securities are valued at Market Value and where market quotes are not available, the value is determined on the basis of the 'Yield to Maturity' (YTM) method as indicated by Primary Dealers' Association of India (PDAI) jointly with the Fixed Income and Money Market Derivatives Association of India (FIMMDA). Unquoted securities are valued as per Reserve Bank of India guidelines. Appreciation/Depreciation on valuation of securities is aggregated for each class of securities and net depreciation in aggregate for each category as per RBI guidelines is charged to Profit and Loss Account and net appreciation, if any, is ignored. The Book value of the individual securities does not undergo any change after marking to market.
iv. Income recognition and provisioning is done as per the Reserve Bank of India guidelines in respect of securities. In respect of Non Performing Investments (NPI) other than those guaranteed by Central Government, classification is done as under :
a) Securities in respect of which interest/installment (including maturity proceeds) is due and remains unpaid for more than 90 days, are treated as NPI.
b) If any credit facility availed by the issuer is a non-performing advance, investment in any of the securities issued by such issuer is treated as NPI.
v. Broken period interest on debt investments upto the date of acquisition/disposal is treated as revenue expenditure/income respectively.
vi. The shares of Co-operative Societies held by the bank have been carried at cost.
vii. Profit on sale/redemption of securities under Held to Maturity (HTM) category is first credited to Profit and Loss Account and thereafter transferred to Investment Fluctuation Reserve as an appropriation from the Profit and Loss Account in accordance with the RBI guidelines. Loss on sale/redemption of Investments is taken to Profit and Loss Account.
Profit/Loss on sale of securities classified under 'AFS' and 'HFT' categories are taken to Profit & Loss account.

C) ADVANCES
i) a) Advances are classified as performing and non-performing assets and provisions are made in accordance with the prudential norms prescribed by Reserve Bank of India.
b) Advances, identified as non performing assets, do not include interest receivable.
ii) Lending under Collateralized Borrowing and Lending Obligation (CBLO) is classified as Money At Call and Short Notice and any Borrowings under this facility is classified under "Borrowings".

D) INCOME AND EXPENDITURE
Income/Expenditure is accounted on accrual basis except that :
i) Interest income on non-performing advances and investments is accounted as per the norms laid down by Reserve Bank of India.
ii) Income from commission, exchange, rent on lockers are accounted on realization.

E) EMPLOYEE BENEFITS
The Bank has accounted for its employee benefits as per Accounting Standard 15, as under :
Defined contribution plans :
i) Retirement benefits in the form of Provident Fund and Superannuation Fund are defined contribution plans and are charged to the Profit and Loss Account for the year when the contributions to the respective funds are due.
Defined benefit plans :
ii) Gratuity and Leave Encashment Liability are non-contributory defined benefit obligations and are provided for on the basis of an actuarial valuation on projected unit credit method made at the end of each financial year.
iii) Short term compensated absences are provided for, based on estimates.

F) FIXED ASSETS
Premises and other fixed assets are accounted on historical cost basis. Depreciation is provided on straight-line method at the rates specified below :
Premises (excluding land) and SDVs 5% Furniture 15% Electrical 20%
Vehicles 20% Computers (including software forming part of hardware) 33.33%
Miscellaneous items (including software not forming part of hardware) 100%
Depreciation is calculated on proportionate basis for fixed assets purchased/disposed off during the year.

G) PROVISION FOR TAXATION
Provision for tax is made for both Current and Deferred Taxes.
Current Income Tax : Current Income tax is determined on the profits for the year in accordance with the provisions of Income Tax Act, 1961, rules framed thereunder and on the basis of expert opinion.
Deferred Tax : a) Deferred tax asset and liability arising on account of timing differences and which are capable of reversal in subsequent periods are recognized using the tax rates and laws that have been enacted or substantively enacted as of balance sheet date.
b) Deferred tax asset is recognized where there is virtual certainty that sufficient future taxable income will be available against which such deferred tax asset will be realized.

H) IMPAIRMENT OF ASSETS - ACCOUNTING STANDARD 28
An assessment is made at each balance sheet date whether there is any indication that a Fixed Asset is impaired. If any such indication exists, an estimate of the recoverable amount is made and impairment loss, if any, is provided for.

I) PROVISIONS AND CONTINGENT LIABILITIES - ACCOUNTING STANDARD 29
A provision is recognized when Bank has a present obligation as a result of past event where it is probable that an outflow of resources embodying economic benefit will be required to settle the obligation, in respect of which a reliable estimate can be made. Provisions are not discounted to their present value and are determined based on best estimate required to settle the obligation at the balance sheet date. These are reviewed at each balance sheet date and adjusted to reflect the current best estimates.
A disclosure of contingent liability is made when there is :
a) A possible obligation arising from a past event, the existence of which will be confirmed by occurrence or non occurence of one or more uncertain future events not within the control of the Bank : or
b) A present obligation arising from a past event which is not recognized, as it is not probable that an outflow of resources embodying economic benefits will be required to settle the obligation or a reliable estimate of the amount of the obligation cannot be made.
When there is a possible or a present obligation in respect of which the likelihood of outflow of resources is remote, no provision or disclosure is made.

J) NET PROFIT FOR THE YEAR
The Net Profit disclosed in the Profit and Loss Account is after :
a. Provision on advances in accordance with Reserve Bank of India guidelines.
b. Provision for depreciation on investments as per Reserve Bank of India guidelines.
c. Provision for depreciation on premises and fixed assets.
d. Provision for Taxation.
e. Provision for Standard Assets.
f. Other usual and necessary provisions and adjustments.

II. NOTES ON ACCOUNTS :
1) ₹59.37 lakhs, (previous year ₹ 51.78 lakhs) represent premium on securities held under HTM amortized and debited to Profit and Loss Account. (Schedule 14 (III)).
2) In view of the judicial decisions on provisions of Section 80P of the Income Tax Act, 1961, the bank is of the opinion that its income for earlier year's upto Assessment year 2006-07 is not liable to tax. However, Income tax Dept., has preferred appeals to High Court for Assessment Year 2001-02, 2002-03 and 2006-07 claiming tax demands of ₹ 92.50 lakhs, ₹ 280.89 lakhs and ₹ 26.93 lakhs respectively. Based upon judicial decisions, the Bank is confident that no liability will arise on this account, hence no provision is made for the above amounts.
3) Unclaimed Dividend amounting to ₹33.93 lakhs pertaining to the year 2012-13 (Previous year ₹29.96 lakhs pertaining to the year 2011-12) has been transferred to Statutory Reserve as per the provisions of Bank's Bye Law No. 47(iii).
4) The Bank has written-off ₹ 1,25,611/- (previous year ₹96,979/-) [Schedule 16 (XIV)] being accounts identified by management as irrecoverable.
5) During the financial year as advised by RBI, accounts which were not operated for 10 years have been transferred to DEAF. The details are as under :

	Current Year (₹)	Previous Year (₹)
Opening balance of amounts transferred to DEAF	3,53,89,393	2,72,53,267
Add : Amounts transferred to DEAF during the year	62,85,011	81,39,868
Less : Amounts reimbursed by DEAF towards claims	(5,78,147)	(3,742)
Closing balance of amounts transferred to DEAF	4,10,96,257	3,53,89,393

6) **Accounting Standards :** In compliance with the guidelines issued by the Reserve Bank of India regarding disclosure requirements of various Accounting Standards issued by the Institute of Chartered Accountants of India, following information is furnished:
6.1) **Accounting Standard 5 - Statement of Profit or loss for the period, prior period items**
There is no material prior period item included in Profit and Loss account which is required to be disclosed as per the Accounting Standard issued by the Institute of Chartered Accountants of India read with guidelines issued by RBI.
6.2) **Revenue Recognition - Accounting Standard 9**
As mentioned in accounting policy (D) of schedule 18 certain items are accounted on cash basis on account of statutory/regulatory requirements and materiality.
6.3) **Accounting Standard 15**
The Bank has a defined benefit gratuity plan and defined benefit scheme for leave encashment which is funded through LIC of India.
The following tables summarize the components of net benefits/expenses recognized in the Profit and Loss Account and Funded status :

Assumptions	As on 31.03.2017	As on 31.03.2016
Discount Rate	8.00%	8.00%
Salary Escalation	8.00%	8.00%

	GRATUITY As on 31-03-2017 (₹)	GRATUITY As on 31-03-2016 (₹)	LEAVE ENCASHMENT As on 31.03.2017 (₹)	LEAVE ENCASHMENT As on 31.03.2016 (₹)
Changes in present value of obligations :				
Present value of obligations as at the beginning of the year	10,63,54,083	9,96,22,950	5,14,97,190	5,33,26,097
Changes in obligation during the year	--	98,425	--	1,50,913
Interest cost	85,08,327	79,77,710	41,19,776	42,78,161
Current service cost	53,17,468	34,82,856	42,86,372	42,50,580
Benefits paid	(62,66,847)	(59,25,092)	(17,25,205)	(27,13,567)
Expected liability at the year end	--	--	--	--
Actuarial (gain)/loss on obligations	1,90,33,968	10,97,234	49,56,304	(77,94,994)
Present value of obligations as at the end of the year	13,29,46,999	10,63,54,083	6,31,34,437	5,14,97,190
Changes in the Fair value of plan assets	(₹)	(₹)	(₹)	(₹)
Fair Value of plan assets at the beginning of the year	11,27,97,678	10,46,52,607	6,15,18,430	5,85,30,580
Expected return on plan assets	90,87,920	84,96,083	50,18,042	48,00,346
Contributions	44,57,999	55,74,080	26,77,916	9,01,091
Benefits paid	(62,66,847)	(59,25,092)	(17,25,205)	(27,13,567)
Actuarial (gain)/loss on plan assets	--	--	--	--
Fair value of plan assets at the end of the year	12,00,76,750	11,27,97,678	6,74,89,183	6,15,18,430
Fair Value of plan assets	(₹)	(₹)	(₹)	(₹)
Fair Value of plan assets at the beginning of the year	11,27,97,678	10,46,52,607	6,15,18,430	5,85,30,580
Expected return on plan assets	90,87,920	84,96,083	50,18,042	48,00,346
Contributions	44,57,999	55,74,080	26,77,916	9,01,091
Benefits paid	(62,66,847)	(59,25,092)	(17,25,205)	(27,13,567)
Fair value of plan assets at the end of the year	12,00,76,750	11,27,97,678	6,74,89,183	6,15,18,430
Funded status	(1,28,70,249)	64,43,595	43,54,746	1,00,21,240
Actuarial (gain)/Loss recognized	(₹)	(₹)	(₹)	(₹)
Actuarial (gain)/Loss for the year - Obligation	1,90,33,968	10,97,234	(49,56,304)	(77,94,994)
Actuarial (gain)/Loss at the beginning of the year	--	--	--	--
Total (gain)/Loss for the year	1,90,33,968	10,97,234	49,56,304	(77,94,994)
Actuarial (gain)/Loss recognized in the year	1,90,33,968	10,97,234	49,56,304	(77,94,994)
The amounts to be recognized in the Balance Sheet and statements of profit and loss	(₹)	(₹)	(₹)	(₹)
Present value of obligations as at the end of the year	13,29,46,999	10,63,54,083	6,31,34,437	5,14,97,190
Fair value of plan assets as at the end of the year	12,00,76,750	11,27,97,678	6,74,89,183	6,15,18,430
Funded status	(1,28,70,249)	64,43,595	43,54,746	1,00,21,240
Net Asset / (liability) recognized in Balance Sheet	(1,28,70,249)	64,43,595	43,54,746	1,00,21,240
Expenses recognized in statement of Profit & Loss	(₹)	(₹)	(₹)	(₹)
Current service cost	1,93,727	34,82,856	42,86,372	42,50,580
Interest cost	85,08,327	79,77,710	41,19,776	42,78,161
Expected Return on plan assets	(90,87,920)	(84,96,083)	(50,18,042)	(48,00,346)
Actuarial (gain)/loss recognized in the year (obligations)	1,90,33,968	10,97,234	49,56,304	(77,94,994)
Actuarial (gain)/loss at the beginning of the year	--	--	--	--
Amount provided towards the fund	--	--	--	--
Arrears pertaining to earlier years accounted for	--	--	--	--
Expenses recognized in Profit and Loss account	1,86,48,102	40,61,717	83,44,410	(40,66,599)

(₹ in lakhs)

	GRATUITY 2017	2016	2015	2014	2013	LEAVE ENCASHMENT 2017	2016	2015	2014	2013
Present value of obligations as at the end of the year	1329.47	1063.54	996.23	976.93	903.62	631.34	514.97	533.26	496.86	436.62
Fair value of plan assets as at the end of the year	1200.77	1127.98	1046.53	1008.63	931.19	674.89	615.18	585.30	517.20	470.61
Funded status	(128.70)	64.44	50.30	31.70	27.57	43.55	100.21	52.04	21.14	33.99
Actuarial adjustments	190.34	10.97	(41.73)	33.64	3.17	49.56	(77.95)	(17.58)	11.78	(8.72)

The estimates of future salary increases, considered in actuarial valuation, takes into account inflation, seniority, promotion and other relevant factors, such as supply and demand in the employment market.
6.4) **Segment Reporting - Accounting Standard 17**
The entire operations of the Bank is one composite banking business, carried on in areas of operation

Significant Accounting Policies and Notes on Accounts

మిగతా 7వ పేజీలో

ఎ.పి. మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్, హైదరాబాద్
41వ వార్షిక సర్వసభ్య సమావేశం: 11-08-2017
చైర్మన్ శ్రీ పురుషోత్తమ్‌దాస్ మాంధానా గారి ప్రసంగం



ప్రియమైన సభ్యులారా,

గౌరవనీయులైన వాటాదార్లనుద్దేశించి ప్రసంగించడం ఎంతో మహదానందంగా భావిస్తున్నాను. బ్యాంకు డైరెక్టర్ల మండలి పక్షాన, నా వ్యక్తిగత తరపున మిమ్మల్నందరినీ బ్యాంకు 41వ వార్షిక సర్వసభ్య సమావేశానికి సాదరంగా ఆహ్వానిస్తున్నాను.

బ్యాంకు సాధిస్తున్న సర్వతోముఖాభివృద్ధికి సభ్యులందిస్తున్న అవిచ్ఛిన్న ప్రోత్సాహానికి నేనెంతో కృతజ్ఞుడినై వున్నాను. 2016-17 లో కేంద్ర ప్రభుత్వం నోట్ల చలామణీ రద్దులాంటి కొన్ని తీవ్ర సంస్కరణలు చేపట్టింది. దీని మూలంగా సాధారణ ఆర్థికాభివృద్ధి ప్రభావితం అయినప్పటికీ, మన బ్యాంకు చక్కటి ప్రదర్శన కనబరిచి, ఈ సంవత్సరానికి నిర్దేశించిన అనేక లక్ష్యాల అంచనాలను అధిగమించ గలిగింది. మీకు లభ్యమైన 31 మార్చి 2017 సంవత్సరాంతానికి నిర్ధారించిన వార్షిక నివేదిక ప్రతిని, నిర్దేశకుల వివరణ పత్రం, తనిఖీ అయిన గణాంకాలతో సహా మీరు పరిశీలించి వుంటారని మీ సమ్మతితో భావిస్తున్నాను. 2016-17 సంవత్సరంలో బ్యాంకు నిర్వహణ ప్రధానాంశాలు, ఆర్థిక బ్యాంకింగ్ దృశ్య వివరణ ఇప్పుడు మీతో పాలు పంచుకోవాలనుకుంటున్నాను.

ఆర్థిక దృశ్యచయనిక:

2016-17 సంవత్సరంలో భారత ఆర్థిక రంగం అభివృద్ధి దిశగా అనేక కీలక ఘంటలు తొక్కింది. నోట్ల చలామణీ రద్దు మొదలుకుని వస్తు సేవల పన్ను విధింపు దాకా కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం పలు చర్యల్ని చేపట్టి అనేక విధాన పరమైన సంస్కరణలని చేసింది. తన్మూలంగా ద్రవ్యోల్బణ తరుగుదల, ప్రచలిత ఖాతా లోటు తగ్గుముఖం, ప్రభుత్వ కోశ సంబంధిత సుసంఘటితాయత్నాలు, విదేశీ మారక ద్రవ్యనిధుల పెరుగుదల, విదేశీ నిధుల అంతర్ ప్రవాహంలో వృద్ధిలాంటివి సంభవించాయి.

2015-16 ఆర్థిక సంవత్సరంలో 7.9%గా వున్న స్థూల జాతీయోత్పత్తి 2016-17 లో 7.1%గా తగ్గింది. నోట్ల చలామణీ రద్దు ప్రభావం వున్నప్పటికీ భారత దేశం ప్రపంచంలోని వాణిజ్య రంగంలో అభివృద్ధి దిశగా పటిగా ఆడుగులు వేసింది. భవిష్యత్తులో వృద్ధి అవకాశాలు ఇంకా బలపడే సూచనలున్నాయి. దీనికి అనేక కారణాలున్నాయి వినియోగదారుల ఖర్చుల్లో పెరుగుదల (కొత్త నోట్ల ప్రవేశం మూలంగా), గ్రామీణ వికాసం పై ప్రభుత్వ బడ్జెట్ ప్రాధాన్యత, గృహనిర్మాణం, ప్రభుత్వ మూలధన వినియోగం, ఎగుమతుల వృద్ధి - మొదలైనవి.

భారత బ్యాంకింగ్ దృష్టాంతం:

పెరిగి పోతున్న నిరర్థక ఋణాలు, ప్రతిబంధనాల అవసరాల వృద్ధి, వ్యవస్థాగత రంగంలో వత్తిడులు, ఋణ వితరణలో నిరంతర మాంద్యం మూలంగా ఈ సంవత్సరం బ్యాంకింగ్ రంగంలో ఎదుగుదల ఆశాజనకంగా లేదు.

కానీ, నోట్ల చలామణీ రద్దు చర్యల వల్ల బ్యాంకుల్లో డిపాజిట్లు పెరిగాయి. తద్వారా ఋణాల పై వడ్డీ రేట్లు తగ్గించాల్సి వచ్చింది. నోట్ల రద్దు చర్యల వల్ల అంకీకరణ సాంకేతిక సేవలు బ్యాంకింగ్ లో ముందడుగు వేశాయి. పోటీని తట్టుకోవడానికి మెరుగైన సేవల్ని అందించడం, మౌలిక సాంకేతిక వసతుల్ని మరింత ఆధునికంగా వినియోగదారులకు కల్పించడం బ్యాంకులకు అనివార్యమైంది.

2016-17 సంవత్సరంలో షెడ్యూల్డ్ వాణిజ్య బ్యాంకుల్లో దేశవ్యాప్తంగా డిపాజిట్లు 11.3% ఋణాలు 5.4% వృద్ధిని నమోదు చేశాయి. ఈ మందకొడి వాతావరణంలోనూ, వాణిజ్య బ్యాంకుల వత్తిడిలోనూ, మన బ్యాంకు స్థిరమైన ప్రదర్శనను ఈ సంవత్సరంలో కనబర్చింది అని చెప్పడానికి సంతోషిస్తున్నాను. కొన్ని కీలక ప్రధాన ఆర్థికాంశాలని, గత సంవత్సరంతో పోలుస్తూ మీకు విన్నవిస్తున్నాను:

- సమిష్టి వ్యాపారం ₹2847.37 కోట్ల నుండి ₹3329.30 కోట్లకు పెరిగి 16.93% వృద్ధిని నమోదు చేసింది.
- డిపాజిట్లు ₹1862.29 కోట్ల నుండి ₹2219.61 కోట్లకు ఎదిగి 19.19% పెరుగుదలను ప్రదర్శించింది.
- ఋణాలు 12.65% వృద్ధిని సూచిస్తూ ₹985.08 కోట్ల నుండి ₹1109.69 కోట్లకు పెరిగాయి.
- 2016-17 లో బ్యాంకు లాభం ₹29.82 కోట్ల నుండి ₹30.63 కోట్లకు పెరిగి 2.72% వృద్ధిని నమోదు చేసింది.
- స్వంత నిధులు 6.68% పెరిగిన మూలంగా ₹229.49 కోట్ల నుండి ₹244.82 కోట్లకు వృద్ధి చెందాయి.
- కాసా డిపాజిట్లు 21% నుండి 25% దాకా మెరుగు పడ్డాయి.
- ప్రతి షేరు నికర విలువ ₹147
- ప్రతి షేరుకు ఆర్జన ₹13.37

నిరర్థక ఆస్తుల నిర్వహణ :

ఈ సంవత్సరంలో బ్యాంకింగ్ పరిశ్రమ ఆస్తుల నాణ్యతా పరంగా తీవ్ర వత్తిడికి లోనయిన కారణంగా నిరర్థక ఆస్తులు ముమ్మరంగా పెరిగాయి. అయితే - నిరంతర పర్యవేక్షణ, వసూలు చర్యల మూలంగా అదనపు నిరర్థక ఆస్తుల్ని గణనీయంగా చేరకుండా పరిహరించడం వల్ల స్థూల క్షీణ ఆస్తుల్ని బ్యాంకు 4.47% గా నిరోధించ గలిగింది. నికర నిరర్థక ఆస్తులు శూన్య దశ లోనే కొనసాగుతున్నాయి.

అంకాత్మక (డిజిటల్) బ్యాంకింగ్ :

ప్రభుత్వం చేపట్టిన నోట్ల రద్దు చొరవ నగదురహిత వ్యవస్థ దిశగా ప్రేరేపించింది. పెట్టుబడుతున్న సాంకేతికత బ్యాంకింగ్ పరిశ్రమని అంకాత్మకంగా, అంతర్జాల సమాహార వేదికగా మార్చేసింది. దీనివల్ల వినియోగదారులకు అత్యంత తృప్తికర సేవల్ని అందించడానికి అంతర్జాల బ్యాంకింగ్, చరవాణి బ్యాంకింగ్, ఎస్ఎమ్ఎస్ సందేశ బ్యాంకింగ్, ఇ-వాణిజ్య సేవలు, సిటిఎస్ సదుపాయాలు సాంకేతికంగా అందుబాటులోకి వచ్చాయి.

మన బ్యాంకు ఈ ప్రచలిత సంవత్సరంలో భారత్ బిల్లు చెల్లింపు విధానం (బిబిపిఎస్), ఆధార్ ఆధారిత చెల్లింపు సేవలు, ఏకీకృత చెల్లింపు సేవలు, భారత్ క్యూఆర్ సందేశ సేవలు, ఈ-కేవైసీ సేవలు మొదలైనవి ప్రవేశ పెడుతున్నది. ఈ సదుపాయాలు వినియోగదారుల సంతృప్తికి ఇతోధికంగా దోహదం చేస్తాయి.

డివిడెండ్:

2016-17 సంవత్సరానికి దామాషా పద్ధతి ఆధారంగా 18% డివిడెండ్ చెల్లించాలని బ్యాంకు నిర్దేశక మండలి సిఫార్సు చేసిందని ప్రకటించడానికి సంతోషిస్తున్నాను.

సంస్థాగత సామాజిక బాధ్యతలు:

బాధ్యతాయుత సంస్థాగత పౌర సేవలో భాగంగా బ్యాంకు ₹20.54 లక్షల మొత్తాన్ని ఈ సంవత్సరంలో నిరుపేదలకు, ఆర్థికంగా బలహీన వ్యక్తులకు - సాంఘిక, విద్యా, వైద్య అవసరాల నిమిత్తం విరాళంగా ఇచ్చింది.

మానవ వనరులు :

వైపుణ్య కార్యశీలతా పరంగానూ, మానవ సహసంబంధాల పరంగానూ, ప్రభావశీల భావ ప్రకటనా సామర్థ్యం కలిగిన సిబ్బంది వున్న మానవ వనరుల ఆవశ్యకతను బ్యాంకు గుర్తించి వాళ్ళకు దక్షత, ప్రావీణ్యం, కౌశలం అభివృద్ధి కొరకూ, సమర్థవంతంగా బాధ్యతా నిర్వహణ నిమిత్తం నాణ్యమైన శిక్షణ కల్పిస్తూ, సమర్థవంతమైన మానవ సంపదగా తయారు చేస్తున్నది.

ఈ సంవత్సరానికి అభివృద్ధి ప్రణాళిక :

గత సంవత్సరపు వ్యాపార ప్రదర్శననూ, బ్యాంకింగ్ రంగం ధోరణులను పరిగణించి, బ్యాంకు ఈ సంవత్సరం తన వ్యాపార లక్ష్యాల్ని ఇలా అంచనా వేసింది.

- ₹3800 కోట్ల వరకు వాణిజ్యాన్ని సాధించడం.
- పన్ను చెల్లింపుకు ముందు ₹31 కోట్ల లాభార్జన చేయడం.
- 4%కు దిగువగా స్థూల నిరర్థక ఆస్తుల్ని నియంత్రించడం.

శాఖా విస్తరణ :

ప్రస్తుతం 12 ఏటియంలతో సహా వున్న 43 శాఖలే కాక, కరీంనగర్‌లోనూ, రోడ్ నెం.12 బంజారాహిల్స్‌లోనూ మరో రెండు శాఖల్ని ప్రారంభించే ప్రక్రియలో బ్యాంకు వున్నది. నూతన ప్రధాన కార్యాలయ నిర్మాణం ముగింపు దశలో ఉన్నందున ఈ సంవత్సరం ప్రారంభం కావచ్చని తెలపడానికి ఆనందిస్తున్నాను.

సంస్మరణీయ సంఘటనలు :

బ్యాంకు తన 43వ శాఖను 22-10-2016న గచ్చిబౌలి లో ప్రారంభించింది. మెదక్ నియోజకవర్గం పార్లమెంట్ సభ్యులు శ్రీ కొత్త ప్రభాకర్ రెడ్డి, చేవెళ్ళ పార్లమెంట్ సభ్యులు శ్రీ కొండా విశ్వేశ్వర రెడ్డి, శేరిలింగంపల్లి శాసన సభ్యులు అరికె పూడి గాంధీ నూతన శాఖను ప్రారంభించారు.

పురస్కారాలు :

- బ్యాంకింగ్ ఫ్రంటియర్స్ ముంబాయి వారి **"ఉత్తమ యువతా ఒడంబడిక"** పురస్కారం.
- 2017 అఖిలభారత పారిశ్రామిక ప్రదర్శనలో బ్యాంకు నెలకొల్పిన శాలకు ప్రత్యేక బహుమతిని అందుకుందని తెలపడానికి సంతోషిస్తున్నాను.

నివాళి :

బ్యాంకు పూర్వనిర్దేశకులు శ్రీ బ్రిజ్ గోపాల్ సోని 20-09-2016న, శ్రీ సత్యనారాయణ సోని 16-02-2017న స్వర్గస్థులయ్యారు. సుల్తాన్ బజార్ శాఖ ఉపఉద్యోగి శ్రీ వి. అనిల్ కుమార్ ఈ సంవత్సరం దివంగతులయ్యారు. వీరి మృతిపట్ల నా పక్షాన, మహేశ్ బ్యాంక్ కుటుంబం తరపున నా ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నాను.

కృతజ్ఞతలు :

ప్రసంగం ముగించే ముందు బ్యాంకుపై ప్రగాఢ విశ్వాసం వుంచిన అందరు సభ్యులకు ఉద్యోగులకు నా ధన్యవాదాలు.

అత్యంత విలువైన అంతరసనిస్తూ బ్యాంకు అభివృద్ధికి తోడ్పడుతున్న నా నిర్దేశక మండలి సహచరులకు, వృత్తి నైపుణ్య నిర్దేశకులకు ప్రత్యేకించి పరిష్క ఉపాధ్యక్షులకు, ఉపాధ్యక్షులకు నా కృతజ్ఞతలు.

అందరు వినియోగదార్లకు, శ్రేయోభిలాషులకు వారందిస్తున్న చేయూతకు, ప్రగాఢ విశ్వాసానికి నా ధన్యవాదాలు. భారతప్రభుత్వ వ్యవసాయ, సహకార శాఖ అధికారులకు, రాష్ట్ర సహకార సంఘాల పరిశీలనాధికారులకు, సంచాలకులకు, ఆం.ప్ర., తెలంగాణా, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్ర శాసన సంబంధ, నియంత్రణాధికారులకు వారి నిరంతర అమూల్య మార్గ దర్శకత్వానికి, తోడ్పాటుకు నా ప్రత్యేక కృతజ్ఞతలు.

ఆడిటర్లకు, న్యాయ సలహాదార్లకు, మూల్యాంకన వృత్తులకు, సంప్రదింపుదార్లకు, గౌరవనీయ ఆర్కిటెక్టులకు వారి సహాయ సహకారాలకు నా ఇతోధిక ధన్యవాదాలు.

నా నిర్దేశక మండలి సహచరులకు, ప్రధాన కార్యనిర్వహణాధికారికి, అతని ఉద్యోగ బృందానికి, వారి కార్యదక్షతతో నిర్వహిస్తున్న కర్తవ్యాలకు నా ప్రత్యేక ప్రశంసలు. అనేక కీలక ప్రమాణాలలో బ్యాంకు అభివృద్ధిలో సంతృప్తికర నిర్వహణలో వ్యాపార లక్ష్యాల బ్యాంకు పరిధివిస్తుకుంటుందని ఆశిస్తున్నాను.

జై హింద్

6వ పేజీ తరువాయి

permitted by Reserve Bank of India, not subject to different risks and rewards. Consequently, Bank has not recognized any Business segments or Geographical segments.

6.5) Related Party Disclosures - Accounting Standard 18
Details shown under disclosures as per RBI guidelines (Note No.8).

6.6) Lease Payment - Accounting Standard 19
The Bank has entered into operating cancellable lease for its branches. Payments towards the same are recognized as an expense in the Profit and Loss Account on a straight line basis over the lease term.
The amount of ₹3,26,46,908/- (Previous year ₹2,66,56,279/-) paid towards such lease payment is debited to Profit & Loss Account.

6.7) Deferred Tax Assets and Liabilities - Accounting Standard 22
The major components as on 31.03.2017 are as follows: (₹ in lakhs)

	Particulars	As on 31.03.16	Additions/ Deletions 2016-17	As on 31.03.17
A.	DTL on account of			
	a) Depreciation on valuation of securities	883.98	0.00	883.98
	b) Depreciation on Bank's Assets	24.71	(65.86)	(41.15)
	c) Special Reserve u/s 36(1) (viii)	74.33	15.82	90.15
Total (A)		983.02	(50.04)	932.98
B.	DTA on account of			
	a) Provision for Bonus	20.68	(*)0.00	20.68
	b) Provision for Standard Assets	80.58	8.65	89.23
	c) Provision for NPA	712.18	208.57	920.75
	d) Provision for other liabilities	286.84	103.82	390.66
Total (B)		1100.28	321.04	1421.32
C.	Net Deferred Tax (Liability)/Asset	117.26	371.08	488.34

6.8) Impairment of assets - Accounting Standard 28 * Net for the year
The indications listed in paragraphs 8 to 10 of Accounting Standard 28 - 'Impairment of Assets' (issued by the ICAI) have been examined and on such examination, it has been found that none of the indications are present in the case of fixed assets as on 31.03.2017. A formal estimate of the recoverable amount has not been made, as there is no indication of a potential impairment loss.

6.9) Provisions, Contingent Liabilities and Contingent Assets - Accounting Standard 29
Past events leading to possible and present obligation is treated as contingent liability. Provision is recognized in the case of present obligation where the reliable estimate can be made and where there are probable outflow of resources embodying forgoing of economic benefits to settle the obligation. Contingent assets are neither disclosed nor recognized.

7) a. SUMMARIZED POSITION OF THE BANK'S INVESTMENTS IS AS UNDER : (₹ in lakhs)

S. No.	Type of Securities	2017 Face Value	2017 Book Value	2017 Market Value	2016 Face Value	2016 Book Value	2016 Market Value
	HTM						
1	G.SECs	21500.00	21391.21	22174.50	21000.00	20685.97	21025.15
2	SDLs	19188.30	19352.74	20079.16	12188.30	12211.22	12483.19
3	PSUs	--	--	--	375.39	375.39	397.75
		40688.30	40743.95	42253.66	33563.69	33272.58	33906.09
	AFS						
1	G.SECs	22500.00	22673.39	23242.25	14500.00	14049.09	14641.30
2	SDLs	24487.70	24608.32	26258.68	21487.70	21583.85	22499.72
3	PSUs	10723.19	10692.74	11520.91	9347.80	9344.80	9750.91
		57710.89	57974.45	61021.84	45335.50	44977.74	46891.93
	Total Investments						
1	G.SECs	44000.00	44064.60	45416.75	35500.00	34735.06	35666.45
2	SDLs	43676.00	43961.06	46337.84	33676.00	33795.07	34982.91
3	PSUs	10723.19	10692.74	11520.91	9723.19	9720.19	10148.66
TOTAL		98399.19	98718.40	103275.50	78899.19	78250.32	80798.02
b. Deposits with Banks			21134.11			18270.16	

i) a) Deposits worth ₹184.84 crores are offered as security for availing overdraft limits with Other Banks. The outstanding in the overdraft limits as on 31.03.2017 is NIL.
b) Deposits worth ₹26.50 crores were offered as security for availing LC/BG limit on behalf of our constituents with Other Banks. The guarantees given on behalf of constituents is ₹2.48 crores and Acceptances, endorsements and other obligations is ₹1.24 crores issued by Others Banks under this limit as on 31.03.2017 which is included in the 'Guarantees given on behalf of constituents' and 'Acceptances, endorsements and other obligations' under Schedule 12 of the Balance Sheet.
ii) Govt. of India securities with face value of ₹140 crores are pledged in favour of Clearing Corporation of India Ltd., (CCIL) as security for CBLO facility availed by bank. The outstanding in the said limit as on 31.03.2017 is NIL.
iii) As per the guidelines of Reserve Bank of India, Banks have to build-up Investment Fluctuation Reserve to the extent of minimum 5% of Book value of Investments classified under 'AFS' and 'HFT' category securities, which may go upto a maximum of 10%. Presently, the bank is holding ₹23.00 crores under Investment Fluctuation Reserve which is 3.97% of investments under 'AFS' and 'HFT' category excluding the proposed appropriation to IFR during the current year.

8) DISCLOSURE AS PER RBI GUIDELINES (₹ in lakhs)

S.No.	PARTICULARS	31-03-2017	31-03-2016
a)	**Capital Risk Assets Ratio and movement in CRAR**	18.50%	20.55%
	Capital Adequacy Ratio - Tier 1 Capital	16.06%	18.33%
	Capital Adequacy Ratio - Tier 2 Capital	2.44%	2.22%
b)	**Investments**		
	Book Value	98718.40	78250.32
	Face Value	98399.19	78899.19
	Market Value	103275.50	80798.02
c)	**Advances against**		
	Real Estate	3065.86	2409.72
	Construction business	3507.23	3482.64
	Housing	9313.05	9007.69
d)	**Advances against Shares and Debentures**	NIL	3.66
e)	**Loans and Advances to Directors, their relatives, Companies/Firms in which they are interested**		
	Fund based	NIL	NIL
	Non-fund based	NIL	NIL
f)	**Average Cost of Deposits**	7.32%	7.90%
g)	**Non-performing advances**		
	% of gross NPA to Total Advances	4.47%	4.17%
	% of net NPA to Total Advances	0%	0%
h)	**Movement in NPA**		
	Gross NPA		
	At the beginning of the year	4110.56	3295.04
	Add : Addition during the year	2623.49	3055.99
	Less : Reduction during the year (Recovery + Written off)	1777.58	2240.47
	At the end of the year	4956.47	4110.56
	Net NPA		
	At the beginning of the year	NIL	NIL
	Add : Addition during the year	NIL	NIL
	Less : Reduction during the year (Recovery + Written off)	NIL	NIL
	At the end of the year	NIL	NIL
i)	**Profitability**		
	Interest income to working fund	8.88%	9.51%
	Non interest income to working fund	0.38%	0.36%
	Operating profit to working fund	1.66%	2.07%
	Return on assets	0.87%	1.02%
	Business per employee (584 Nos.)	590.30	501.30
	Profit per employee	3.94	3.91
j)	**Provision made during the year towards**		
	Non performing assets	854.00	1100.00
	Depreciation on Investments	NIL	NIL
	Provision for Standard Assets	25.00	60.00
	Provision for Income-Tax & Deferred Tax	841.77	764.22
	Provision for others	300.00	351.50
k)	**Movement in provisions for advances**		
	Bad and Doubtful Debts Reserve	1340.12	1340.12
	Provision for NPAs		
	At the beginning of the year	3059.88	1959.88
	Add : Addition during the year	854.00	1100.00
	Less : Reduction during the year	NIL	NIL
	At the end of the year	3913.88	3059.88
l)	**Contingent Prov. Against Standard Assets**		
	At the beginning of the year	400.00	340.00
	Add : Addition during the year	25.00	60.00
	Less : Reduction during the year	NIL	NIL
	At the end of the year	425.00	400.00
m)	**Movement in provisions for Investments**		
	Contingent Prov. for Depreciation in investments		
	At the beginning of the year	398.31	398.31
	Add : Addition during the year	NIL	NIL
	Less : Reduction during the year	NIL	NIL
	At the end of the year	398.31	398.31
n)	**Provision for Others (during the year)**		
	Towards Operational Risk	NIL	200.00
	Towards Provision for Contingent Liability	NIL	151.50
	Towards Provision for CBS upgradation	300.00	NIL
o)	**DICGC premium paid**		
	Payment of DICGC Insurance Premium	222.26	184.52
	Arrears in payment of DICGC premium, if any	NIL	NIL
p)	**Penalty imposed by RBI**	NIL	NIL

q) During the financial year 2016-17, restructured accounts in terms of the restructuring packages are as under: (₹ in lakhs)

		Housing Loan	SME Debt Restructuring	Others
Standard Advances Restructured	Number of Borrowers	--	--	--
	Amount Outstanding	--	--	--
	Sacrifice (diminution in the fair value)	--	--	--
Sub Standard Advances Restructured	Number of Borrowers	--	--	--
	Amount Outstanding	--	--	--
	Sacrifice (diminution in the fair value)	--	--	--
Doubtful Advances Restructured	Number of Borrowers	--	--	1
	Amount Outstanding	--	--	368.29
	Sacrifice (diminution in the fair value)	--	--	--
Total	Number of Borrowers	--	--	1
	Amount Outstanding	--	--	368.29
	Sacrifice (diminution in the fair value)	--	--	--

r) **Issuer composition of Non-SLR securities** (₹ in lakhs)

S.No.	Issuer	Amount	Extent of 'below investment grade' securities	Extent of 'unrated' securities	Extent of 'unlisted' securities
1	PSUs	4967.42	---	---	---
2	FIs	5725.32	---	---	---
3	Public Sector Banks	---	---	---	---
4	Mutual Funds	---	---	---	---
5	Others	---	---	---	---
6	Provision held towards depreciation	---	---	---	---
	TOTAL	10692.74	---	---	---

s) **Non-performing Non-SLR Investments**

S.No.	PARTICULARS	(₹ in lakhs)
1	Opening Balance	NIL
2	Additions during the year since 1st April, 2016	NIL
3	Deductions during the above period	NIL
4	Closing Balance	NIL
5	Total Provisions held	NIL

9) CASH FLOW STATEMENT FOR THE YEAR ENDED 31st MARCH, 2017 (₹ in lakhs)

S.No.	PARTICULARS	31.03.2017	31.03.2016
I.	**OPERATING ACTIVITIES**		
	Balance of Profit as per Profit and Loss Account	3063.41	2982.31
	Adjusted for :		
	Provisions and Contingencies	1179.00	1511.50
	Depreciation on Fixed Assets	229.43	182.68
	Profit on Sale of Assets	8.67	2.37
	Additional provision on Investments	--	--
	Advances written off	1.26	0.97
	Loss on sale of Investments	--	--
	Decrease in BDDR Provision	--	--
i.	Cash Flow from operating activities prior to the effect of changes in assets and liabilities	4481.77	4679.83
	* Net (increase)/decrease in operating assets		
	Fixed Deposits with Banks	(863.95)	(2834.00)
	Investments	(20468.08)	(14613.95)
	Advances to Borrowers	(12481.27)	(14120.97)
	Other operating assets	(771.73)	100.54
	* Net increase/(decrease) in operating liabilities	--	--
	Deposits from Depositors	35732.20	29083.57
	Borrowings	--	--
	Other operating liabilities	536.53	(745.48)
ii.	Cash Flow from operating activities prior to other payments	6185.47	1549.54
	Payment of ex-gratia	(228.81)	(210.78)
	Payments out of Employees Welfare Fund	(3.81)	(4.55)
	Income Tax paid	(1212.84)	(888.00)
	Payments out of Common Good Fund	(20.54)	(18.55)
	CASH FLOW FROM OPERATING ACTIVITIES (A)	4719.47	427.66
II.	**INVESTING ACTIVITIES**		
	Purchase of Fixed Assets (net of sales)	(914.11)	(944.54)
	CASH FLOW FROM INVESTING ACTIVITIES (B)	(914.11)	(944.54)
III.	**FINANCING ACTIVITIES**		
	Share Capital received	46.07	38.60
	Entrance fee received/'B' Class Nominal Membership fees	--	--
	Dividend paid	(566.41)	(530.89)
	CASH FLOW FROM FINANCING ACTIVITIES (C)	(520.34)	(492.29)
IV.	**INCREASE/(DECREASE) IN CASH AND CASH EQUIVALENTS (A+B+C)**	3285.02	(1009.17)
V.	**CASH AND CASH EQUIVALENTS AT THE BEGINNING OF THE YEAR**	13688.55	14697.72
VI.	**CASH AND CASH EQUIVALENTS AT THE END OF THE YEAR**	16973.57	13688.55

(Cash and Cash Equivalents consist of cash on hand and current deposits with Bank)
10) Previous year figures have been regrouped/rearranged wherever necessary.

As per our report attached.

for **VENUGOPAL & CHENOY**
Chartered Accountants
(Firm Regd. No. 004671S)
Sd/-
CA D.V. JANKINATH
PARTNER (M.NO.029505)

for and on behalf of the Board of Directors
Sd/- **UMESH CHAND ASAWA** MANAGING DIRECTOR & CEO
Sd/- **PURSHOTAMDAS MANDHANA** CHAIRMAN
Sd/- **RAMESH KUMAR BUNG** Sr. VICE CHAIRMAN
Sd/- **CA KISHAN GOPAL MANIYAR** PROFESSIONAL DIRECTOR

Place : Hyderabad
Date : 29-06-2017

ఎస్పీని సస్పెండ్ చేసేదాకా ఉద్యమం

- **40 రోజుల తర్వాత గాయాలెలా కనిపిస్తయి : మీడియాతో నేరెళ్ల బాధితులు**

నవతెలంగాణ-వేములవాడరూరల్

తమను పోలీసులు అతి పాశవి కంగా చిత్రహింసలకు గురిచేసిన కేసులో ఎస్పీ విశ్వజిత్ కాంపాటిని సస్పెండ్ చేసేదాకా ఉద్యమిస్తామని నేరెళ్ల బాధితులు తేల్చిచెప్పారు. తమకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడంతో పాటు పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు. రాజ న్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడలో శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేరెళ్ల బాధితులు మాట్లాడుతూ...మంత్రి కేటీఆర్ ఎదుట ఐదు డిమాండ్లు పెడితే ఒకదాన్నే నెరవేర్చారు. ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయాలన్నారు. తమను చావుదెబ్బలు కొట్టిన ప్రతి ఒక్కరినీ శిక్షించాల న్నారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని, తమపై పోలీసులు పెట్టిన కేసులన్నీ ఎత్తేయాలని డిమాండ్ చేశారు. అందరూ వచ్చి గాయాలేవీ అని అడుగుతున్నరు.. 40 రోజుల తర్వాత వచ్చి అడిగితే ఎలా చూపుతాం, లోపలి దెబ్బలు కనిపిస్తయా? అని ప్రశ్నించారు. తమ కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించి పునరావాసం కల్పించాలని, రక్షణ కల్పించాలని కోరారు. కేటీఆర్ ఘటనపై విచారించి బాధ్యులపై చర్యలు తీసు కుంటామన్నారే తప్ప తమకెలాంటి హామీ ఇవ్వలేదన్నారు. ఇప్పటికైనా కేసులో వేగంగా స్పందించాలని, లేనియెడల పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చ రించారు. ఈ సమావేశంలో నేరెళ్ల మాజీ సర్పంచ్ పెంట బాణయ్య, గోపాల్, చిట్యాల బాల్‌రాజ్, ఈశ్వర్‌కుమార్, హరీష్, బత్తుల మహేష్ పాల్గొన్నారు.



17న ఓపెన్‌స్కూల్స్ అడ్మిషన్ నోటిఫికేషన్

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగే ఎస్ఎస్‌సీ, ఇంటర్మీడియేట్ పరీక్షల నోటిఫికేషన్ ఈనెల 17న విడుదల చేయనున్నట్టు ఆ సంస్థ డైరెక్టర్ వై బాలయ్య తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఈనెల 17నుంచి సెప్టెంబర్ 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. సెప్టెంబర్ 4లోపు ఫైన్‌లేకుండా, 5నుంచి 14వరకు ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చని తెలిపారు.

నవచిత్రం



'స్పైడర్'లో మహేష్‌బాబు

అతిథిగా సూపర్‌స్టార్..!



కృష్ణ, మహేష్‌బాబు

మహేష్‌బాబు నటించిన 'రాజకుమారుడు', 'వంశీ', 'టక్కరి దొంగ' చిత్రాల్లో సూపర్‌స్టార్ కృష్ణ అతిథి పాత్రల్లో నటించి మెప్పించిన విషయం విదితమే. దాదాపు 16ఏండ్ల తర్వాత మరోసారి ఆయన మహేష్ సినిమాలో మెరవనున్నట్టు సమాచారం. మహేష్‌బాబు ప్రస్తుతం ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో 'స్పైడర్'తోపాటు కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అను నేను' చిత్రాల్లో నటిస్తున్నారు. ఇందులో 'స్పైడర్' చిత్రం వచ్చే నెలలో విడుదల కానుంది. కొరటాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రానికి సంబంధించి షూటింగ్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. మహేష్ సరసన కైరా అద్వాణీ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో కృష్ణ సైతం గెస్ట్ రోల్ పోషించనున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో హల్‌చల్ అవుతున్న ఈ విషయం మహేష్ అభిమానుల్లో పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. మహేష్ ముఖ్యమంత్రి పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో చాలా మంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారట. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ చిత్రాన్ని డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు.

ఆనందంగా ఉంది : మహేష్‌బాబు

మహేష్‌బాబు రెండేండ్ల క్రితం 'బుర్రిపాలెం' అనే గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇటీవల మహేష్ పుట్టిన రోజు సందర్భంగా ఆయన అభిమానులు ఆ గ్రామంలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగానే వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి పేదలకు ఉచిత చికిత్స అందించారు. ఈ విషయం తెలిసి మహేష్ ఆనందం వ్యక్తం చేశారు. పలు అనారోగ్య సమస్యలు, వ్యాధులపై అవగాహన కల్పించడం చాలా ఆనందంగా ఉందని మహేష్ ఫేస్‌బుక్ ద్వారా వెల్లడించారు.

బిగ్గెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్...!



దీపికా పదుకొనె



అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, షారూఖ్ ఖాన్



ప్రభాస్

బాలీవుడ్ బిగ్‌బి అమితాబ్, తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్, ప్రభాస్, షారూఖ్ ఖాన్ కలిసి నటిస్తే ఆ సినిమా రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవడమే కష్టం. యావత్ భారతదేశంలోనే ఇదొక క్రేజీయెస్ట్ ప్రాజెక్ట్ అవుతుందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. అలాంటి సినిమా త్వరలోనే బాలీవుడ్‌లో పట్టాలెక్కబోతోంది. షారూఖ్ ఖాన్ హీరోగా, కబీర్ ఖాన్ దర్శకత్వంలో 'శిద్వాత్' పేరుతో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్, ప్రభాస్ అతిథి పాత్రల్లో మెరవనున్నారట. రొమాంటిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో షారూఖ్ సరసన దీపికా పదుకొనె హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రంలో అతిథులుగా నటించే స్టార్ హీరోలతో చిత్రయూనిట్ ఇప్పటికే సంప్రదింపులు జరుపుతున్నారట. అన్ని అనుకున్నట్టు జరిగితే వచ్చే ఏడాది ఇదొక బిగ్గెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్‌గా సంచలనం సృష్టించడం ఖాయం. అలాగే మార్కెట్ పరంగానూ నేషనల్, ఇంటర్నేషనల్ లెవెల్‌లో బాగా కలిసి వస్తుందని చిత్ర బృందం భావిస్తోందట. ఈ చిత్రాన్ని ఈ ఏడాది డిసెంబర్‌లో పట్టాలెక్కించేందుకు దర్శక, నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. షారూఖ్ ప్రస్తుతం ఆనంద్ ఎల్.రాయ్ దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తున్నారు. ఆ తర్వాత కబీర్ ఖాన్ దర్శకత్వంలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది.

టీజర్‌కు అనూహ్య స్పందన

ఎ.ఆర్.మురుగదాస్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న 'స్పైడర్' చిత్ర టీజర్ మహేష్ పుట్టినరోజు సందర్భంగా బుధవారం విడుదలైన విషయం విదితమే. ఆద్యంతం అలరించేలా తీర్చిదిద్దిన ఈ టీజర్‌కు రికార్డ్ వ్యూస్ వస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ టీజర్ 10మిలియన్(కోటి)వ్యూస్‌ను రాబట్టుకుంది. హరీష్ జైరాజ్ సంగీతం అందించిన ఈ చిత్రంలో రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా నటిస్తుండగా, ఎస్.జె.సూర్య విలన్ పాత్రలో కనిపించనున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్.వి.ఆర్.సినిమా ఎల్.ఎల్.పి, రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకాలపై ఎన్.వి.ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్‌కు వస్తోన్న స్పందనపై నిర్మాత మాట్లాడుతూ, 'అతి తక్కువ టైమ్‌లోనే టీజర్‌కు కోటీ వ్యూస్ రావడం చాలా ఆనందంగా ఉంది. ఒక్క పాట మినహా సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ పాట చిత్రీకరణ ఈ నెల 23 వరకు జరుగుతుంది. దీంతో సినిమా షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. ప్రస్తుతం మహేష్ తమిళ వెర్షన్ డబ్బింగ్ చెబుతున్నారు. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసి సెప్టెంబర్ 27న ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తాం' అని అన్నారు.



కరీనా కపూర్

వెండితెర మలాలా ఎవరు?



మలాలా యూసఫ్‌జాయ్

ముష్కరులను ధైర్యంగా ఎదుర్కొని ప్రపంచ వ్యాప్తంగా నేటి యవతరానికి ఆదర్శంగా నిలిచిన పాకిస్తాన్ యాక్టివిస్ట్, నోబుల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయ్ జీవితం ఆధారంగా బాలీవుడ్‌లో 'గుల్ మకాయ్' పేరుతో ఓ బయోపిక్ తెరకెక్కుతోంది. ఆనంద్‌కుమార్ ఈ చిత్రానికి నిర్మాత. అంజాద్‌ఖాన్ దర్శకుడు. ఈ చిత్రం గురించి నిర్మాత ఆనంద్ కుమార్ తెలియజేస్తూ, 'ఈ చిత్రం గతేడాది భుజ్, ముంబయి ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకుంది. అలాగే కాశ్మీర్‌లోని డిఫరెంట్ లొకేషన్లలో చిత్రీకరించాం. ఇటీవల కొంత షూటింగ్ పార్ట్‌ని ఎడిట్ చేశాం. చాలా బాగా వచ్చింది. సినిమాపై ఎగ్జైటింగ్‌గా అనిపించి మిగిలిన పార్ట్‌ను చిత్రీకరించేందుకు షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడం జరిగింది. దర్శకుడు అంజాద్‌ఖాన్ చాలా బాగా తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే 50% సినిమా పూర్తయ్యింది. వార్ సీక్వెన్స్ చిత్రీకరించేందుకు ప్లాన్ చేశాం. మిగిలిన పార్ట్‌ని త్వరగా పూర్తి చేసి త్వరలోనే విడుదల చేస్తాం. ఈ చిత్రంలో మలాలా పాత్రలో నటిస్తున్న నటి వివరాలను ఈ నెల 23న రివీల్ చేస్తాం' అని అన్నారు.

మధుబాలగా కరీనా యాప్ట్..



మధుబాల

'మధుబాలపై బయోపిక్ తెరకెక్కిస్తే ఆమె పాత్రకు కరీనా కపూర్ అయితే చాలా బాగుంటుంది. మధుబాలకు, కరీనాకు దగ్గరి పోలికలుంటాయి' అని మధుబాల సోదరి మధుర్ బ్రీజ్ అన్నారు. అలనాటి నటి మధుబాల మైనపు విగ్రహాన్ని ఢిల్లీలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం ఆవిష్కరించారు. మధుబాల నటించి కళాఖండం 'మొఘల్-ఎ-ఆజమ్' చిత్రంలోని అనార్కలి పాత్రను ఆధారంగా చేసుకుని ఈ మైనపు బొమ్మను రూపొందించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మధుర్ బ్రీజ్ మాట్లాడుతూ, 'ఇప్పుడు మధుబాల మైనపు విగ్రహం తయారు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. మరో పక్క దేవుడు ఆమెని త్వరగా తీసుక్కెళ్ళినందుకు చాలా బాధగా ఉంది. ఆ దేవుడు కనిపిస్తే అంత త్వరగా మధుని ఎందుకు తీస్కెళ్ళావని అడుగుతాను. ఓ అందమైన మంచి వ్యక్తిత్వమున్న అమ్మాయి ఇంత త్వరగా వెళ్ళిపోవడం నిజంగానే బాధాకరం. మధు చాలా సినిమాల్లో నటించినా కొన్ని సినిమాలే బాక్సాఫీసు వద్ద బాగా ఆడాయి. అయినప్పటికీ ఆమెను 'వీనస్ ఆఫ్ ఇండియన్ స్క్రీన్'గా పిలుస్తారు. ఇంతకు ముందు మధుబాలపై బయోపిక్ తీస్తే అందులో మాధురి దీక్షిత్ నటించాలని కోరుకునేదాన్ని. కానీ ఇప్పుడు కరీనా కపూర్ అయితేనే బాగుంటుందనిపిస్తోంది. ఎందుకంటే కరీనా కపూర్‌కి, మధుబాలకు కొన్ని పోలికలు చాలా దగ్గరగా ఉన్నాయి. మధులాగే కరీనా కూడా చాలా అందంగా ఉంటుంది' అని తెలిపింది.

శ్రీలంక యుద్ధ నేపథ్యంలో..



మంచు మనోజ్

మంచు మనోజ్ ఎల్.టి.టి.ఈ మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'ఒక్కడు మిగిలాడు'. అజయ్ ఆండ్రూస్ నూతక్కి దర్శకత్వంలో ఎస్.ఎన్.రెడ్డి, లక్ష్మీకాంత్‌లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. ఆ విశేషాలను నిర్మాతలు తెలియజేస్తూ, 'భారతదేశ చలన చిత్ర చరిత్రలో మునుపెన్నడూ చూడని సరికొత్త కథాంశాన్ని ఈ చిత్రంతో ప్రేక్షకులు చూడనున్నారు. మంచు మనోజ్ యాంగ్రీ యంగ్ మేన్‌గా కనిపించబోతున్నారు. 1990 కాలం నాటి శ్రీలంక యుద్ధం నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం ప్రేక్షకుల్ని తప్పకుండా అలరిస్తుందన్న నమ్మకం ఉంది. ఈ చిత్రంలో ఎల్.టి.టి.ఈ.మిలిటెంట్ చీఫ్ ప్రభాకరన్‌గా మంచు మనోజ్ అత్యద్భుతంగా నటించారు. ఆయన నటనకు ప్రేక్షకులందరూ ఫిదా అయిపోవడం ఖాయం. ఇటీవల విడుదల చేసిన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వచ్చింది. హాలీవుడ్ టెక్నీషియన్స్ వర్క్ చేసిన ఈ చిత్రం సాంకేతికంగా ప్రేక్షకులకు కనువిందు చేస్తుంది. సినిమా నేపథ్య సంగీతాన్ని ప్రాగ్‌లో రికార్డు చేయనున్నాం. చిత్ర పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇటీవలే పూర్తయ్యాయి. చిత్ర ట్రైలర్, పాటలను త్వరలోనే విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. సెప్టెంబర్ 8న సినిమాను రిలీజ్ చేస్తాం' అని అన్నారు. మనోజ్ సరసన అనీషా ఆంబ్రోస్, మిలింద్ గునాజీ హీరోయిన్లుగా నటిస్తుండగా పోసాని, సుహాసిని, సూర్య, బెనర్జీ, జెన్నిఫర్ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ: వి.కోదండ రామరాజు, ఎడిటర్: కార్తీక్ శ్రీనివాస్. ఆర్ట్:పి.ఎస్.వర్మ. సంగీతం: శివనందిగామ.

పాటల సందడిలో మనసైనోడు



'మనసైనోడు' చిత్ర ఆడియో ఆవిష్కరణోత్సవ దృశ్యం

మనోజ్‌నందం, ప్రియాసింగ్ హీరో,హీరోయిన్లుగా సత్యవరపు వెంకటేశ్వరరావు దర్శకత్వంలో హెచ్ పిక్చర్స్ పతాకంపై హసీబుద్దిన్ నిర్మిస్తున్న చిత్రం 'మనసైనోడు'. ఈ చిత్ర ఆడియో లాంచ్ గురువారం హైదరాబాద్‌లో జరిగింది. చిత్ర ట్రైలర్‌ను సురేష్ కొండేటి, ఆడియో సీడీలను గోపీనాథ్ విడుదల చేశారు. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ, 'ఈ చిత్రాన్ని దర్శకుడు చాలా బాగా తెరకెక్కించాడు. సినిమా విజయం సాధించి చిత్ర యూనిట్‌కు పేరు తీసుకురావాలి. అలాగే నిర్మాతకూ లాభాలు రావాలి' అని అన్నారు. 'దేశభక్తి, ప్రేమ నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించిన దర్శకుడు అభినందనీయుడు' అని గోపీనాథ్ తెలిపారు. నిర్మాత హసీబుద్దిన్ చెబుతూ, 'నా దేశం కోసం ఏదో చేయాలని ఈ చిత్రాన్ని నిర్మించడానికి ముందుకొచ్చాను. సినిమా ద్వారా గొప్ప సందేశం ఇవ్వబోతున్నాం' అని చెప్పారు. 'నిర్మాత నాకు చాలా ఫ్రీడమ్ ఇచ్చారు. మనోజ్ నందన్, ప్రియాసింగ్ జంట చూడముచ్చటగా ఉంటుంది. సంగీత దర్శకుడు సుభాష్ ఆనంద్ ఈ చిత్రంలో ఆరు చక్కని పాటలను అందించారు. 'జయ జయ జయహే భారతావని' అంటూ మన భారతదేశ గొప్పతనాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా తలెత్తుకుని పాడుకునే విధంగా ఒక గొప్ప దేశభక్తి గీతాన్ని డాక్టర్ సి.నారాయణరెడ్డిగారు రచించారు. మగవాళ్ళ జీవితాల్లో ఆడవాళ్ళు లేకపోతే ఎంత నష్టమో తెలిపేలా మరోపాటను భాస్కరభట్ల చక్కిలిగింతలు పెట్టేలా రచించారు. ప్రేమ కథలో కుటుంబ కథని జోడించి దేశానికి మంచి సందేశం ఇచ్చే విధంగా, యువకుల్లో దేశభక్తిని నింపే రీతిలో ఈ చిత్రాన్ని రూపొందించాం. మంచి కథ, కథనంతోపాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలతో తెరకెక్కిన ఈచిత్రం తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాం' అని దర్శకుడు సత్యవరపు వెంకటేశ్వరరావు చెప్పారు.

టెంపర్ రీమేక్‌లో..

ఎన్టీఆర్ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన 'టెంపర్' విశేష ప్రేక్షకాదరణతో తెలుగునాట బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఎన్టీఆర్‌లోని కొత్త కోణాన్ని ఆవిష్కరించడమేకాకుండా ఆయనకు మంచి బ్రేక్‌నిచ్చింది. తాజాగా ఈ సినిమాను బాలీవుడ్‌లో రీమేక్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్ర హిందీ రీమేక్ హక్కులను సచిన్ జోషి దక్కించుకున్నారు. బాలీవుడ్‌లో ఈ చిత్రాన్ని రణ్‌వీర్ సింగ్ హీరోగా రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం. ఈ చిత్రానికి రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తారట. మరి తెలుగులో భారీ విజయాన్ని సాధించిన ఈ చిత్రం బాలీవుడ్‌లో ఎలాంటి ఫలితాన్నిస్తుందో చూడాలి. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు ముమ్ముందు తెలియనున్నాయి. ప్రస్తుతం రణ్‌వీర్ సింగ్ 'పద్మావతి' చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.



రణ్‌వీర్ సింగ్

మరో పాటతో..



పరిణీతి చోప్రా

గతేడాది 'మేరీ ప్యారీ బిందు' చిత్రంలో 'మానా కె హమ్ యార్..' అంటూ సాగే పాటను పాడి ఆకట్టుకున్న పరిణీతి చోప్రా తాజాగా మరోసారి పాటతో శ్రోతల ముందుకు రాబోతోంది. ఆమె నటిస్తున్న 'గోల్‌మాల్ ఎగైన్' చిత్రం కోసం మరోసారి పాట పాడనుంది. రోహిత్ శెట్టి దర్శకత్వంలో రూపొందుతున్న 'గోల్‌మాల్ ఎగైన్' చిత్రంలో అజయ్ దేవగన్ సరసన పరిణీతి నటిస్తుంది. ఈ చిత్రంలో కూడా మీరు పాట పాడారా? అని మీడియా అడిగిన ప్రశ్నకు పరిణీతి సమాధానమిస్తూ,'అవును. ఈ చిత్రం కోసం కూడా నేనొక పాట పాడాను. ఈ పాటను త్వరలోనే విడుదల చేయబోతున్నాం. ప్రస్తుతం ఆ పాట మీదే వర్క్ చేస్తున్నాం. నా కెరీర్‌లో ఇదొక మంచి పాట అవుతుంది. గతంలో నేను పాడిన పాట కూడా మంచి ప్రశంసలందుకుంది. తాజాగా పాడిన పాట గాయనిగా నన్ను నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్తుంది. ఈ సాంగ్‌ను త్వరలో రికార్డ్ చేయనున్నాం. మరికొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈచిత్రం ఈ ఏడాది పెద్ద హిట్ చిత్రమవడం ఖాయం' అని తెలిపింది. పరిణీతి దీంతోపాటు 'సందీప్ ఔర్ పింకీ ఫరార్', 'నమస్తే కెనడా' చిత్రాల్లోనూ నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.

ఆర్టీసీపై 'వజ్ర'భారం

(మొదటిపేజీ తరువాయి)

అలవాటు పడిన ప్రయాణీకులు వీటిని పెద్దగా పట్టించుకోవట్లేదు. మరోవైపు ఈ బస్సుల్ని బస్టాండ్లలోపలికి అనుమతించట్లేదు. ఉదాహరణకు హైదరాబాద్ ఎమ్‌జీబీఎస్‌లో వరంగల్, నిజామాబాద్ బస్సులు నిలిచే ప్లాట్‌ఫామ్‌లపై ఈ బస్సులు కనిపించవు. వీటిని ఎమ్‌జీబీఎస్‌కు ఎదురుగా ఉన్న సిటీ బస్టాండ్లలో నిలుపుతున్నారు. జూబ్లీ బస్టాండ్‌లోనూ ఇదే పరిస్థితి. ఇక్కడ కూడా రోడ్డుపక్కనే ఉన్న సిటీ బస్టాప్‌లో నిలుపుతున్నారు. మరోవైపు ఏసీ ప్రయాణం పేరుతో టిక్కెట్ ధర కూడా ఎక్కువగా ఉందని ప్రయాణీకులు భావిస్తున్నారు. మినీ బస్సులతో పోలిస్తే పెద్దబస్సుల్లోనే ప్రయాణం సౌకర్యవంతంగా ఉంటోంది. పెద్ద ఏసీ బస్సులకీ, మినీ బస్సుకీ టిక్కెట్ ధరలో ఎలాంటి వ్యత్యాసం లేదు. సహజంగా ఏదైనా కొత్త రూట్‌లో బస్సులు ప్రవేశపెట్టేటప్పుడు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తారు. అక్కడి ప్రయాణీకుల నిష్పత్తి, డిమాండ్, మధ్య గ్రామాల్లో ఎంతమంది దిగిపోతున్నారు. చివరి స్టాప్ వరకు ఎంతమంది ప్రయాణిస్తారు అనే అంశాలపై సర్వే చేసి, ప్రయోగాత్మకంగా అప్పటికే ఉన్న బస్సులను పొడిగించి చూస్తారు. కానీ 'వజ్ర' విషయంలో అలాంటివేం జరగలేదు. సీఎం కేసీఆర్ చెప్పారని రూట్లను ముందే ఖరారు చేసి...మూడు నెలల తర్వాత ఆయన చేతిమీదుగానే ప్రారంభోత్సవం చేశారు.వరంగల్, నిజామాబాద్ రూట్లలో ఒక్కో రూట్‌కు 25 బస్సులను ప్రవేశపెట్టారు. ఈ బస్సులు రోజుకు 100 ట్రిప్పులు కొట్టాలి. అయితే ప్రారంభం నుంచే ప్రయాణీకుల ఆదరణ లభించలేదు. 21 సీట్లు ఉన్న ఈ బస్సుల్లో రోజుకు పట్టుమని పది సీట్లు కూడా బుక్ కావట్లేదు. దీంతో ఈ రెండు రూట్లలో ఒక్కో బస్సును రద్దు చేశారు. ఇప్పుడు రెండు రూట్లలో 48 బస్సులు తిరుగుతున్నాయి.

నష్టనివారణ చర్యలు చేపట్టాంటీఎస్‌ఆర్టీసీ ఎమ్‌డీ జివి రమణారావు

'వజ్ర' బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) పెంచేందుకు ప్రణాళికలు రూపొందించాం. గతంలో ప్రధాన బస్‌స్టేషన్ల వద్దకు ఈ బస్సులు వెళ్లేవి కావు. ఇప్పుడు ఆ పద్ధతి మార్చాం. బస్టేషన్లలో కూడా 'వజ్ర' టిక్కెట్లు ఇచ్చే ఏర్పాట్లు చేశాం. దీనివల్ల కొంత ఓఆర్ పెరిగింది. త్వరలో డ్రైవర్లకే 'టిమ్స్' ఇచ్చి, బస్సుల్లో కూడా టిక్కెట్లు ఇచ్చే విధానాన్ని ప్రవేశపెట్టాలని భావిస్తున్నాం. త్వరలో ఇవన్నీ కార్యరూపంలోకి వస్తాయి.

టాప్ కాలేజీల్లో బూమ్ ధమాల్!

(మొదటిపేజీ తరువాయి)

ఇంజినీరింగ్ (సీఎస్‌ఈ), ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) వంటి కోర్సుల్లోనూ సీట్లున్నాయని ప్రకటించాయి. ఇది చూసి విద్యార్థులు లబోదిబోమంటున్నారు.

గతేడాదీ మిగిలిన సీట్లు...

రాష్ట్రంలో ఇంజినీరింగ్ విద్యలో చేరేందుకు ఎక్కువ మంది విద్యార్థులు ఆసక్తి చూపడం లేదు. 2016-17 విద్యాసంవత్సరంలో తెలంగాణలో 219 ఇంజినీరింగ్ కాలేజీల్లో ప్రథమ సంవత్సరంలో 1,04,598 సీట్లున్నాయి. వాటిలో 73,190 మాత్రమే సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 31,408 సీట్లు మిగిలాయి. 205 ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో కన్వీనర్ కోటాలో 71,020 సీట్లుంటే 55,368 భర్తీ అయ్యాయి. 15,652 సీట్లు మిగిలాయి. యాజమాన్య కోటాలో 30,538 (30 శాతం) సీట్లున్నాయి. అందులో 14,794 సీట్లు మాత్రమే భర్తీ అయ్యాయి. యాజమాన్య కోటాలో 15,744 సీట్లు ఖాళీగా ఉన్నాయి. రాష్ట్రంలో 14 ప్రభుత్వ ఇంజినీరింగ్ కాలేజీల్లో 3,040 సీట్లుండగా, 3,028 (99.61 శాతం) సీట్లు నిండాయి. 2017-18 విద్యాసంవత్సరంలో ఏఐసీటీఈ 250 కాలేజీల్లో 1.26 లక్షల సీట్లకు అనుమతి ఇచ్చింది.

జేఎన్టీయూహెచ్, ఓయూ, కేయూలో కలిపి 201 కాలేజీల్లో 90,011 సీట్లకు అనుమతి ఇచ్చాయి. ఇందులో కన్వీనర్ కోటాలో 66,847 సీట్లు, యాజమాన్య కోటాలో 20,054 సీట్లున్నాయి. కన్వీనర్ కోటాలో తుదివిడత కౌన్సెలింగ్‌లో 54,583 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించారు. దీంతో 12,264 సీట్లు మిగిలాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం సీట్లు కేటాయించిన విద్యార్థులు కాలేజీల్లో రిపోర్టు చేయడం లేదని తెలిసింది. చేరని వారు సుమారు 20 నుంచి 30 శాతం మంది వరకు ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు. 'మా కాలేజీకి కేటాయించిన విద్యార్థుల్లో 30 శాతం మంది చేరలేదు'అని ఓ కాలేజీ అధినేత నవతెలంగాణతో చెప్పారు. టాప్, ప్రమాణాలు పాటించని కాలేజీల్లో సీట్లు కేటాయించిన విద్యార్థులందరూ చేరేవారని కొందరు అభిప్రాయపడుతున్నారు.

రాష్ట్రంలో ఇంజినీరింగ్ కాలేజీలు, సీట్ల వివరాలు

విద్యాసంవత్సరం	కాలేజీలు	సీట్లు	కోత
2014-15	354	1,84,	419
2015-16	266	1,26,468	57,951
2016-17	219	1,04,598	21,870
2017-18	201	90,011	14,587

ఈ విద్యాసంవత్సరంలో కాలేజీలతో సంబంధం లేకుండా చేరేందుకు సుముఖత చూపడం లేదని చెప్తున్నారు. ఇక యాజమాన్య కోటా సీట్లలోనూ గతేడాది మిగిలినట్టుగానే ఈ ఏడాది పరిస్థితి ఉన్నట్టుగా సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం యాజమాన్య కోటాలో ఉన్న 20,054 సీట్లలో 12 వేల మంది చేరినట్టు తెలిసింది.

దీంతో కన్వీనర్, యాజమాన్య కోటా సీట్లలో మిగిలిన వాటిని భర్తీ చేసుకునేందుకు యాజమాన్యాలు నానాతిప్పలు పడుతున్నాయి. విద్యార్థులను ఆకర్షించేందుకు శతవిధాలా ప్రయత్నిస్తున్నాయి. ఈనెల 11వ తేదీనాటికి విద్యార్థుల వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసేందుకు గడువుంది. ఈనెల 16వ తేదీ నాటికి విద్యార్థుల ధ్రువపత్రాలతోసహా సాంకేతిక విద్యాభవన్‌లో సమర్పించాలి.

టీఎస్‌పీఎస్సీ చైర్మెన్ జీతం మూడింతల్లా ్లు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) చైర్మెన్, సభ్యుల జీతాలు భారీగా పెరిగాయి. పది శాతం, 20 శాతం, 30 శాతం... ఇలా వంద శాతం కాదు. ఏకంగా 281 శాతం వేతనాలు పెరగడం గమనార్హం. చైర్మెన్ జీతం రూ.2.25 లక్షలు, సభ్యుల జీతం రూ.2.24,100కు ప్రభుత్వం పెంచింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీ సింగ్ శుక్రవారం ఉత్తర్వులు విడుదల చేశారు. టీఎస్‌పీఎస్సీ చైర్మెన్ జీతం రూ.80 వేల నుంచి రూ.2.25 (281 శాతం) లక్షలకు పెంచామని తెలిపారు. సభ్యుల జీతం రూ.79 వేల నుంచి రూ.2,24,100 (283 శాతం)కు పెరిగాయని పేర్కొన్నారు. ఏడో వేతన సవరణ కమిషన్ సిఫార్సుల మేరకు టీఎస్‌పీఎస్సీ చైర్మెన్, సభ్యుల జీతాలు పెంచామని తెలిపారు. 2016, జనవరి ఒకటో తేదీ నుంచి పెరిగిన వేతనాలు వర్తిస్తాయని పేర్కొన్నారు. దీంతో 19 నెలల బకాయిలు పెరిగిన వేతనాలతో అందుకుంటారు.

కనీస వేతనాలు అమలు కావు కానీ...

రాష్ట్రంలో ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, డైలీవేజ్, పార్ట్‌టైం ఉద్యోగులు, మున్సిపల్, పంచాయితీ కార్మికులకు కనీస వేతనాలు అమలు కావడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పథకాల్లో పనిచేస్తున్న కార్మికులైతే శ్రమదోపిడీకి గురవుతున్నారు. కనీసం కాంట్రాక్టు ఉద్యోగులుగా గుర్తించడం లేదు. ఇక వారికి కనీస వేతనాల ఊసేలేదు. ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఈ ఉద్యోగులు చాలీచాలనీ వేతనాలతో జీవనం సాగిస్తున్నారు. ఒక్కో శాఖలో ఒక్కో విధంగా తక్కువ వేతనం చెల్లిస్తున్నారు. పర్మినెంట్ ఉద్యోగులతో సమానంగా పనిచేస్తున్నా అతితక్కువ వేతనాలతోనే కాలం వెళ్లదీస్తున్నారు. రూ.3 వేల నుంచి రూ.8 వేలలోపు జీతాలే ఎక్కువ మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్, డైలీవేజ్, పార్ట్‌టైం ఉద్యోగులు, మున్సిపల్, పంచాయితీ కార్మికులు పనిచేస్తున్నారు. పథకాల్లో పనిచేస్తున్న కార్మికుల పరిస్థితి మరింత అధ్వానం. వారి వేతనాలే లేవు. చాలీచాలని పారితోషికం అందుకుంటున్నారు. కొందరు రూ.వెయ్యి, మరికొందరు రూ.1,500 ఇలా అతితక్కువకే పనిచేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని సుప్రీం కోర్టు ఆదేశాలు ఇచ్చినా ఎక్కడా అమలుకు నోచుకోవడం లేదు. వారికి కనీస వేతనాలు అమలు కావాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో అడ్డంకులు సృష్టిస్తుంది. ఆర్థిక శాఖ కొర్రీలు వేస్తుంది. ఒకవేళ పది శాతం, 20 శాతం వేతనాలు పెంచి ఎంతో గొప్పగా ప్రచారం చేసుకుంటుంది. టీఎస్‌పీఎస్సీ చైర్మెన్ వేతనం ఏకంగా 281 శాతం, సభ్యుల వేతనం 283 శాతం పెంచింది. ఇంకోవైపు ఉద్యోగాల కల్పనపై దృష్టిసారించని టీఎస్‌పీఎస్సీ చైర్మెన్, సభ్యుల వేతనం పెంపుపట్ల నిరుద్యోగుల నుంచి నిరసన వ్యక్తమవుతున్నది. జీతాలు సంపూర్ణంగా పెరిగాయని, ఇక నుంచైనా ఉద్యోగాల భర్తీ ప్రక్రియపై నిమగ్నం కావాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

వికలాంగురాల్లి్పై లైంగికదాడి

(మొదటిపేజీ తరువాయి)

అక్కడికి చేరుకున్నారు. వారిని చూసి నిందితుడు పారిపోయాడు. బాధితురాలిని చికిత్స నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితురాలి నాయనమ్మ యాదమ్మ ఫిర్యాదు మేరకు వెంకటయ్యపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితున్ని అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు.

డీఎస్సీపై 17న కీలక సమావేశం!

- **అదేరోజు టీఎస్‌పీఎస్సీకి మార్గదర్శకాలు**

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్

సర్కారు బడుల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీపై ఈనెల 17న ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విద్యాశాఖాధికారులతో సమావేశం కానున్నారు. డీఎస్సీ(టీఆర్‌టీ) విధివిధానాలపై చర్చించే అవకాశమున్నది. అదేరోజు టీఎస్‌పీఎస్సీకి డీఎస్సీ మార్గదర్శకాలను పంపించనున్నారు. సమావేశంలో టీచర్‌పోస్టులు, రూల్ ఆఫ్ రిజర్వేషన్స్, కొత్త జిల్లాల ప్రకారమా..? పాత జిల్లాల ప్రకారమా..?, సెలబస్ తదితర అన్ని అంశాలను నిర్ణయించనున్నారు. టీఎస్‌పీఎస్సీకి మార్గదర్శకాలు పంపిన వారంలోపే డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది. శుక్రవారం డీఎస్సీ నిర్వహణపై కడియం శ్రీహరి విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఈ సమావేశంలోనే డీఎస్సీ నిర్వహణ తేదీలు ఖరారు చేస్తారని నిరుద్యోగులు భావించారు. అయితే కొన్ని న్యాయపరమైన అంశాలపై మరోసారి జీఏడీ, న్యాయశాఖ అధికారులను సంప్రదించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఎన్‌సీటీఈ మార్గదర్శకాల ప్రకారమే పోస్టులకు అర్హతలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.

గ్రేటర్‌కు 'పదేండ్ల' ప్లాన్

(మొదటిపేజీ తరువాయి)

విజయం సాధించాం. తెలంగాణాను విద్యుత్ మిగులు రాష్ట్రంగా మార్చేందుకు ప్రాజెక్టులు నిర్మిస్తున్నాం. రైతులకు సాగునీరు అందివ్వడం కోసం ప్రాజెక్టులు కడుతున్నాం. విద్యుత్, నీటి పారుదల ప్రాజెక్టులు బాగా సాగుతున్నాయి. ఇక ప్రజలకు మౌలిక సదుపాయాలు అందించే విషయంలో ప్రభుత్వం దష్టి కేంద్రీకరిస్తుంది. తెలంగాణలో నగరాలు, పట్టణాల్లో నివసించే జనాభా విపరీతంగా పెరుగుతోంది. దీనికి అనుగుణంగా వసతులు కల్పించాలి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలోనే కోటి జనాభా ఉంది. ఈ నగరంపై అత్యంత ఎక్కువ దష్టి పెట్టాలి. ప్రణాళికాబద్ధంగా పనులు చేసుకుంటూ పోవాలి" అని సీఎం ఈ సందర్భంగా అధికారులకు సూచించారు.

సమీక్షలో ముఖ్యమంత్రి సూచనలు

- హైదరాబాద్ మంచినీటి సరఫరాకు శాశ్వత ప్రాతిపదికన రెండు రిజర్వాయర్లను నిర్మించాలి. గోదావరి నదిమీద కడుతున్న కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఒక రిజర్వాయర్‌ను, కష్ణా నది మీద కడుతున్న పాలమూరు ఎత్తిపోతల పథకం ద్వారా మరో రిజర్వాయర్‌ను నింపాలి. దీనికోసం సాంకేతిక అంశాలను పరిశీలించి, వెంటనే పనులు ప్రారంభించాలి.
- నగరం చుట్టూ ఉన్న వేలాది అటవీ భూముల్లో విరివిగా చెట్లు పెంచాలి. నాగోల్, నారపల్లి ప్రాంతాల్లో దాదాపు ఏడెనిమిది వేల ఎకరాల అటవీ భూమి ఉంది. శంషాబాద్ విమానాశ్రయం ప్రాంతంలో ఓఆర్ఆర్ అవతల మరో 16 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. నర్సాపూర్, శిశంపేట ప్రాంతంలో దాదాపు 40 వేల ఎకరాల అటవీ భూమి ఉంది. నగరంలో కూడా చాలా ప్రాంతాల్లో అటవీ భూమి ఉంది. వీటన్నింటిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటాలి. మున్సిపల్ శాఖ మంత్రి పేషీలో కేవలం నగరంలో పచ్చదనం పెంచే కార్యక్రమం పర్యవేక్షించడం కోసం ఓ ఐఎఫ్ఎస్ అధికారిని ప్రత్యేకంగా నియమించాలి.
- నగరాభివద్ధిలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలి. అందుకోసం బస్తీ కమిటీలు వేయాలి. ప్రతీ డివిజన్‌కు 10 కమిటీలు ఉండాలి. ప్రజలందరినీ కలుపుకుని బస్తీలో పచ్చదనం పెంచడం, పరిశుభ్రత కాపాడటం తదితర విషయాల్లో ఆ కమిటీలు కీలకంగా పనిచేస్తాయి.
- చెరువుల్లో పారిశ్రామిక వ్యర్థాలు, ఇతర కాలుష్యం చేరకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మురికి నీరు చెరువుల్లోకి చేరకుండా ప్రత్యేక కాల్వలు నిర్మించాలి.
- నగరంలో కొత్తగా చేపట్టబోయే నిర్మాణాలకు అనుమతులు ఇచ్చే సందర్భంలో అధికారులు ఖచ్చితంగా నిబంధనలను అమలు చేయాలి. అనుమతులు ఇచ్చే సందర్భంలో తప్పులు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.
- మూసీ నదిలో మురికి నీరు చేరకుండా చూడాలి. మురికి నీరు పోవడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయాలి. మూసీకి రెండు వైపులా ఉద్యానవనాలు అభివద్ధి చేయాలి. మూసీ మీదుగా ఒకవైపు ఓఆర్ఆర్ నుంచి మరోవైపు ఓఆర్ఆర్ వరకు రహదారి నిర్మించాలి.
- నగరంలో విద్యుత్ సరఫరా వ్యవస్థను మెరుగుపరచాలి. ఇండ్లపై తీగలను తొలగించాలి.
- ఎస్.ఆర్.డి.పి.లో భాగంగా నిర్మించే రహదారుల విషయంలో కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. ఉప్పల్ లాంటి ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు ప్రాధాన్యతనివ్వాలి. అండర్ పాస్‌లు నిర్మించే సందర్భంలో వర్షం, వరద నీరు నిల్వ ఉండకుండా ఉండేందుకు అవసరమైన సాంకేతిక జాగ్రత్తలు తీసుకోవాలి.

గోరఖ్‌పూర్‌లో 'ఘోరం'



(మొదటిపేజీ తరువాయి)

48 గంటల వ్యవధిలో 30 మంది చిన్నారులు చనిపోయారని సమాచారం. ఇదిలా ఉండగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహిస్తున్న లోక్‌సభ నియోజకవర్గంలో ఈ ఆస్పత్రి ఉండటం గమనార్హం. కాగా, రెండు రోజుల కిందటే ముఖ్యమంత్రి ఆస్పత్రిని సందర్శించారు. ఆస్పత్రి పనితీరును సమీక్షించారు.

అసలేం జరిగింది?..చిన్నారుల ఉసురు తీసిందెవరు..?

ఆక్సిజన్ సరఫరా చేసే కంపెనీకి ఆస్పత్రి యాజమాన్యం రూ. 69 లక్షలు బాకీపడింది. బాకీ చెల్లించాల్సిందిగా సంబంధిత అధికారులకు ఆ కంపెనీ పదేపదే రిమైండర్లు పంపినప్పటికీ అధికార యంత్రాగం పట్టించుకోలేదు. సర్కారు కూడా లైట్ తీసుకున్నది. అయితే చిన్నారుల ప్రాణాలు పోతాయన్న కనికరం కూడా లేకుండా ప్రయివేట్ కంపెనీ ఆక్సిజన్‌ను నిలిపేసింది. సరఫరా నిలిచిపోయిందని, ఉన్న కొద్దిపాటి ఆక్సిజన్ లెవల్స్ తగ్గిపోతున్నాయని ఆస్పత్రిలోని టెక్నీషియన్స్ కూడా పై అధికారులకు సమాచారమిచ్చారు. ఆస్పత్రి అధికారులు, నిధులు విడుదల చేయని సర్కారు కారణం వల్లే అన్నెం పుణ్యం ఎరుగుని చిన్నారుల ప్రాణాలు కాస్త గాల్లో కలిసిపోయాయి. పరిస్థితి ఎక్కడ ఉద్రిక్తంగా మారుతుందోనన్న భయంతో.. ఆఘమేఘాలమీద పోలీసులను ఆస్పత్రికి పంపింది యోగి సర్కారు. బిడ్డల్ని కోల్పోయి బాధల్లో ఉన్న ఆ మాతృమూర్తులు అధికారుల కాళ్లావేళ్లా పడ్డారు. ఎలాగైనా తమ బిడ్డల్ని బతికించమని విలపించారు. చనిపోయిన బిడ్డలను ఆస్పత్రి నుంచి పంపించి చేతులు దులుపుకున్నారు అధికారులు. 54 మంది చిన్నారులు ఆస్పత్రిలో చికిత్సపొందుతుండగా.. 30 మంది ప్రాణాలు కోల్పోయాకగానీ, అధికారులు కండ్లు తెరవలేదు. మెదడువ్యాపు వ్యాధిగ్రస్తుల నివారణకు ఈ ఆస్పత్రి ప్రత్యేకమైనదిగా అక్కడి జనం చెప్పుకుంటారు. ఆ వ్యాధిగ్రస్తులతో పాటు శ్వాసపరమైన ఇబ్బందులు ఎదుర్కొనే చిన్నారులకూ ఆక్సిజన్ ఎక్కువగా అవసరముంటుంది. ఇలాంటి చిన్నారులకు సడన్‌గా ఆక్సిజన్ ఆగిపోవటం వల్లే చనిపోయినట్టు ఆ జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ ఘటన ఆక్సిజన్ ఆగిపోవటం వల్ల జరగలేదని రాష్ట్రప్రభుత్వం బుకాయించే ప్రయత్నం చేసింది. కాగా కంపెనీకి చెల్లించాల్సిన బాకీలో శుక్రవారం కొంత భాగం (రూ.22 లక్షలు) చెల్లించటం గమనార్హం.

ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం

స్ఫూర్తియాత్రను అడ్డుకోవటంపై వామపక్షాలు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

"టీజేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరామ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అమరవీరుల స్ఫూర్తి యాత్రను టీఆర్ఎస్ శ్రేణులు అడ్డుకుని దాడి చేయటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలాంటి చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విఘాతం కలిగిస్తాయి. యాత్రకు సంఘీభావం పలికిన విద్యార్థులను కూడా వదలకుండా పోలీసులు లాఠీచార్జీ చేశారు. ప్రజా ఉద్యమాలపట్ల ప్రభుత్వ నిరంకుశ వైఖరిని ఇది తెలియజేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయటంలో విఫలమైంది. ప్రజలను చైతన్యపరుస్తూ సాగుతున్న ఉద్యమాలను అడ్డుకోవటం, పోలీసులతో అణచివేసేందుకు ప్రయత్నించటంలాంటి చర్యలు ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు తగవు. సర్కారు తన వైఖరిని మార్చుకోకపోతే ప్రతిఘటన ఎదుర్కోకతప్పదు..."

-తమ్మినేని వీరభద్రం సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి

యావత్ ప్రజానీకం నిరసించాలి

"కేసీఆర్ ప్రభుత్వ నిరంకుశ చర్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఈ సర్కారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నది. ప్రజలను, ప్రజా సంఘాలను, పార్టీలనూ మాట్లాడకుండా చేస్తున్నది. స్వేచ్ఛను హరిస్తున్నది. ఈ అప్రజాస్వామిక వైఖరికి వ్యతిరేకంగా యావత్ ప్రజానీకం నిరసనలు తెలపాలి..." -డివి కృష్ణ

సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి

ఇది గాయాల తెలంగాణ...

"కేసీఆర్ ఓ వైపు బంగారు తెలంగాణ అని ఊదరగొడుతుంటే... ఆయన చర్యల వల్ల రాష్ట్రం ఇప్పుడు గాయాల తెలంగాణాగా మారింది. ఇవి అత్యంత దుర్మార్గపు చర్యలు. కేసీఆర్ నియంతృత్వ పోకడలకు ఇవి నిదర్శనం. వీటిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ ఘటనలో పోలీసులు తమ స్వామిభక్తిని ప్రదర్శించారు..."

-చాడ వెంకటరెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి

యధావిధిగా అనుమతినివ్వాలి

"టీజేఏసీ నిజామాబాద్ జిల్లా యాత్రకు ప్రభుత్వం యధావిధిగా అనుమతినివ్వాలి. కోదండరామ్‌తోపాటు ఆయన బృందానికి రక్షణ కల్పించాలి. స్ఫూర్తియాత్రపై దాడి చేసిన వారిని, అందుకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలి. పోలీసులతోపాటు అధికార టీఆర్ఎస్ నేతలు ఈ ఘటనలో పాల్గొనటం అత్యంత అప్రజాస్వామికం..."

-సాదినేని వెంకటేశ్వరరావు
సీపీఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి



'యాత్ర' పై దౌర్జన్యం

(మొదటిపేజీ తరువాయి)

కోదండరామ్ హైదరాబాద్ నుంచి బయల్దేరారు. శుక్రవారం ఉదయం నుంచే యాత్రను అడ్డుకునేందుకు టీఆర్ఎస్ నాయకులు కుట్రలు పన్నారు. సరిగ్గా భిక్కనూర్ మండలం బస్వాపూర్ వద్దకు రాగానే ఉదయం 10 గంటల ప్రాంతంలో జేఏసీ ర్యాలీని అడ్డుకున్నారు. గో బ్యాక్ నినాదాలు చేశారు. అక్కడికి చేరుకున్న పోలీసులు టీఆర్ఎస్ నాయకులను చెదరగొట్టారు. పోలీసు బందోబస్తు మధ్య జేఏసీ యాత్రను అక్కడ నుంచి భిక్కనూర్‌కు పంపారు.

భిక్కనూర్‌లో పోలీసుల అత్యుత్సాహం

భిక్కనూరు మండల కేంద్రంలో ర్యాలీ నిర్వహిస్తున్న కోదండరామ్‌కు పోలీసులు తమ వాహనాన్ని అడ్డు నిలిపారు. అప్పటికే జేఏసీ నాయకులు ర్యాలీ చేపట్టారు. సరిగ్గా భిక్కనూర్ నుంచి కామారెడ్డి సభాస్థలికి బయల్దేరుతున్న సమయంలో బలవంతంగా అడ్డుకున్నారు. ర్యాలీ ఇక్కడెందుకు చేపట్టారని, కేవలం రెండు వాహనాలకే అనుమతి ఉన్నదని కోదండరామ్‌ను అరెస్ట్ చేశారు. నిజామాబాద్ జిల్లా వరకు డీజీపీ అనుమతి ఉన్నదని చెప్తున్నప్పటికీ... భిక్కనూర్‌లో ప్రసంగించే వీల్లేదంటూ కోదండరామ్‌ను స్టేషన్‌కు తరలించారు. గేట్లుమూసి ఆయనను నిర్బంధించారు. అక్కడ ఐకాస ప్రతినిధులు ధర్నాకు దిగారు. అరెస్ట్ చేసిన నాయకులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులకు, వారికి మధ్య తోపులాట జరిగింది. దీంతో విద్యార్థి జేఏసీ నాయకులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా అర్ధనగ్న ప్రదర్శన చేశారు. నాటకీయ పరిణామాల మధ్య సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో ఎస్కార్ట్ వాహనంలో కోదండరామ్‌ను హైదరాబాద్‌కు తరలించారు.

కామారెడ్డిలో మధ్యాహ్నం ఉద్రిక్తం

కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేసిన సభాప్రాంగణంలో టీఆర్ఎస్ నాయకులు వీరంగం సృష్టించారు. యాత్ర ఏర్పాట్లలో ఉన్న జేఏసీ, విద్యార్థి సంఘాల నాయకులపై వందల సంఖ్యలో వచ్చి ఒక్కసారిగా దాడిచేశారు. ప్లకార్డులు పట్టుకొని కోదండరామ్ గోబ్యాక్..కాంగ్రెస్ ఏజెంట్ గో బ్యాక్ అంటూ అరగంటపాటు రోడ్డుకు అడ్డంగా నిలబడి నినాదాలు చేశారు. మల్లన్నసాగర్ నిర్మాణాన్ని అడ్డుకోవడానికే కోదండరామ్ ఈ యాత్ర చేస్తున్నారని ఆరోపిస్తూ సభాప్రాంగణంలోని టెంట్‌ను కూల్చేశారు. కుర్చీలను ధ్వంసం చేశారు. విద్యార్థులపై, జేఏసీ నాయకులపై కోడిగుడ్లు, టమాట, కుర్చీలతో దాడులకు దిగారు. రక్షణ కోసం విద్యార్థి సంఘాల నాయకులు అంబేద్కర్ విగ్రహం ముందు కూర్చొని ఉండగా అక్కడా వదల్లేదు. అంబేద్కర్ విగ్రహంపైనా కోడిగుడ్లు విసిరారు. అంతటితో ఆగకుండా అక్కడి వస్తువులు, పరికరాలను చిందరవందర చేయడంతో టెంట్ పడిపోయింది. అక్కడే కూర్చున్న విద్యార్థులు, మహిళలకు తృటిలో ప్రమాదం తప్పింది. టీఆర్ఎస్ కార్యకర్తల దాడిలో ప్రకాశ్‌నాయక్ (టీజీవీపీ)కు తీవ్ర గాయాలయ్యాయి. పృథ్వీరాజ్ (ఏఐఎస్ఎఫ్) పరిస్థితి విషమంగా ఉంది. పృథ్వీరాజ్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అక్కడ వైద్యం సరిగా అందకపోవడంతో జిల్లా కేంద్రంలోని జయ ఆస్పత్రిలో చేర్పించారు. అయితే భిక్కనూర్ బందోబస్తుకు వెళ్లడంతో కామారెడ్డి సభ ప్రాంగణం వద్ద కేవలం ఒక ఎస్ఐ, నలుగురు పోలీసులు, నలుగురు అదనపు పోలీసులను మాత్రమే ఉంచారు. ఈ క్రమంలో టీఆర్ఎస్ నాయకులను అడ్డుకోవడంలో పోలీసుల యత్నాలు ఫలించలేదు.

సీఎం దిష్టిబొమ్మ దహనం

కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. జేఏసీ యాత్రను టీఆర్ఎస్ కార్యకర్తలు గూండాల్లా అడ్డుకోవటం సిగ్గుమాలిన చర్యని అఖిలపక్షం నాయకులు అభివర్ణించారు. నిజామాబాద్‌లో సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో మాట్లాడే హక్కు, ప్రశ్నించే హక్కులను కేసీఆర్ ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు.

యాత్రను ముందుకు తీసుకెళ్తాం : కోదండరాం

భిక్కనూర్‌లో అరెస్టయిన కోదండరామ్ పోలీస్‌స్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అక్రమాలు, అవినీతిని ఎండగడతామనే భయంలో టీఆర్ఎస్ నాయకులు తమను అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అమరవీరుల స్ఫూర్తియాత్రను కొనసాగిస్తామన్నారు. ప్రజాస్వామ్య విలువలను పాదుగొల్పడమే లక్ష్యంగా నడుస్తున్నామని చెప్పారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి వ్యతిరేకంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఈ నేపథ్యంలో ఉద్యమ ఆకాంక్షలు అమలు చేయాలనే లక్ష్యం ఉన్నామని అన్నారు. శాంతియుతంగా సాగుతున్న ర్యాలీని టీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవడం సరికాదన్నారు. సిద్దిపేట్‌లో యాత్రను నిర్వహిస్తే టీఆర్ఎస్ నాయకులు ఎవరూ అడ్డుకోలేదని, కామారెడ్డి జిల్లాలో ర్యాలీ నిర్వహిస్తే ఎమ్మెల్యే గంప గోవర్ధన్ ఎందుకు అడ్డుకున్నారని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటే...ఇసుక మాఫీయాను ప్రశ్నిస్తే నోరుమూయించడం, దాడులు చేయించడం, అరెస్టులు చేసి కొట్టించడమేనా అని ప్రశ్నించారు. రానున్న ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీని బొంద పెట్టడమే జేఏసీ లక్ష్యమని నొక్కి చెప్పారు. అరెస్టు అయినవారిలో జేఏసీ నాయకులు ఉమ్మడి జిల్లా కన్వీనర్ గోపాల్‌శర్మ, కామారెడ్డి జిల్లా జేఏసీ నాయకులు నర్సింహారెడ్డి, సంతోష్‌శర్మ, టీడీపీ జిల్లా అధ్యకులు సుభాష్‌రెడ్డి, కాంగ్రెస్ యూత్ కార్యదర్శి ఉదయ్‌శర్మ, తెలంగాణ యూనివర్సిటీ జేఏసీ రాష్ట్ర నాయకులు, కరీంనగర్ జేఏసీ నాయకులు, విద్యార్థి సంఘ నాయకులు ఉన్నారు.

ఎన్ని అడ్డంకులు సృష్టించినా స్ఫూర్తి యాత్ర ఆగదు : కోదండరామ్

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

నాడు తెలంగాణ ఉద్యమంలో తమను అడ్డుకున్న వారే...నేడు తెలంగాణ స్ఫూర్తి యాత్రను అడ్డుకుంటున్నారని టీజేఏసీ చైర్మెన్ ప్రొఫెసర్ కోదండరామ్ చెప్పారు. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా స్ఫూర్తి యాత్ర ఆగబోదని ఆయన స్పష్టం చేశారు. శుక్రవారం తన నివాసంలో టీజేఏసీ నేతలు గోపాల్‌శర్మ, ప్రొఫెసర్ పురుషోత్తంతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తన అధికార పార్టీకి చెందిన నాయకులే తనపై దాడికి పాల్పడ్డారన్నారు. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తికి ఇది వ్యతిరేకమన్నారు. ఎన్ని దాడులు చేసినా యాత్ర నుంచి వెనక్కి తగ్గేది లేదన్నారు. పోలీసులు దాడికి పాల్పడిన వారినికాకుండా గాయపడిన వారికి అరెస్టు చేయడం దారుణమన్నారు. ప్రశ్నించే శక్తులను లేకుండా చేయాలనే ఆలోచన సరైందికాదన్నారు. తమపై దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. తమకు అధికారం శాశ్వతమని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నారని ఆ దోరణి సరైందికాదని గుర్తుంచుకోవాలన్నారు.

జీడీపీ వృద్ధిరేటు 7.5 శాతం అసాధ్యం

(మొదటిపేజీ తరువాయి)

వ్యవస్థ జీఎస్టీలోకి మారే క్రమంలో ఎదురవుతున్న ఒడిదుడుకుల వల్ల జీడీపీ వృద్ధి రేట్ ఆశించినస్థాయిలో ఉండకపోవచ్చని ఆర్థిక సర్వే పేర్కొన్నది. ద్రవ్య ఒత్తిడి, విద్యుత్, టెలికాం రంగాలలో ఆదాయం తగ్గిపోవడం వంటి అంశాలను కూడా సర్వే పేర్కొన్నది. ఆర్థిక వ్యవస్థ పూర్తి సామర్థ్యాన్ని అందుకోవడానికి అనుకూల పరిస్థితులు దూరంగా ఉన్నాయని సర్వే తెలిపింది. ద్రవ్య విధానాన్ని సులభతరం చేయడాన్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ, వాస్తవ పరిస్థితుల్లో విధానపరమైన రేటింగ్ తక్కువగా అంటే న్యూట్రల్‌గా ఉన్నదని సర్వే నివేదిక పేర్కొన్నది. జీడీపీ,పారిశ్రామిక ఉత్పత్తి సూచీ(ఐఐపీ), పరపతి, పెట్టుబడులు, సామర్థ్య వినియోగం వంటి వాటిని పరిగణనలోకి తీసుకుని నివేదికను రూపొందించినట్టు నివేదిక తెలిపింది. 2016-17 మొదటి త్రైమాసికం నుంచి వాస్తవ కార్యాచరణ తగ్గుతూ వచ్చిందని, మూడో త్రైమాసికం నుంచి మరింత దిగజారిందని నివేదిక వెల్లడించింది. ఫిబ్రవరి సర్వేలో జీడీపీ వృద్ధి రేట్‌ను 6.75 శాతం నుంచి 7.5 శాతం వరకూ అంచనా వేసినపుడు పరిగణనలోకి తీసుకున్న అనుకూలాంశాల స్థానంలో కొత్తగా చేరిన ప్రతికూలాంశాల గురించి నివేదికలో పేర్కొన్నారు. ఫిబ్రవరి సర్వే అంచనాలో ఎగుమతులు బాగా పెరుగుతాయని, పెద్దనోట్ల రద్దు అనంతరం ద్రవ్య చలామణి పుంజుకుంటుందని, వినియోగం పెరుగుతుందని తెలిపారు. అయితే, ఆ తర్వాతి పరిణామాల్లో జీఎస్టీవంటివి ప్రతికూలించాయని తాజా సర్వే పేర్కొన్నది. ప్రభుత్వంతోపాటు ఆర్‌బీఐ తీసుకుంటున్న సానుకూల చర్యల వల్ల మరికొద్ది రోజుల్లో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడే అవకాశమున్నదని నివేదిక తెలిపింది. జీఎస్టీ అమలులో భాగంగా చెక్‌పోస్టుల తొలగింపు వల్ల రవాణా సులభం కావడంవంటి అంశాలను సానుకూలమైనవిగా నివేదిక పేర్కొన్నది. ఈ ఆర్థిక ఏడాది చివరికల్లా (మార్చి,2018) ఆర్‌బీఐ టార్గెట్‌కు అనుగుణంగా ద్రవ్యోల్బణం 4 శాతానికన్నా తక్కువగా ఉండనున్నట్టు నివేదిక తెలిపింది. అయితే, ఫిబ్రవరిలో వేసిన వృద్ధి రేట్ అంచనాను మాత్రం ఈ ఆర్థిక సంవత్సరంలో అందుకోలేమని నివేదిక స్పష్టం చేసింది.

వెంకయ్యనాయుడు ప్రమాణ స్వీకారం

(మొదటిపేజీ తరువాయి)

కల్పిస్తానని, నిబంధనలు పాటిస్తూ అందరూ తమకిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నాయుడు సూచించారు. వెంకయ్యనాయుడు చైర్మన్‌గా బాధ్యతలు చేపట్టడాన్ని స్వాగతిస్తూ ప్రధాని మోడీ ఆయన్ని ప్రశంసలతో ముంచెత్తారు. స్వాతంత్ర్యానంతరం జన్మించిన వ్యక్తుల్లో మొదటి ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడేనని ప్రధాని గుర్తు చేశారు. రైతు కుటుంబంలో పుట్టిన వెంకయ్యనాయుడు విద్యార్థి దశ నుంచే రాజకీయ నేతగా ఎదిగారని ప్రధాని కొనియాడారు. నాయుడు ప్రసంగాలు అందరినీ ఆకట్టుకుంటాయని ప్రధాని అన్నారు. వెంకయ్యనాయుడిని రాజ్యసభలో కాంగ్రెస్‌పక్ష నేత గులాంనబీఆజాద్ అభినందించారు. ఈ స్థాయికి చేరుకోవడం కొద్దిమందికి మాత్రమే సాధ్యమని ఆజాద్ అన్నారు. కిందిస్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగి వచ్చి ఈ స్థాయికి చేరుకోవడం మన ప్రజాస్వామ్యపు విశిష్టత అని ఆజాద్ అన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా ప్రత్యామ్నాయం అవసరం

(మొదటిపేజీ తరువాయి)

ఐక్యకూటమి అవసరాన్ని ఆయన ప్రస్తావించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అధ్యక్షతన శుక్రవారం పార్లమెంట్ కాంప్లెక్స్‌లో నిర్వహించిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఎన్‌సీపీ మినహా మిగతా ప్రతిపక్షాలు ఈ భేటీకి హాజరయ్యాయి. ఇటీవల గుజరాత్ నుంచి రాజ్యసభ సభ్యుల ఎన్నిక కోసం జరిగిన పోలింగ్‌లో ఆ రాష్ట్రంలో ఎన్‌సీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీ అభ్యర్థికి ఓటు వేయడంపై కాంగ్రెస్ నేతల నుంచి విమర్శలు వచ్చాయి. ఎమ్మెల్యేలు తమ విప్‌ను ధిక్కరించి ఓటు వేశారని, అందుకు తమనెలా తప్పు పడ్తారంటూ ఎన్‌సీపీ నేత ప్రఫుల్ పటేల్ అన్నారు. ఈ కారణంగానే ప్రతిపక్షాల భేటీకి ఆ పార్టీ హాజరు కాలేదని తెలుస్తోంది. బీజేపీ మతతత్వ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా జాతీయ లౌకిక కూటమి కోసం ప్రతిపక్షాలు మంతనాలు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జరిగిన సమావేశానికి కాంగ్రెస్ తరఫున సోనియాగాంధీతోపాటు మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్, గులాంనబీ ఆజాద్, ఎకె ఆంటోనీ, సీపీఐ(ఎం) నుంచి ఏచూరి, సీపీఐ నేత డి.రాజా, తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలు మమతా బెనర్జీ, నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఒమర్ అబ్దుల్లా, జనతాదళ్(యూ) ఎంపీ అలీఅన్వర్ అన్సారీ హాజరయ్యారు. జేడీ(యూ) అధ్యక్షుడు నితీశ్‌కుమార్ ఇటీవల బీజేపీతో జట్టు కట్టగా, అన్సారీ ఆయనతో విభేదించారు.

పోలీస్ ఉన్నతాధికారులపై చర్యలేవి...?

నేరేళ్ల ఘటనపై తమ్మినేని

- బాధితులకు అండగా ఉంటామని భరోసా


(ఫైల్)

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

నేరేళ్ల ఘటనలో దళితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి వారిని చిత్ర హింసలకు గురి చేసిన పోలీసు ఉన్నతాధికారులపై చర్యలేవంటూ సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ విషయంలో కేవలం ఎస్ఐని మాత్రమే సస్పెండ్ చేసిన సర్కారు... బాధితులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించి, అవయవాలను కుళ్లబొడిచిన అమానుష ఘటనతో ప్రత్యక్ష సంబంధమున్న పోలీసు ఉన్నతాధికారులపైన ఎలాంటి చర్యలూ తీసుకోలేదని విమర్శించారు. తద్వారా చేతులు దులిపేసు కునేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫలితంగా కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. రాష్ట్రంలో మాఫియా కనుసన్నల్లో ఇసుక తవ్వకాలు కొనసాగుతున్నాయని తమ్మినేని పేర్కొన్నారు. మైనింగ్‌శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు... తన నియోజకవర్గానికి చెందిన నేరెళ్ల బాధితుల గురించి నిన్న మొన్నటి వరకూ తెలియకపోవటం విడ్డూరంగా ఉందని తెలిపారు. బాధితులకు మాట ఇచ్చిన విధంగానే ఎస్ఐపై చర్యలు తీసుకుంటున్నామంటూ మంత్రి చెబుతున్నారని.. తద్వారా తమ బాధ్యత ముగిసిందనే విధంగా ఆయన వ్యవహరి స్తున్నారని విమర్శించారు. ఘటనకు కారణమైన ప్రధాన నిందితులందరూ బయటే ఉన్నారని వివరించారు. బాధిత కుటుంబాలు నేటికీ అభద్రతలోనే ఉన్నారని పేర్కొన్నారు. ఇదే సమయంలో మాఫియాను అరికట్టేందుకు వీలుగా ప్రభుత్వం వద్ద నిర్దిష్ట కార్యాచరణేదీ లేదని విమర్శించారు. బాధితులకు తమ పార్టీ అండగా ఉంటుందని, వారికి న్యాయం జరిగే వరకూ పోరాడుతుందని ఈ సందర్భంగా తమ్మినేని హామీనిచ్చారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రా సిటీ కేసు నమోదు చేయాలని, బాధిత కుటుంబాలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

అరాచక శక్తుల నుంచి హైదరాబాద్‌ను కాపాడాలి

రాష్ట్ర రాజధాని నగరం హవాలా, డ్రగ్స్, పబ్‌లు, విచ్చలవిడి మద్యం అమ్మకాలు తదితర అసాంఘిక కార్యకలాపాలు, నేరాలకు అడ్డాగా మారటంపట్ల తమ్మినేని తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వీటిని అరికట్టేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీహెచ్ఎమ్‌సీ అధికారులు, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా మూలాల్లోకి వెళ్లి నగరంలోని సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని కోరారు.



స్వాతంత్ర్యదినోత్సవాలను ఘనంగా నిర్వహించండి

- అధికారులకు సీఎస్ ఆదేశం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

గోల్కొండ కోటలో నిర్వహించనున్న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా, ప్రశాంతంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్పీసింగ్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఆయన పంద్రాగస్టు వేడుకల ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ గోల్కొండ కోటలో నిర్వహించే స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుతో పాటు మంత్రులు, స్వాతంత్ర్య సమరయోధులు, విద్యార్థులు పాల్గొంటున్నందున పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ప్రధానంగా అవార్డు గ్రహీతతో పాటు మరో ఇద్దరిని మాత్రమే లోనికి అనుమతించాలన్నారు. గోల్కొండ కోటలోని రాణి మహల్ వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసే స్టేజీని, కోట ప్రధాన గేటు వద్ద పోలీసులు నిర్వహించే పరేడ్ రిహార్సల్స్‌ను పరిశీలించి తగు సూచనలు ఇచ్చారు.

పంద్రాగస్టు సందర్భంగా ప్రభుత్వ ఉద్యోగులకు అవార్డులు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

స్వాతంత్ర్యదినోత్సవ వేడుకలను పురుస్కరించుకుని పలువురు ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. ఆగస్టు 15న గోల్కొండలో జరిగే స్వాతంత్ర్యదినోత్సవం నాడు ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు వీరికి అవార్డులను ప్రధానం చేయనున్నారు.

అవార్డు గ్రహీతలు వీరే

ఉస్మానియా మెడికల్ కళాశాల అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ మధుసూధన్, సిద్ధిపేటకు చెందిన జిల్లా పంచాయతీరాజ్ అధికారి సురేష్‌బాబు, వికారాబాద్ డీఆర్‌డీవోకు అధికారి పిడబ్ల్యూ జాన్సన్, హైదరాబాద్ ఆర్డీఓ ఖానాపూర్ చంద్రకళ, రంగారెడ్డి జిల్లాలోని హెడ్‌మాస్టర్ విశ్వనాథమ్, పెద్దపలికి చెందిన రమీజ్ అహ్మద్, మహబూబ్‌నగర్‌కు చెందిన స్టాఫ్ నర్స్ ఎం జయమ్మ, వరంగల్ రూరల్ పంచాయతీరాజ్ కార్యదర్శి కె ప్రకాశ్, ఐఅండ్‌పీఆర్ అధికారి డి శంకర్‌కుమార్, యాదాద్రికి ఆఫీస్ సబార్డినేట్ కె కిష్టయ్య, కామారెడ్డికి చెందిన ఆఫీస్ సబార్డినేట్ కె గణేష్‌లకు అవార్డులు అందజేయనున్నారు.


మాట్లాడుతున్న వరవరరావు

హక్కుల కోసం అడిగితే నిర్బంధమా?

- తుడుం దెబ్బ రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

తెలంగాణ రాష్ట్రం వస్తే హక్కులు లభిస్తాయని ఆశించిన ఆదివాసీలకు నిరాశే మిగిలిందని వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రం ఏర్పడి మూడు సంవత్సరాలు గడిచినా గోదావరి పరివాహక ప్రాంత జిల్లాల్లోని ఖమ్మం, వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లోని పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీ రైతులపై తీవ్ర నిర్బంధాలు, అక్రమ అరెస్టులు చేయడం అమానుశమన్నారు. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తుడుం దెబ్బ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా విప్లవ రచయితల సంఘం నేత వరవరరావు మాట్లాడుతూ ఆదివాసీల హక్కుల గురించి మాట్లాడితే నక్సలైట్లతో సంబంధాలు ఉన్నాయంటూ కేసులు నమోదు చేసి అరెస్టులు చేయడం అన్యాయమన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆదివాసీల సమస్యలు తీరకపోగా, రెట్టింపు అవుతున్నాయని విమర్శించారు. రాష్ట్రంలో హక్కుల గురించి ప్రశ్నించే వారి గొంతులను నొక్కుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆదీవాసీ సమస్యలపై అన్ని ప్రజా సంఘాలు ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ ఖాసీం మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాలకు కేంద్రం ప్రత్యేక భూభాగాన్ని ఆదివాసీలకు కేటాయించిన హక్కులు మాత్రం కల్పించడం లేదన్నారు. పోడు భూములను సాగు చేసుకుంటున్న వారిపై ప్రభుత్వం దాడులు చేసి అరెస్టు చేయడం సమంజసం కాదన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆదీవాసీలకు అన్ని హక్కులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆదివాసీల హక్కుల పోరాట సమితి (తుడుం దెబ్బ) రాష్ట్ర అధ్యక్షులు పట్టం ఉపేందర్, ప్రధానక్యాదర్శి రమణాల లక్ష్మయ్య, పీడీఎస్‌యు నాయకులు ప్రభాకర్, న్యూడెమక్రసీ నుంచి అనురాధ తదితర ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు.

ఒగ్గు కళాకారుల సమస్యలను పరిష్కరించండి

- సాంస్కృతిక శాఖ డైరెక్టర్‌కు సంఘం వినతి



నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఒగ్గు కళాకారుల సమస్యలు పరిష్కరించాలని తెలంగాణ ఒగ్గు కథ, జానపద కళాకారుల సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణను కలిసి వినతి పత్రం అందజేసింది. అనంతరం సంఘం రాష్ట్ర సలహాదారు కె నాగరాజు మాట్లాడుతూ ఒగ్గు కళాకారులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ, సహకారాలు అందడం లేదన్నారు. సినీ పరిశ్రమ కళాకారులకు ఇస్తున్నంత ప్రాధాన్యం ఒగ్గు కళాకారులకు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. వృత్తి రిత్యా దూర ప్రాంతాలకు వెళ్లేందుకు రవాణ చార్జీలు కూడా ఉండటం లేదన్నారు. దీంతో ఒగ్గు కళాకారులు పస్తులతో ఉండాల్సిన దుస్థితి నెలకొందన్నారు.

సమస్యల పరిష్కారానికి హామీ

ఒగ్గు కళాకారుల సమస్యలను పరిష్కరిస్తామని సాంస్కృతిక శాఖ డైరెక్టర్ హరికృష్ణ హామీ ఇచ్చారు. ప్రభుత్వం దృష్టికి కూడా కళాకారుల సమస్యలను వివరిస్తామని చెప్పారు.

ఆ ప్రాజెక్టులు కట్టింది కాంగ్రెస్ కాదా?

బాబ్లీపై పోరాటం చేసినప్పుడు మత్తులో ఉన్నవా ?

- జనం లేక వెలవెలపోయిన పోచంపాడు సభ: కేసీఆర్‌పై మధు యాష్కీ ఫైర్



నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

పోచంపాడులో సభ పెట్టిన చోట ఎస్సార్పీసీగానీ, వరద కాలువగానీ, ఎల్లంపల్లి ప్రాజెక్టుగానీ ఎవరు నిర్మించారో పునర్జీవం సభలో కేసీఆర్ చెబితే బాగుండేదని ఏఐసీసీ జాతీయ కార్యదర్శి మాజీ ఎంపీ మధుయాష్కీగౌడ్ అన్నారు. కాంగ్రెస్ నాయకులు ప్రాజెక్టులకు అడ్డుపడుతున్నారని, తానే ప్రాజెక్టులను నిర్మిస్తున్నానని పదే పదే కేసీఆర్ అబద్దాలు చెబుతున్నారని విమర్శించారు. కేసీఆర్ అసెంబ్లీలో చెప్పిన రీడిజైన్ అంతా తప్పని తనకు తానే నిరూపించుకున్నారని విమర్శించారు. శుక్రవారం గాంధీభవన్‌లో మాజీ విప్ ఈరవర్తి అనిల్‌తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. పోచంపాడులో పెట్టిన సభ ద్వారా రీడిజైన్‌లోని లోపాలను సీఎం అర్థం చేసుకున్నారని ఎద్దేవా చేశారు. అసెంబ్లీలో కేసీఆర్ రీడిజైన్‌పైన ప్రెజేంటేషన్ ఇచ్చిన సమయంలో ఎస్సార్పీసీ నీరు రివర్స్ పంపింగ్ విధానాన్ని చెప్పినపుడు మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం, ఎల్లంపల్లి, మిడ్‌మానేరు, మల్లన్నసాగర్ నుంచి నిజాంసాగర్ మీదుగా, ఎస్సార్పీసీకి నీరు పంపింగ్ చేస్తామని చెప్పి నేడు ఎల్లంపల్లి నుంచి వరద కాలువకు నీరు పంపిస్తున్నట్టు మార్పు చేశారన్నారు. కట్టిన ఇండ్లకు సున్నం వేసి ఇళ్లంతా తానే కట్టినట్టు కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని, తాము ప్రాజెక్టులు కడితే వాటికి ప్రారంభోత్సవాలు చేస్తూ అవి తానే నిర్మించినట్టు చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు.పోచంపాడు సభకు డబ్బులిచ్చి జనాన్ని తరలించారని చెప్పారు. పాఠశాలలకు సెలవులు ఇచ్చి జనాన్ని తరలించినా సభ ఫెయిలైయిందన్నారు.

దక్షిణ తెలంగాణకు కేసీఆర్ అన్యాయం :మల్లు రవి

ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల విషయంలో మొసలి కన్నీరు కారుస్తున్నారని, తెలంగాణలో ప్రాజెక్టులు నిర్మించిన చరిత్ర కాంగ్రెస్‌దేనని టీపీసీసీ ఉపాధ్యక్షులు మల్లు రవి చెప్పారు. కేసీఆర్ ఉత్తర తెలంగాణకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తున్నారని, అక్కడ రీడిజైన్ల పేరుతో కొత్త ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తూ దక్షిణ తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని విమర్శించారు.

నాణ్యమైన సేవలందిస్తున్నాం

- ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మెన్



హైదరాబాద్ : తమ ఖాతాదారులకు నాణ్యమైన సేవలందిస్తున్నామని ఏపీ మహేశ్ కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ చైర్మెన్ పురుషోత్తమ్‌దాస్ మంధానా తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూ.3300 కోట్ల లావాదేవీలు నిర్వహించామని తెలియజేసేందుకు హర్షిస్తున్నామన్నారు. ఖాతాదారులకు 18శాతం డివిడెండ్‌ను ప్రకటిస్తున్నామని చెప్పారు. గతేడాది వాణిజ్యాభివృద్ధి 16.93శాతంగా నమోదైందన్నారు. స్థానికంగా జరిగిన 41వ సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడారు. బ్యాంకు రుణాలు రూ.985.08 కోట్ల నుంచి రూ.1109.69 కోట్లకు పెరిగాయని అన్నారు. ఖాతాదారుల సౌలభ్యం కోసం భారత్ బిల్ చెల్లింపు వ్యవస్థను ప్రవేశపెట్టామన్నారు. రానున్న ఆర్థిక సంవత్సరంలో బంజా రాహిల్స్‌లో, కరీంనగర్ జిల్లాలో తమ బ్రాంచీలను ప్రారంభిస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో బ్యాంకు ప్రధాన కార్యదర్శి, మేనేజింగ్ డైరెక్టర్ ఉమేశ్‌చంద్, వైస్ చైర్మెన్ రామ్‌పాల్ అట్టల్ తదితరులు పాల్గొన్నారు.

సమాన పనికి సమాన వేతనం కోసం.. 23న చలో సచివాలయం

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్

- పోస్టర్ ఆవిష్కరణ



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరుతూ ఈనెల 23న చలో సచివాలయం కార్యక్రమాన్ని చేపట్టనున్నట్టు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రకటించింది. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో చలో సచివాలయం కార్యక్ర మానికి సంబంధించిన పోస్టర్‌ను ఫెడరేషన్ అధ్య క్షుడు జె వెంకటేష్, ప్రధాన కార్యదర్శి జె కృష్ణారెడ్డి, నాయకులు జి సైదులు, కె రాజేశ్వర్, కుమారస్వామి ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో జె వెంకటేష్ మాట్లాడుతూ ప్రభుత్వ శాఖల్లో 1.40 లక్షల మంది కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారని చెప్పారు. ఈనెల 2న ముఖ్యమంత్రి ప్రకటించినట్టుగా సమాన పనికి సమాన వేతనం కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందరికీ వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేయాలని కోరారు. ఏపీకి కేటాయించిన తెలంగాణ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే వెనక్కి రప్పించాలని సూచించారు. ప్రతినెలా ఐదో తేదీలోగా జీతాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈఎస్ఐ, పీఎఫ్, బస్‌పాస్ సౌకర్యం కల్పించాలని కోరారు. సీఎస్‌ను కలిసి శాఖల వారీగా పనిచేస్తున్న కాంట్రా క్టు, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల వివరాలు అందజేశామ ని అన్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించి కోర్టుల్లో వీగిపోయేలా ఉత్తర్వులు ఇవ్వడం సమంజసం కాదన్నారు. క్రమబద్ధీకరణ చేయడానికి రాజకీయ సంకల్పం కావాలని చెప్పారు. కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు చెందిన జీవో నెంబర్ 16ను హైకోర్టు నిలిపేసిందని, ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రభుత్వం శ్వేతపత్రం ప్రకటించాలని డిమాండ్ చేశారు. క్రమబద్ధీకరణకు సాంకేతిక సమస్యలుండడం తో ఆలోపు సుప్రీం కోర్టు చెప్పినట్టుగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరారు. కేబినెట్‌లో ఈ అంశం చర్చించి నిర్ణయం తీసుకోవాలని సూచిం చారు. సానుకూలంగా నిర్ణయం తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్త సమ్మెకు వెనుకాడబోమని హెచ్చరించారు. స్వలాభం కోసం కాకుండా న్యాయమైన డిమాండ్లకు ప్రతిపక్షాలు మద్దతివ్వాలని కోరారు. అధికారంలో ఉంటే ఒకమాట, ప్రతిపక్షంలో ఉంటే మరోమాట సరికాదన్నారు. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కృష్ణారెడ్డి మాట్లా డుతూ సమాన పనికి సమాన వేతనం చెల్లించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు.

రైతు సమస్యలపై 16న నిరసనలు

- రుణమాఫీ చేయడంలో సర్కారు నిర్లక్ష్యం
- ప్రతి రైతుకూ రూ.5 వేల పింఛన్ ఇవ్వాలి: రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్

నవతెలంగాణ-మహబూబ్‌నగర్

రైతులెదుర్కుంటున్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 16న దేశ వ్యాప్తంగా నిరసనలు తెలపాలని రైతులకు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి.సాగర్ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్‌లో ఆయన శుక్రవారం విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... స్వామినాథన్ కమిటీ సిఫారసుల ప్రకారం రైతు పెట్టిన పెట్టుబడికి అదనంగా 50 శాతం కలిపి మద్దతు ధర ఇవ్వాల్సి ఉన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదన్నారు. ప్రయివేటు అప్పుల భారం పెరిగి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా రుణమాఫీ చేయడంలో పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో బలవంతపు భూసేకరణ ఆపి 2013 భూసేకరణ చట్టం ప్రకారమే భూములు సేకరించాలని కోరారు. అటవీ హక్కుల చట్టాన్ని అమలు చేసి గిరిజనులకు న్యాయం చేయాలన్నారు. ఉపాధిహామీ చట్టాన్ని సరిగా అమలు చేయక పోవడంతోనే ప్రజలు వలసలెలుతున్నారన్నారు. 60 ఏండ్లు నిండిన ప్రతి రైతుకూ ప్రతినెలా రూ.5 వేల పింఛన్, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు లక్ష్మయ్య, జి.వెంకట్‌రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

27,28 తేదీల్లో డీఎస్ఎంఎం జాతీయ సమావేశాలు

- తొలిరోజు జాతీయ సెమినార్‌కు ఆనంద్ తేల్‌తుంబ్డే



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

దళిత శోషణ్ ముక్తిమంచ్ (డీఎస్ఎంఎం) జాతీయ సమావేశాలు ఈనెల 27,28 తేదీల్లో హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతాయని కేవీపీఎస్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కాడిగల్ల భాస్కర్, టి స్కైలాబ్‌బాబు చెప్పారు. శుక్రవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జాతీయ సమావేశాల కరపత్రాలను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ జాతీయ సమావేశాల ఆహ్వానసంఘం అధ్యక్షులుగా ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి కాకి మాధవరావు వ్యవహరిస్తున్నారని అన్నారు. ఈనెల 27న ఉదయం 11 గంటలకు సుందరయ్య కళానిలయంలో 'రాజ్యాంగం సామాజిక న్యాయం-సవాళ్లు' అనే అంశంపై జాతీయ సెమినార్ కాకి మాధవరావు అధ్యక్షతన జరుగుతుందని వివరించారు. ప్రధాన వక్తగా ఐఐటీ ఖరగ్‌పూర్ ప్రొఫెసర్ ఆనంద్‌తేల్‌తుంబ్డే ప్రసంగిస్తారని చెప్పారు. వివిధ అంశాలపై డీఎస్ఎంఎం జాతీయ నాయకులు బివి రాఘవులు, మాజీ ఎంపీ సుభాషిణీఅలీ, వి శ్రీనివాసరావులతోపాటు కేరళ మాజీ స్పీకర్ కె రాధాకృష్ణన్‌లు మాట్లాడతారని అన్నారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం కృపాసాగర్, ఎం దశరథ్, పి మీనాకుమారి, నాయకులు జి రాములు, బి శ్రీరాములు పాల్గొన్నారు.

మంత్రి కేటీఆర్‌తో పారిశ్రామికవేత్త బిఆర్ శెట్టి భేటీ

నవతెలంగాణ, వాణిజ్యవిభాగం: రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కె తారాక రామారావుతో ప్రముఖ పారిశ్రామిక వేత్త యూఏఈ ఎక్స్ఛేంజీ చైర్మెన్ బిఆర్ శెట్టి శుక్రవారం భేటీ అయ్యారు. తెలంగాణలో పలు రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు బిఆర్ శెట్టి సూచనప్రాయంగా అంగీకారం తెలిపినట్టుగా మంత్రి పేర్కొన్నారు. ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న ఫార్మాసిటీ, మెడికల్ డివైసెస్ పార్కుల్లో పెట్టుబడులను పెట్టాలని కేటీఆర్ కోరారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన పారిశ్రామిక పాలసీ, సింగిల్ విండో అనుమతుల గురించి బిఆర్ శెట్టికి మంత్రి వివరించారు. అయితే ఫార్మాసిటీ, మెడ్ డైవైసెస్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తామని కేటీఆర్‌కు బిఆర్ శెట్టి హామీనిచ్చారు. అలాగే నగరంలోని హెల్త్ కేర్ రంగంలోనూ తమకు ఆసక్తి ఉన్నట్టుగా మంత్రికి ఆయన వివరించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్ పాల్గొన్నారు.

ప్రజల ఆత్మగౌరవం కోసం
పాదయాత్ర చేస్తా : మల్లు భట్టి విక్రమార్క

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

అధిష్టానంతో చర్చించి రాష్ట్ర నాయకత్వం సమ్మతితో త్వరలో తాను పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్నట్టు టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క చెప్పారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు పాదయాత్ర చేయనున్నట్టు తెలిపారు. అన్ని స్థాయిల్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలో మీడియా పాయింట్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ పాలనలో పేదలు, బడుగు, బలహీన వర్గాలు, రైతులు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు ఆత్మగౌరవం కోల్పోతున్నారని చెప్పారు. నేరెళ్ల ఘటన దీనికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని విమర్శించారు. అధికారం ఉందని అభివృద్ధి పేరుతో ముఖ్యమంత్రి రాష్ట్ర ఖజానాను దుబారా చేస్తున్నారని చెప్పారు. ఎస్సారెస్పీ వద్ద ఏం సాధించారని పునర్జీవం పేరుతో సభ పెట్టారని ప్రశ్నించారు. పునర్జీవం సభ నిర్వహించడానికి అక్కడేమైనా ప్రాజెక్టులు కూలిపోయాయా అని ప్రశ్నించారు. ఎస్సారెస్పీ ప్రాజెక్టు, కాకతీయ కాలువలు మీరేమైనా తవ్వారా అని ప్రశ్నించారు. ప్రాజెక్టు వద్ద కాంగ్రెస్ శిలాఫలకాలు కనిపించకుండా ఉండేందుకు పునర్జీవం సభ ఏర్పాటు చేసిందన్నారు. ప్రభుత్వ ఖజానాను కేసీఆర్ కుట్ర పూరితంగా దుబారా చేస్తున్నారని విమర్శించారు. కొన్ని ప్రాజెక్టులకు సీఎం డిజైన్ చేయడంతో ప్రాజెక్టులు ఆగిపోతున్నాయన్నారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టు పనులు కొనసాగించకుండా ప్రభుత్వమే ప్రాజెక్టుల నిర్మాణానికి అడ్డుపడుతుందని ఆయన విమర్శించారు.



దాడికి పాల్పడిన పోలీసులపై చర్యలు తీసుకోండి డీజీపీకి కాంగ్రెస్, టీడీపీ, సీపీఐల వినతి

నేరెళ్లలో దళితులపై దాడికి పాల్పడిన పోలీసులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి తగిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ పార్టీల నేతలు కోరారు. ఈమేరకు డీజీపీ కార్యాలయంలో డీజీపీ అనురాగ్‌శర్మను టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మల్లు భట్టి విక్రమార్క, టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షులు రేవంత్‌రెడ్డి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ ఎస్సీ సెల్ చైర్మెన్ ఆరేపల్లి, మాజీ ఎమ్మెల్యే దేవయ్య తదితరులు కలిసి ఆయనకు వినతిపత్రం సమర్పించారు. నేరెళ్ల బాధితులకు తగిన రక్షణ, భద్రత కల్పించాలని వారు కోరారు.

మనుషులను ఎగుమతి చేసిన చరిత్ర కేసీఆర్‌కు ఉంది : వీహెచ్

ముఖ్యమంత్రి స్థానంలోకి వచ్చినా తాను పాత కేసీఆర్ అవుతానంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను మాజీ ఎంపీ వి హనుమంతరావు ఎద్దేవా చేశారు. విదేశాలకు మనుషులను ఎగుమతి చేసిన చరిత్ర, దొంగనోట్లను సరఫరా చేశారన్న ఆరోపణలు పాత కేసీఆర్‌కు ఉన్నాయని చెప్పారు.

ఉద్యమ నాయకుడని ప్రజలు భావించి ఓట్లేసి తనను గెలిపించారని, పాత కేసీఆర్‌గా మారుతానంటే ఆయన రాష్ట్రానికి సీఎంగా ఉండనవసరం లేదని ఆయన చెప్పారు. సిరిసిల్ల బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ ఆగస్టు 30న దీక్ష చేపట్టనున్నట్టు తెలిపారు.



'వజ్ర'కు ఎక్సలెన్స్ అవార్డ్

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

టీఎస్ఆర్టీసీ ప్రవేశపెట్టిన 'వజ్ర' మినీ బస్సు సర్వీసులకు 2017 నేషనల్ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ ఎక్సలెన్స్ అవార్డు లభించింది. శుక్రవారంనాడు ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ జివి రమణారావు ఈ అవార్డును అందుకున్నారు. రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి లీనా నందన్ ఈ అవార్డును అందచేశారు. ట్రోఫీ, ప్రశంసాపత్రం, రూ.5 లక్షల నగదు బహుమతిని ఆమె టీఎస్ఆర్టీసీ ఎమ్‌డీకి అందచేశారు.ప్రయాణీకుల ముంగిట్లోకి సర్వీస్ పేరుతో టీఎస్ఆర్టీసీ హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్- నిజామాబాద్‌లకు 21 సీట్ల సామర్థ్యంతో కూడిన 'వజ్ర' మినీ బస్సుల్ని ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే. దీనిపై టీఎస్ఆర్టీసీ అధికారులు ఢిల్లీలోని స్వతంత్ర జ్యూరీకి 'వజ్ర' విశిష్టతలు పేర్కొంటూ నివేదికను సమర్పించారు. సరికొత్త ఆలోచనగా భావించిన జ్యూరీ అవార్డు కోసం సిఫార్సు చేసింది.

నంద్యాలలో నోట్ల ప్రవాహం

- ఓటుకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు

అమరావతి : నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికల పర్వంలో డబ్బు ఏరులై పారుతోంది. వందల కోట్ల రూపాయలు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారు. టీడీపీ, వైసీపీ రెండూ ఈ ఎన్నిక ఫలితాన్ని ప్రతిష్టాత్మంగా పరిగణిస్తున్నాయి. ఈ రెండు పార్టీల ప్రధాన నాయకులంతా అక్కడే తిష్ట వేశారు. గతంలో వార్డుల వారీగా నాయకత్వానికి, ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగించిన పార్టీలు, ఇప్పుడా పరిధిని పోలింగ్ బూత్ స్థాయికి మార్చాయి. ప్రతి ఓటరునూ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసే విధంగా ప్రణాళిక రూపొందించుకున్నాయి. అధికార పార్టీ మాత్రం ఆ నియోజకవర్గానికి ప్రభుత్వ హామీలకు అదనంగా, రాష్ట్రంలోని పెట్టుబడిదారులకు టార్గెట్లు విధించింది. విజయవాడకు చెందిన పారిశ్రామి కవేత్తలే రూ. 20 కోట్ల వరకూ పంపించినట్లు సమాచారం.

నంద్యాలలో కిలో బంగారు స్వాధీనం

నంద్యాల ఉప ఎన్నికల్లో భాగంగా నిర్వహించిన వాహనాల తనిఖీలో ఒక కిలో 300 గ్రాముల బంగారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సాయంత్రం కోవెలకుంట్ల నుంచి నంద్యాలకు వస్తున్న ఆర్‌టిసి బస్సును ఎస్ఐ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో నూనెపల్లె వద్ద తనిఖీలు చేయగా బంగారు దొరికింది. పోలీసులు బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారం తరలిస్తున్న వారిని అదుపులోకి తీసుకుని విచారణను మొదలు పెట్టారు.

టీడీపీ, బీజేపీ కూటమిని ఓడించండి
నంద్యాల ఓటర్లకు సీపీఐ(ఎం), సీపీఐ పిలుపు

నంద్యాల ఉప ఎన్నికల్లో అధికార టీడీపీ-బీజేపీ కూటమిని ఓడించాలని సీపీఐ(ఎం), సీపీఐ పిలుపునిచ్చాయి. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పి మధు, కె రామకృష్ణ ఉమ్మడిగా శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కేంద్రంలో, రాష్ట్రంలోనూ టీడీపీ, బీజేపీ పార్టీలు కూటమిగా ఏర్పడి ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్నాయని విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తున్నాయన్నారు. ఎనలేని వాగ్దానాలను చేసి అధికారానికి వచ్చిన టీడీపీ అన్ని రంగాల్లో ప్రజలను అసంతృప్తికి గురి చేసిందని పేర్కొన్నారు. ప్రత్యేక హోదా సమస్యకు ద్రోహం చేశారని, వెనుకబడిన రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు రాష్ట్ర విభజన సమయంలో ప్రకటించిన వాగ్దానాలన్నీ కేంద్రం అమలు చేయలేదని విమర్శించారు.

బస్సులో గరగపర్రు దళితుల నిర్బంధం

- 3 గంటలపాటు కదలనివ్వని పోలీసులు
- వృద్ధురాలిపై దాడి, ఏడుగురు నేతల అరెస్టు
- ఏలూరు స్టేషన్‌కు తరలింపు
- ఏం నేరం చేశారని నిర్బంధించారు: సీపీఐ(ఎం), సీపీఐ


ఏలూరు రూరల్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన నిర్వహిస్తున్న కేవీపీఎస్, ప్రజాసంఘాల నేతలను అరెస్టు చేస్తున్న పోలీసులు

ఏలూరు : తమ గోడు కలెక్టర్‌కు చెప్పేందుకు బయల్దేరిన పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రు దళితులను బస్సులోనే మూడు గంటలపాటు పోలీసులు నిర్బంధించారు. బస్సు దిగేందుకు ప్రయత్నించిన వృద్ధురాలిపై దాడిచేయడంతో ఆమె కుప్పకూలింది. దీన్ని నిరసిస్తూ ఆందోళన చేసిన ఏడుగురిని పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ(ఎం), సీపీఐ నేతల నిలదీతతో ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లేందుకు అనుమతించారు. గరగపర్రులో సాంఘిక బహిష్కరణకు గురైన 173 దళిత కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున ఈ నెల 8న కలెక్టర్, ఎంఎల్ఏ నష్టపరిహారం చెక్కులను అందజేశారు. మరో 53 కుటుంబాలకు బ్యాంకు ఖాతాల్లో సొమ్ము జమవుతుందని ప్రకటించారు. బీసీ – సికి చెందిన వారనే పేరుతో 84 దళిత కుటుంబాలకు పరిహారం ఇవ్వబోమని అధికారులు ప్రకటించారు. సాంఘిక బహిష్కరణకు గురైన వారందరికీ పరిహారం ఇవ్వాలని, దళితులు కోరుకున్న చోటే అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని, కౌలు భూములు తిరిగి ఇవ్వాలని, వ్యవసాయ పనులకు పిలవాలని కోరుతూ సుమారు రెండొందల మంది దళితులు గరగపర్రు నుంచి బస్సు, మూడు ఆటోల్లో ఏలూరు కలెక్టరేట్‌కు బయల్దేరారు. ఏలూరు రైల్వేస్టేషన్ వద్ద ఆ బస్సును పోలీసులు అడ్డుకుని రూరల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. బస్సు నుంచి దిగకుండా పోలీసులు అడ్డుకున్నారు. మూత్ర విసర్జనకైనా అనుమతించాలని వృద్ధులు, మహిళలు కోరినా తిరస్కరించారు. బస్సు దిగడానికి ప్రయత్నించిన వృద్ధురాలు ఈతకోట కోటమ్మపై దాడి చేయడంతో ఆమె కుప్పకూలి పోయింది. ఆ సమయంలో అక్కడకు చేరుకున్న కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ, డివైఎఫ్ఐ జిల్లా కన్వీనర్ జి.శివకుమార్, దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి కె.లక్ష్మణ్ తదితరులు ఆందోళన చేపట్టారు. దీంతో, ఏడుగురిని పోలీసులు బలవంతంగా అరెస్టు చేశారు. మహిళలు బస్సు కిటికీల నుంచి కిందకు దూకి, పోలీసులతో వాగ్వివాదానికి దిగారు. ఆ సమయంలో అక్కడికి చేరుకున్న సీపీఐ(ఎం), సీపీఐ, దళిత సంఘాల నాయకులు ఏం నేరం చేశారని దళితులను బస్సులోనే నిర్బంధించారని ప్రశ్నించారు. వెనక్కు తగ్గిన పోలీసులు అరెస్టు చేసిన వారిని విడుదల చేయడంతోపాటు బస్సులోని వారిని విడిచిపెట్టారు. వారంతా ర్యాలీగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు.

అనంతరం కలెక్టర్ భాస్కర్‌కు వినతిపత్రం సమర్పించారు. అందరికీ నష్టపరిహారం అందించేందుకు, కౌలు భూములు తిరిగి ఇచ్చేలా చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హామీ ఇచ్చినట్టు నేతలు తెలిపారు. ఈ ఆందోళనల్లో గరగపర్రు దళితుల ఆందోళనా సమితి ప్రధాన కార్యదర్శి చరబండ రాజు, సీపీఐ(ఎం) జిల్లా నాయకులు బి.సోమయ్య, పి.కిషోర్, కె.శ్రీనివాస్, ఐద్వా నేత హరీషాదుర్గ, సీపీఐ జిల్లా కార్యదర్శి డేగా ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

జగన్ జైలుపక్షి..

- ఉప ముఖ్యమంత్రి కేఈ

నంద్యాల : వైసీపీ అధ్యక్షులు జగన్‌మోహన్‌రెడ్డి మాటలు జైలు పక్షి మాటలని ఏపీ ఉప ముఖ్యమంత్రి కేఈ.కృష్ణమూర్తి విమర్శించారు. శుక్రవారం నంద్యాల టీడీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జగన్మోహన్‌రెడ్డి ఉప ఎన్నికల ప్రచార తీరు బాగలేదని, నంద్యాల పర్యటనకు మొదటి సారి వచ్చి బహిరంగ సభలో అభ్యంతరకరంగా మాట్లాడారని తెలిపారు. ఈ విషయాన్ని ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తే ఇసి కూడా నోటీసులు ఇచ్చిందన్నారు. తిరిగి రెండోసారి పర్యటనకు వచ్చి ఉరి తీయమంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును మాట్లాడటం రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారన్నారు. నంద్యాల ప్రజలు చాలా విజ్ఞులు, చైతన్యవంతులని, జగన్ చెప్పే అబద్ధాలు నమ్మేస్థితిలో లేరన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని తెలిపారు. అనంతరం సమాచార శాఖ మంత్రి కాల్వ శ్రీనివాసులు మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబును భౌతికంగా మట్టుపెట్టడానికి ప్రయత్నిస్తున్నట్లు తమకు అనుమానాలు ఉన్నాయని తెలిపారు. ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వ నిఘా వర్గాలు ప్రత్యేక బృందాలతో విచారణ జరిపించాలని కోరారు. రెచ్చగొట్టే ప్రసంగాలు చేసి ఉద్రిక్తతలు సృష్టించి ప్రజలను భయాందోళనకు గురి చేసి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ఆలోచిస్తున్నట్లుందన్నారు. నంద్యాల ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని గెలిపిస్తూ జగన్‌మోహన్‌రెడ్డికి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

టీడీపీ మౌన ప్రదర్శన

వైసీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి నంద్యాల రెండోరోజు పర్యటన సందర్భంగా ముఖ్యమంత్రిపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ శుక్రవారం టీడీపీ ఆధ్వర్యంలో మౌన ప్రదర్శన నిర్వహించారు. ఈ ప్రదర్శన నంద్యాల ఎన్‌టిఆర్ కాంప్లెక్స్ వద్ద ఉన్న ఎన్‌టిఆర్ విగ్రహం వద్ద నుంచి వై జంక్షన్‌లోని టీడీపీ కార్యాలయం వరకూ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో మంత్రులు భూమా అఖిలప్రియ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కాల్వ శ్రీనివాసులు, నాయకులు ఎవి.సుబ్బారెడ్డి, టీడీపీ అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి, ఎమ్మెల్యేలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి 32 ఎకరాలు భూమి

- జవహర్‌లాల్ నెహ్రూ సంఘానికి కేటాయిస్తూ మెమో జారీ

హైదరాబాద్ : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా బాచుపల్లి మండలం నిజాంపేట గ్రామంలో జవహర్‌లాల్ నెహ్రూ హౌసింగ్ సొసైటీకి 32 ఎకరాల భూమిని ఇండ్ల స్థలాల కోసం కేటాయిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా మెమో జారీ చేశారు. సుప్రీం కోర్టులో ఉన్న కేసు తుది తీర్పునకు లోబడి ఈ ఉత్తర్వులు జారీ చేసింది.

ఎస్ఎఫ్ఐ నేతలను విడుదల చేయాలి

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్

విద్యారంగంలోని సమస్యలు పరిష్కరించాలని గతనెల 28న కరీంనగర్ కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపిన ఎస్ఎఫ్ఐ నేతలపై పోలీసులు అక్రమ కేసులు పెట్టి, జైలుకు పంపడం దారుణమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎం నాగేశ్వర్‌రావు, కోట రమేశ్ తెలిపారు. ఈమేరకు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి విద్యార్థులపై లాఠీచార్జి చేయడమేకాక, ఎస్ఎఫ్ఐ నాయకులు తిరుపతి, రజినికాంత్, గణేశ్, హరీశ్‌లను శుక్రవారం జైలుకు పంపడం దుర్మార్గమైన చర్య అని పేర్కొన్నారు. జైలుకు పంపిన నాయకులను వెంటనే విడుదల చేయాలనీ, లేకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

విద్యార్థుల సామర్థ్యంపై 'నాస్' పరీక్ష

- 3,5,8 తరగతుల విద్యార్థులకే

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్

పాఠశాలల్లో విద్యార్థుల సామర్థ్యం పరిశీలించేందుకు జాతీయ అంచనా సర్వే(నాస్)ను త్వరలో నిర్వహించనున్నారు. ఎన్‌సీఈఆర్‌టీ మార్గదర్శకాలకు అనుగుణంగా ఎస్‌సీఈఆర్టీ అన్ని జిల్లాల్లో కొన్ని పాఠశాలలను ఎంపిక చేసుకుని వాటిల్లో ఈ సర్వే చేయనున్నది. ఈ విద్యాసంవత్సరం 3,5,8 తరగతుల విద్యార్థులకు ఈ పరీక్షలు నిర్వహించనున్నారు. 3,5 తరగతుల విద్యార్థులకు లాంగ్వేజీ, గణితం, ఈవీఎస్ సబ్జెక్టుల నుంచి 45మార్కులతో పరీక్ష నిర్వహించనున్నారు. 8వ తరగతి విద్యార్థులకు లాంగ్వేజీ, గణితం, సోషల్, సైన్స్ సబ్జెక్టుల నుంచి 60 మార్కులతో పరీక్ష ఉంటుంది. పరీక్ష ద్వారా విద్యార్థుల స్థాయిని గుర్తించనున్నారు. ఉమ్మడి జిల్లాలు ఉన్నప్పుడు ప్రతిజిల్లా నుంచి 40నుంచి 50పాఠశాలల్లో ఈ సాంపుల్‌సర్వే నిర్వహించేవారు. ప్రస్తుతం 31జిల్లాలుగా మారడంతో పరిశీలించే పాఠశాలల సంఖ్య తగ్గే అవకాశమున్నది. అయితే ఎన్‌సీఈఆర్టీ నుంచి ఉత్తర్వులు రాగానే, వాటికి అనుగుణంగా నాస్ సర్వే ప్రారంభిస్తామని ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి తెలిపారు.

పెండింగ్ ప్రాజెక్టుల సంగతేంటి ?

- కేసీఆర్‌కు రేవంత్ ప్రశ్న

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే పెండింగ్ ప్రాజెక్టులతోపాటు కొత్తవి చేపడతామని అప్పట్లో చెప్పారని, ఇప్పుడు మాటమార్చారని తెలుగుదేశం తెలంగాణ శాఖ కార్యనిర్వాహక అధ్యక్షులు ఎ.రేవంత్‌రెడ్డి విమర్శించారు. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో లక్ష ఎకరాలకు సాగునీటిని అందుబాటులోకి తెస్తామని చెప్పిన విషయాన్ని కూడా విస్మరించారని ఎద్దేవా చేశారు. గురు వారం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావుకు రేవంత్ బహిరంగలేఖ రాశారు. రాష్ట్రం ఏర్పడి, టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చి మూడేండ్లు దాటినా పెండింగ్ ప్రాజెక్టుల గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. ఇప్పుడు శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పునర్జీవన పథకం పేరుతో మరోసారి కొత్త ప్రాజెక్టు వేల కోట్లు పెట్టడానికి సిద్ధమయ్యారని చెప్పారు. రైతులకు మేలుచేసే ఏ ప్రాజెక్టునైనా ప్రభుత్వం చేపట్టడానికి మేము పూర్తిస్థాయిలో మద్దతు కూడా ఇస్తామన్నారు. కానీ ఆ పేరుతో వాస్తవాలను మరుగుపరచి కోట్లు దోచిపెట్ట డమే పనిగా పెట్టుకుంటే చూస్తూ ఊరుకోమని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో దేవాదుల, ప్రాణహిత, రాజీవ్ దుమ్ముగూడెం, ఇందిర దుమ్ముగూడెం, కల్వకు ర్తి, భీమా, ఆర్డీఎస్, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్, జురాల, సంగంబండ, ఎస్ఎల్‌బీసీ, నిజాంసాగర్, అలీసాగర్ గుత్ప, ఎల్లంపల్లి, జగన్నాథ్‌పూర్, కాళేశ్వరం, కిన్నెరసాని, పాలెంవాగు, సుద్దవాగు, సింగూరు కాలువ, గొల్లవాగు, రాలివాగు, నీల్వాయి, కొమురం భీం, పెద్దవాగు, మత్తడివాగు, చౌటుపల్లి , లెండి, వరంగల్, ఖమ్మం కరకట్టలు తదితర ప్రాజెక్టులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. పాత అంచనాల ప్రకారం రూ. 17,505 కోట్లు ఖర్చుపెడితే 25 అసంపూర్తి ప్రాజక్టుల నిర్మాణం పూర్తవుతుందని కూడా గుర్తించారని అన్నారు. అవి పూర్తయితే 28 లక్షల ఎకరాలకు సాగునీరు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. కాంట్రాక్టర్లకు ఉపయోగపడే నిర్ణయాలు మాని, ప్రజలకు మేలు విధానాలను అవలంభించాలని సూచించారు.

విత్తన భాండాగారంగ తీర్చిదిద్దాలి : పోచారం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్



తెలంగాణ రాష్ట్రాన్ని విత్తన భాండాగారంగ తీర్చిదిద్దాలని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. విత్తనోత్పత్తిలో దేశవ్యాప్తంగా గుర్తింపు తీసుకొచ్చేందుకు కృషి చేయాలని కోరారు. వ్యవసాయ, విత్తనాభివృద్ధి సంస్థ, అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ చాన్సలర్, శాస్త్రవేత్తలు, వ్యవసాయ, ఉద్యాన శాఖ కమిషనర్లు, విత్తన ధృవీకరణ అధికారులతో మంత్రి శుక్రవారం సచివాలయంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం ప్రోత్సాహంతో 2,638 మంది వ్యవసాయ విస్తరణ అధికారుల రాబోతున్నారని చెప్పారు. వ్యవసాయ భూమి పడావు పడకుండా సాగులోకి తీసుకురావాలని కోరారు. త్వరలో రైతు సంఘాలను ఏర్పాటు చేయబోతున్నామని చెప్పారు. రైతులకు ఎకరానికి రూ.4వేలు మాత్రమే కాకుండా దిగుబడి పెంచి, వారిని స్వయం అభివృద్ధి అయ్యేలా చూడాలని అధికారులను కోరారు. ఈ సమావేశంలో రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ కె. కోటేశ్వరరావు, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి సీ. పార్థసారథి తదితరులు పాల్గొన్నారు.

నిమ్జ్‌పై కోర్టు స్టే విధించినా సర్వేలా?

- న్యాయ ఉత్తర్వులను ధిక్కరిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం
- అఖిల భారత కిసాన్ సభా జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి
- సర్పంచుల హక్కులను కాలరాసే కుట్ర: బి వెంకట్


విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న సారంపల్లి

నవతెలంగాణ-జహీరాబాద్

జహీరాబాద్ నియోజకవర్గంలో నిమ్జ్(జాతీయ పెట్టుబడులు, సదుపాయాల కల్పన)కు భూసేకరణపై హైకోర్టు స్టే విధించినా ప్రభుత్వం సర్వే ఎలా చేయిస్తోందని అఖిల భారత కిసాన్ సభా ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి ప్రశ్నించారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని అతిథి గృహంలో విలేకర్లతో ఆయన శుక్రవారం మాట్లాడారు. మెమో నెంబర్ 1044 ద్వారా నిమ్జ్ పరిధిలోని ఝరాసంగం, న్యాల్‌కల్ మండలాల్లోని 17గ్రామాల సర్పంచుల హక్కులను రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందన్నారు. దాన్ని వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్ర ప్రభుత్వంపై కోర్టు ధిక్కరణ కేసు వేస్తామన్నారు.

రాష్ట్ర ప్రభుత్వం 29 అంశాలను గ్రామ పంచాయతీలకు బదిలీ చేస్తామని చెప్పి పట్టించుకోవడం లేదన్నారు. గ్రామ పంచాయతీ సెక్షన్ 60 నుంచి 65 వరకు ఉన్న హక్కుల్లో గ్రామంలో పన్ను వసూళ్ళు, చెల్లింపుల హక్కును రాష్ట్ర ప్రభుత్వం హరిస్తోందని వాపోయారు. ముఖ్యమంత్రి, ఆయన తనయుడు కలిసి గ్రామాల పరిధిలో పరిశ్రమల ఏర్పాటు లైసెన్స్‌లను మంజూరు చేసే అధికారాన్ని సర్పంచుల నుంచి లాక్కొని 'తెలంగాణ పరిశ్రమల కార్పొరేషన్'కు బదిలీ చేయటం రాజ్యాంగ విరుద్ధమన్నారు.

పటాన్‌చెరులో 27 పంచాయతీల్లో పరిశ్రమల కాలుష్యంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నా... సర్కారు పట్టించుకోకుండా కొత్తపరిశ్రమలకు అనుమతులు ఎలా ఇస్తోందని ప్రశ్నించారు. భూ నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి బి.వెంకట్ మాట్లాడుతూ మల్లన్నసాగర్, నిమ్జ్ లాంటి వివిధ పేర్లతో రాష్ట్ర ప్రభుత్వం భూములను లాక్కుంటోందని, ఈ కుట్రలను రైతులు, ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పరిశ్రమల శాఖను ముఖ్యమంత్రి తమ కొడుకుకు కట్టబెట్టి అతడి ప్రాధాన్యాన్ని పెంచే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. త్వరలోనే జహీరాబాద్ నిమ్జ్ భూ నిర్వాసితుల సదస్సు ఏర్పాటు చేస్తామని చెప్పారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు బి.రాంచందర్, భూ నిర్వాసితుల సంఘం నాయకులు ఎస్.మహిపాల్ ఉన్నారు.

కుటుంబ సంక్షేమం అంతంతే

రెండేండ్లుగా ఎన్ఎఫ్‌బీఎస్‌కు నిధుల్లేవు

- క్రమేణా తగ్గిస్తున్న బీజేపీ సర్కారు
- అదేబాటలో రాష్ట్రం.. ఆందోళనలో లబ్ధిదారులు



జాతీయ కుటుంబ సంక్షేమ పథకం (ఎన్ఎఫ్ బీఎస్) కాస్త నీరుగారిపోతున్నది. నిధుల్లేక విలవిల్లా డుతున్నది. ప్రతియేటా కొంతమేర బడ్జెట్‌ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగ్గిస్తూ వస్తున్నాయి. తద్వారా బాధిత కుటుంబాలకు అన్యాయం చేస్తున్నాయి. పథకం విస్తృతిని పరిమితం చేస్తున్నాయి. ఆనక పథకం నిర్వీర్యం కావడానికి కారణమవుతున్నాయి. రెండేండ్లుగా ఇదే తంతు కొనసాగుతున్నది.

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

కుటుంబంలో సంపాదనాపరులు మరణించిన సందర్భంగా ఆర్థిక చేయూతనివ్వడమే లక్ష్యంగా ఎన్ఎఫ్‌బీఎస్‌కు శ్రీకారం చుట్టారు. ఈ పథకానికి గతంలో కేంద్రం నిధులు కేటాయించేది. దీన్ని 1995, ఆగస్టు 15న కేంద్రం శ్రీకారం చుట్టింది. కాగా బడ్జెట్ అంచనాలకు, ప్రస్తుతం విడుదల అవుతున్న నిధులకు భారీ వ్యత్యాసమే కనిపిస్తున్నది. గత రెండేండ్లుగా నిధులను తగ్గిస్తుండటంతో బాధిత కుటుంబాలకు సాయం అందడం లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం నిర్లక్ష్యం చేస్తున్నాయి. పట్టించుకోవడం లేదు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వాన్ని రాష్ట్రం అడగడం లేదు. దరఖాస్తు చేసుకున్న సంబంధిత కుటుంబానికి రూ.20 వేల చొప్పున ఆర్థిక సాయం అందించాల్సి ఉండగా, దీనిని రాష్ట్ర ప్రభుత్వం రూ.10 వేలకు తగ్గించింది. 2014-15 ఆర్థిక సంవత్సరంలో రూ. 4.01 కోట్లు ఇవ్వాల్సి ఉండగా, బీఆర్‌వోను సైతం రాష్ట్రం విడుదల చేసింది. అయితే ఖర్చు చేసింది మాత్రం రూ.1.33 కోట్లు మాత్రమే ఈమేరకు లబ్ధిదారులకు అందినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. 2015-16 ఆర్థిక సంవత్సరంలో రూ.8.02 కోట్లు మంజూరు చేయగా, రూ.4.12 కోట్లు మాత్రమే విడుదలయ్యాయి. 2016-17, 2017-18 సంవత్సరాలకుగాను ఇంకా చడీచప్పుడు లేదు. కేంద్రం నుంచి ప్రతిపాదనలే అడగలేదు. రాష్ట్ర ప్రభుత్వమూ పంపలేదు.

చిల్లిగవ్వ రాలేదు

2016-17 సంవత్సరంలో రూ.16 కోట్ల బడ్జెట్ ఇస్తామని చెప్పిన కేంద్రం, ఇప్పటివరకు చిల్లిగవ్వ ఇవ్వలేదు. దాదాపు ఏడాదిన్నర అవుతున్నా, పట్టించుకోవడం లేదు. దీంతో బాధిత కుటుంబాలకు ఎదురుచూపులు తప్పడం లేదు. కేంద్రం నుంచి సరిపడా నిధులు రాకపోవడంతో ఏంచేయాలో పాలుపోవడం లేదని ఎన్ఎఫ్‌బీఎస్ పర్యవేక్షణ బాధ్యతలను చూస్తున్న గ్రామీణ పేదరిక నిర్మూలనా సంస్థ(సెర్ప్) అధికారులు చెబుతున్నారు.

అయితే బాధిత కుటుం బాలకు అందాల్సిన ఆర్థిక మొత్తాన్ని తగ్గించడం సరి కాదని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు అంటున్నా యి. నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ఈ పథకం కింద లబ్ధిదారులకు రూ.20 వేలు చెల్లించడానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని సెర్ప్ అధికారులు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈమేరకు లేఖ సైతం రాశారు. అక్కడి నుంచి స్పందన రాలేదు.

క్రమేణా తగ్గుదల

ఎన్ఎఫ్‌బీఎస్ కింద కేంద్రం ప్రభుత్వం బాధిత కుటుంబాలకు రూ. 20 వేలు చెల్లించేది. తరువాత క్రమంలో ఆమొత్తాన్ని రూ.10 వేలకు తగ్గించారు. ఇప్పుడు దాన్ని రూ.5వేలకు కుదించినట్టు సమాచారం. 2014-15లో 7794 మంది లబ్ధిదారులకు ఆర్థిక సాయం అందాల్సి ఉండగా, కేవలం 1709 మందికి మాత్రమే చేరింది. అలాగే 2015-16లో 7794 మందికిగాను 4399 మంది పథకం ప్రయోజనాలను పొందగలిగారు. 2016-17 సంవత్సరానికి వచ్చేసరికి కేంద్ర ప్రభుత్వం లక్ష్యాలను విధించలేదని సమాచారం. కాగా ఇప్పటివరకు ఈ ఏడాదిలో 503 మంది లబ్ధిదారులకు రూ.048 లక్షలు ఖర్చు పెట్టినట్టు అధికారులు చెబుతున్నారు. 2017-18 ఆర్థిక సంవత్సరంలోనూ నిధుల విడుదల అనుమానాస్పదంగా కనిపిస్తున్నది. ఇదిలావుండగా 2013, ఏప్రిల్‌లో ఆర్థిక సాయాన్ని రూ. 20 వేల నుంచి రూ. 10వేలకు తగ్గించారు. అతరువాత రూ. 10 వేల నుంచి రూ. 5 వేలకు కుదించారు.

రేపటి నుంచి హజ్ యాత్ర ప్రారంభం


- ఏర్పాట్లను పరిశీలించిన డిప్యూటీ సిఎం

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

ఈనెల 13వ తేదీ నుంచి 22వ తేదీ మధ్య హైదరాబాద్ నుంచి హజ్‌కు వెళ్లే హాజీలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసినట్టు డిప్యూటీ సీఎం మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. హజ్ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఆయన శుక్రవారం నాంపల్లిలోని హజ్‌హౌస్‌ను సందర్శించారు. ఆయనతో పాటు తెలంగాణ వక్ఫ్‌బోర్డు చైర్మెన్ మహ్మద్ సలీం, తెలంగాణ రాష్ట్ర హజ్ కమిటీ స్పెషల్ ఆఫీసర్ ఎస్ఏ.షుకూర్, మైనారిటీ వెల్ఫేర్ సెక్రెటరీ సయ్యద్ ఒమర్ జలీల్ తదితరులు ఉన్నారు. డిప్యూటీ సీఎం అధికారులతో హజ్‌హౌస్‌లో కలియ తిరిగి ఏర్పాట్లను పరిశీలించారు. ఆదివారం రాత్రి 11గంటలకు హజ్ హౌస్ నుంచి ప్రత్యేక బస్సుల్లో హాజీలను శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు తరలిస్తామని, అక్కడ బోర్డింగ్ పాస్ తీసుకున్న తర్వాత మూడు గంటలకు ప్రత్యేక విమానంలో హాజీలు హజ్‌కు బయలుదేరుతారన్నారు.

15 రోజుల్లో భూసేకరణకు ల్యాండ్‌ప్లాన్ రెడీ చేయాలి

- అధికారులపై మంత్రి తుమ్మల అసహనం



నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

జాతీయ, రాష్ట్ర రహదారుల నిర్మాణంలో అవసరమైన భూసేకరణకు 15 రోజుల్లో ల్యాండ్‌ప్లాన్ రెడీ చేయాలని రోడ్ల భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అధికారులను ఆదేశించారు. ఎన్‌హెచ్ఏఐ, సింగరేణి, రాష్ట్ర ఎన్‌హెచ్ విభాగం అధికారులతో శుక్రవారం మంత్రి నివాసంలో సమావేశమయ్యారు. గత ఏడాది కేంద్రం అనుమతించిన జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థకు బదిలీ చేసిన ఐదు రాష్ట్ర రహదారుల పనుల జాప్యంపై అధికారులపై అసహనం వ్యక్తం చేశారు. త్వరలో ప్రధాన కార్యదర్శి స్థాయిలో జిల్లా కలెక్టర్లతో ఒక వీడియో కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయాలని, భూసేకరణకు అత్యంత ప్రాధాన్యత కల్పించి, అన్ని రహదారి ప్రాజెక్టులు త్వరగా చేపట్టాలని కోరారు. ప్రజల కోరిక మేరకు ఖమ్మం, సూర్యాపేట, ఖమ్మం, అశ్వరావుపేట వంటి రహదారుల ఎలైన్మెంటులను రూపొందించాలన్నారు. గత ఏడాది కేంద్రం 5 జాతీయ రహదారుల అభివృద్ధికి రూ. 800 కోట్ల అనుమతులను ప్రకటించిందని గుర్తు చేశారు.

ఎస్సీ, ఎస్టీ నిధులను వంద శాతం ఖర్చు చేయండి

- అధికారులకు రామ్‌లక్ష్మణ్ ఆదేశం

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

దళిత, గిరిజనుల సంక్షేమానికి బడ్జెట్‌లో కేటా యించిన నిధులను వంద శాతం ఖర్చు చేయాలని అధికారులను ప్రభుత్వ సలహాదారు రామ్ లక్ష్మణ్ ఆదేశించారు. శుక్రవారం సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ బడ్జెట్ నిధులపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా రామ్ లక్ష్మణ్ మాట్లాడుతూ బడ్జెట్ నిధులను 2017-18 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్ నిధులను పూర్తిగా ఆయా శాఖలకు పూర్తిగా విడుదల చేసినట్టు తెలిపారు. వ్యవసాయ అనుబంధ శాఖలకు కేటా యించిన నిధులను వ్యవసాయాభి వృద్ధికి ఖర్చుచేయాలని తెలిపారు. ప్రధానంగా మహి ళా శిశు సంక్షేమం, వైద్య ఆరోగ్యం, విద్యుత్, పంచాయ తీరాజ్, గ్రామీణ అభివృద్ధి, విద్యా శాఖల ఎస్సీ, ఎస్టీ అభివృద్ధి కోసం ఖర్చు చేసే నిధులపై ఎప్పటికప్పుడు సమీక్షించాలన్నారు. ఈసమీక్షలో ఎస్సీ అభివృద్ధిశాఖ సంచాలకులు కరుణాకర్, గిరిజన సంక్షేమశాఖ కమి షనర్ ఆర్‌లక్ష్మణ్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



మా పదోన్నతులు మాకే

- టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధానకార్యాలయం ఎదుట ధర్నా

నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

విద్యుత్ సంస్థల్లో పదోన్నతులన్నీ తమకే దక్కాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ), విద్యుత్ అక్కౌంట్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ(విఏఓఏటి) డిమాండ్ చేశాయి. ఈ మేరకు శుక్రవారంనాడు హైదరాబాద్‌లోని టీఎస్ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాయలం ఎదుట ధర్నా నిర్వహించారు. టీఈఈఏ అధ్యక్షులు శివాజీ, సెక్రటరీ జనరల్ బి మధుసూదన్‌రెడ్డి, విఏఓఏటి ప్రధాన కార్యదర్శి పి అంజయ్య తదితరులు ఈ సందర్భంగా ఆందోళనకారుల్ని ఉద్దేశించి ప్రసంగించారు. స్వరాష్ట్రాన్ని సాధించుకున్నా ఇంకా ఆంధ్రాప్రాంత ఉద్యోగుల బెడద వదల్లేదని విమర్శించారు.

స్వరాష్ట్ర విద్యుత్ సంస్థల్లో తెలంగాణ ఉద్యోగులు పదోన్నతులు తీసుకుంటే...తమకు కూడా పదోన్నతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ స్థానికత పేరుతో రిలీవ్ అయిన ఉద్యోగులు న్యాయ స్థానంలో కేసులు దాఖలు చేయడాన్ని వారు ప్రశ్నించారు. తెలంగాణ విద్యుత్ సంస్థల నుంచి రిలీవ్ అయిన ఆంధ్రా ఉద్యోగులు తమ స్వరాష్ట్రంలో పదోన్నతులపై ఎందుకు కోర్టులకు వెళ్లట్లేదన్నారు. తెలంగాణ విద్యుత్ సంస్థల్లో శాశ్వతంగా తిష్ట వేసేందుకు రిలీవ్ ఉద్యోగులు కుట్రలు పన్నుతున్నారని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీవ్ ఉద్యోగులకు పదోన్నతులు దక్కనీయమని స్పష్టం చేశారు. ఈ విషయంలో తెలంగాణ విద్యుత్ ఉద్యోగులంతా ఏకతాటిపై ఉండాలని కోరారు.

ఏజెన్సీలో గిరిజన హక్కులను కాపాడండి

- తెలంగాణ గిరిజన సంఘం



నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన హక్కులను కాపాడాలని తెలంగాణ గిరిజన సంఘం డిమాండ్ చేసింది. ప్రధానంగా నాగర్‌కర్నూల్ జిల్లా అమ్రాబాద్, పధర, అచ్చం పేట, బల్మూర్, లింగాల మం డలాల్లోని ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజన హక్కులు అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. శుక్రవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ గిరిజన సంఘం విలేకరుల సమావేశం నిర్వహించింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం ధర్మానాయక్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్న గిరిజన ఫలాలు గిరిజనులకు అందకుండా అధికారులు అడ్డుపడుతున్నారని తెలిపారు. కొందరు గిరిజనేతరులు గిరిజనులపైన అక్రమ కేసులు నమోదు చేసి తీవ్ర వేదింపులకు పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.

ఏజెన్సీలో నివసిస్తున్న వారికి 2012 నుండి ఏజెన్సీ ధృవీకరణ పత్రాలు ఇవ్వకపోవడం వల్ల విద్య, ఉద్యోగ, రాజకీయ రంగాల్లో గిరిజనులు తీవ్రంగా నష్ట పోయారన్నారు. ఏజెన్సీ జీవో ప్రకారం 100 శాతం ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, బ్యాక్‌లాగ్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని కోరారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ పదవుల్లో పూర్తిగా గిరిజనులకే సీట్లు కేటాయించే విధంగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ సమావేశంలో ఏజెన్సీ సంఘాల నాయకులు జయరాం నాయక్, శేఖర్ నాయక్ పాల్గొన్నారు.

జగన్‌కు రాజకీయాల్లో ఉండే అర్హత లేదు

రమణ, మోత్కుపల్లి, శోభారాణి విమర్శ

నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్

నంద్యాల ఉప ఎన్నికల ప్రచారం సందర్భంగా తెలుగుదేశం జాతీయ అధ్యక్షులు, ఏపీ ముఖ్యమంత్రి ఎన్. చంద్రబాబునాయుడుపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్ అనవసర విమర్శలు, ఆరోపణలు చేస్తున్నారని తెలుగుదేశం తెలంగాణ శాఖ అధ్యక్షులు ఎల్.రమణ, పొలిట్‌బ్యూరో సభ్యులు మోత్కుపల్లి నర్సింహులు, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌భవన్‌లో సంయుక్తంగా విలేకర్లతో మాట్లాడారు. దేశంలో ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగపరమైన చట్టాలకు, ప్రజలిచ్చిన తీర్పుకు విలువ లేకుండా మాట్లాడలేదని అన్నారు. నంద్యాల ఉప ఎన్నికల ప్రచారంలో జగన్ ప్రసంగాలు చేయడం లేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని విమర్శించారు. గతంలో జగన్ తండ్రి అధికారం కోసం పాతబస్తీలో మతకలహాలు సృష్టించారని, ఇప్పుడు జగన్ అదే దారిలో వెళుతున్నారని విమర్శించారు. ఎమ్మెల్యేగా ఉండి కాంగ్రెస్ ముఖ్యమంత్రిపై చెప్పులు వేయించిన నీచచరిత్ర నీ కుటుంబానిది అంటూ ఎద్దేవా చేశారు. ఫాక్షన్ రాజకీయాలను పెంచిపోషించేందుకు జగన్ నంద్యాల ఉప ఎన్నికను వేదికగా చేసుకుంటున్నారని అన్నారు. రాజకీయాల్లో ఉండేందుకే జగన్ ప్రజలను రెచ్చగొడుతున్నారని, ఆయన ఫ్యాక్షన్ రాజకీయాలకు ఎందరో బలయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఏపీ సీఎంగా రాజధాని అమరావతి నిర్మాణం, పోలవరం పనులు వేగంగా చేస్తున్నారని, పట్టిసీమ ప్రాజెక్టులను రికార్డుస్థాయిలో పూర్తిచేయడంతోపాటు లోటుబడ్జెట్‌లోనూ అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలుచేస్తున్నారని గుర్తు చేశారు. ఎన్నికల ప్రచారంలో చంద్రబాబును కాల్చివేయాలని, ఉరితీయాలని అంటూ జగన్ మాట్లాడటం ఎంతమాత్రం సరికాదన్నారు. ఇలాగే ప్రవర్తిస్తే జగన్‌ను బహిరంగంగా ఉరితీయడం ఖాయమని వ్యాఖ్యానించారు. ఆర్థిక నేరస్థుడైన జగన్ రూ. 40 వేల కోట్లు దోచుకున్నారంటూ సీబీఐ నిరూపించిందని విమర్శించారు. 16 నెలలు జైలులో ఉన్నందుకు జగన్ సిగ్గుతో ఉరేసుకోవాలని వ్యాఖ్యానించారు. దళితులపై దాడులు చేస్తుంటే జాతీయ పార్టీగా చెప్పుకుంటున్న నీకు, కేసీఆర్ దాష్టికాలు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. ఉపరాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన, రాజ్యసభ చైర్మన్‌గా ఎన్నికైన ముప్పవరం వెంకయ్యనాయుడును అభినందించారు.

ఎస్పీ విశ్వజిత్‌పై చర్యలు తీసుకోవాలి :దాసోజు

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

నేరెళ్ల సంఘటనపై తెలంగాణ డీజీపీ ద్వారా విచారణకు ఆదేశించిన జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దాసోజు శ్రవణ్ దన్యవాదాలు తెలిపారు. తెలంగాణ డీజీపీ టీఆర్‌ఎస్ పెద్దల ఒత్తిళ్లకు లోను కాకుండా, బాధ్యతాయుతంగా, నిష్పక్షపాతంగా విచారణ నిర్వహించి, ఎస్పీ విశ్వజిత్‌పై చర్యలు తీసుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. నేరెళ్లలో ఏం జరగలేదని కేసీఆర్, కేటీఆర్ మొదట్లో బుకాయించి, తరువాత తప్పనిసరి పరిస్థితుల్లో కేవలం ఒక ఎస్సైని సస్పెండ్ చేసి చేతులు దులుపోకోవాలకున్నా టీఆర్‌ఎస్‌కు ప్రభుత్వానికి చెంపపెట్టు అన్నారు.

350 జూనియర్ కాలేజీలకు గుర్తింపు లేదు

- ఇప్పటి వరకు 1250కి ఇచ్చాం
- 21 వరకు పొందేందుకు అవకాశం :

ఉప ముఖ్యమంత్రి కడియం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలో 350 ప్రయివేటు జూనియర్ కాలేజీలకు అనుబంధ గుర్తింపు లేదని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఇప్పటి వరకు 1,250 కాలేజీలకు అనుబంధ గుర్తింపు ఇచ్చామని వివరించారు. ఈనెల 21వ తేదీవరకు అనుబంధ గుర్తింపు పొందేందుకు అవకాశముందని అన్నారు. శుక్రవారం సచివాలయంలో ఇంటర్ విద్యపై అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. అనంతరం విలేకరులతో కడియం శ్రీహరి మాట్లాడుతూ అనుబంధ గుర్తింపు రాని కాలేజీలు లోపాలు సవరించుకొని నిబంధనలు పాటిస్తే ఇస్తామని చెప్పారు. ఇంటర్ బోర్డులో అనుబంధ గుర్తింపు ప్రక్రియలో ఎలాంటి అక్రమాలకు తావులేకుండా పారదర్శకంగా జరిగేలా ఆన్‌లైన్ వ్యవస్థను అమలు చేస్తున్నామని అన్నారు. రాష్ట్రంలో వాసవి కాలేజీ వంటి ఘటనలు జరగకుండా ఉండడం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టిందని చెప్పారు. అనుబంధ గుర్తింపు రాని కాలేజీలు అందుకోసం అన్ని ధ్రువపత్రాలు సమర్పించాలని అన్నారు. ఈనెల 21న ఇంటర్ బోర్డు సమావేశం ఉందని, అందులో గుర్తింపుపై నిర్ణయం తీసుకుంటామన్నారు. విజిలెన్స్ జరిమానా చెల్లించని కార్పొరేట్ కాలేజీలకు అనుబంధ గుర్తింపునకు అవకాశం కల్పించలేదని చెప్పారు. ఇంటర్ బోర్డు చరిత్రలో కార్పొరేట్ కాలేజీలు జరిమానా చెల్లించాయని అన్నారు. 29 కార్పొరేట్ కాలేజీలతోపాటు గుర్తింపు రాని కాలేజీల కోసం ఈనెల 21 వరకు అనుబంధ గుర్తింపు కోసం అవకాశం కల్పిస్తున్నామని వివరించారు. పరీక్ష ఫీజు చెల్లింపునకు ముందే గుర్తింపు ఉన్న కాలేజీల వివరాలను బహిరంగపరుస్తామని అన్నారు. అనుబంధ గుర్తింపు లేని కాలేజీల్లో చేరిన విద్యార్థులను ఇతర కాలేజీల్లో చేరాలని అవగాహన కల్పిస్తామన్నారు. ఆ తర్వాతే పరీక్ష ఫీజు వసూలు చేస్తామని చెప్పారు. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయడంపై కసరత్తు జరుగుతోందన్నారు. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ముఖ్యకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎ అశోక్ తదితరులు పాల్గొన్నారు.

ప్రభుత్వ కాలేజీల్లో పెరిగిన ప్రవేశాలు

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఈ విద్యాసంవత్సరంలో ప్రవేశాలు పెరిగాయి. శుక్రవారం నాటికి రాష్ట్రంలోని 407 ప్రభుత్వ, ఒకేషనల్ జూనియర్ కాలేజీల్లో 97,066 మంది విద్యార్థులు చేరారు. ఇందులో జనరల్ విద్యార్థులు 77,431 మంది, ఒకేషనల్ విద్యార్థులు 19,635 మంది ఉన్నారు. గత విద్యాసంవత్సరంలో ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో 92 వేల మంది విద్యార్థులు చేరారు. ఈ విద్యాసంవత్సరంలో ప్రభుత్వ కాలేజీల్లో చేరిన విద్యార్థుల సంఖ్య పెరిగింది. గతేడాది కంటే 5,066 మంది పెరగడం గమనార్హం.

ఐసెట్ తుదివిడతలో 24403 మందికి సీట్లు కేటాయింపు

- 299 కాలేజీల్లో వంద శాతం భర్తీ
- చేరేందుకు 21 వరకు గడువు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ తుదివిడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా శుక్రవారం సాంకేతిక విద్యాశాఖ సీట్లు కేటాయించింది. ఈ మేరకు ప్రవేశాల కన్వీనర్ ఎ వాణీప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. తుదివిడత కౌన్సెలింగ్‌లో 24,403 మంది అభ్యర్థులకు సీట్లు కేటాయించామని తెలిపారు. ఐసెట్‌లో 173 సీట్లు మిగిలాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 309 కాలేజీలకుగాను 299 కాలేజీల్లో వందశాతం సీట్లు భర్తీ చేశామని తెలిపారు. సున్నా భర్తీ అయిన కాలేజీలు ఒకటి ఉన్నాయని పేర్కొన్నారు. రాష్ట్రంలో 22 ప్రభుత్వ ఎంబీఏ కాలేజీల్లో 1,330 సీట్లకు వంద శాతం భర్తీ చేశామని తెలిపారు. 273 ప్రయివేటు ఎంబీఏ కాలేజీల్లో 21,169 సీట్లుంటే, 21,053 (99.45 శాతం) సీట్లు భర్తీ చేశామని పేర్కొన్నారు. ఎంబీఏలో మొత్తం 295 కాలేజీల్లో 22,499 సీట్లకుగాను 22,383 (99.48 శాతం) సీట్లు భర్తీ చేశామని తెలిపారు.

ఎంసీఏకు సంబంధించి 14 ప్రభుత్వ కాలేజీల్లో 680 సీట్లుంటే 676 (99.41 శాతం) మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. 27 ప్రయివేటు ఎంసీఏ కాలేజీల్లో 1,397 సీట్లకుగాను 1,344 (96.20 శాతం) మంది సీట్లు పొందారని తెలిపారు. ఎంసీఏలో మొత్తం 41 కాలేజీల్లో 2,077 సీట్లుంటే, 2,020 (97.58 శాతం) మందికి సీట్లు కేటాయించామని పేర్కొన్నారు. చలాన్ ద్వారా ఫీజు చెల్లించేందుకు ఈనెల 19వ తేదీ వరకు అవకాశముందని తెలిపారు. కాలేజీల్లో చేరేందుకు ఈనెల 21వ తేదీ వరకు గడువుందని పేర్కొన్నారు.

కేంద్రీయ విద్యాలయాల్లో టీచర్ల కొరత

అడ్‌హక్ టీచర్లతో నెట్టుకొస్తున్న వైనం

- విద్యాప్రమాణాలపై తల్లిదండ్రుల్లో ఆందోళన
- పార్లమెంట్‌లో ప్రశ్నించినా ఫలితం శూన్యం

నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్

ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాల్లోనూ అధ్యాపకుల కొరత తీవ్రంగా వేదిస్తోంది. ప్రతిఏటా విద్యాలయాలు పెరుగుతున్నా, వాటికి అనుగుణంగా అధ్యాపకుల నియామకాలు మాత్రం జరగడం లేదు. రాష్ట్రంలోని చాలా విద్యాలయాల్లో అడ్‌హక్ టీచర్లతో విద్యాబోధన సాగుతున్నది. దీంతో విద్యార్థులకు, అధ్యాపకులకు మధ్య భాషామాధ్యమ సమస్య ఎదురవుతోంది. ఇదంతా విద్యా ప్రమాణాలపై పడుతుందని తల్లిదండ్రులు ఆందోళన చెబుతున్నారు. హైదరాబాద్ రీజియన్ పరిధిలో మొత్తం 65 కేంద్రీయ విద్యాలయాలు (కేవీ) ఉన్నాయి. వీటిలో తెలంగాణ రాష్ట్ర పరిధిలో 31 ఉండగా, మిగిలినవి ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్నాయి. సివిల్ సెక్టార్‌లో 16, డిఫెన్స్ విభాగంలో 11, ప్రాజెక్టు వింగ్‌లో మూడు, ఐహెచ్‌సీ పరిధిలో ఒకటి ఉన్నాయి. ఇవి ఒకటో తరగతి నుంచి 12వతరగతి (ప్లస్ టు) వరకు విద్యను అందిస్తున్నాయి. రీజియన్ పరిధిలో సుమారు 64వేల మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. కేవీల్లో అధ్యాపకుల కొరత రోజురోజుకు పెరుగుతున్నా, ఉన్నతాధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రైమరీ, సెకండరీ స్థాయిల్లో ఖాళీలు ఎక్కువగా ఉన్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 18 కేవీలున్నాయి. వీటిలోనే సుమారు 20 నుంచి 25శాతం మేర అధ్యాపక పోస్టులు ఖాళీగా ఉన్నారు. మిగిలిన జిల్లాల్లో భారీస్థాయిలో టీచర్ల కొరత ఉన్నది.



గతంలో మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాల్లోని ఉపాధ్యాయ కొరతపై పార్లమెంట్‌లో ప్రస్తుత ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు, కేంద్ర మాజీ మంత్రి రేణుకాచౌదరి ప్రస్తావించారు. అయినప్పటికీ పెద్దగా మార్పులేమీ కనిపించలేదు. కొన్ని విద్యాలయాల్లో ఇన్‌చార్జులు మినహా మిగిలిన పోస్టులన్నీ తాత్కాలిక ఉద్యోగులతోనే కొనసాగుతున్నాయి. హైదరాబాద్ శివారు పరిధిలోని ఓ విద్యాలయంలో 40మందికి గానూ 16 మందే పర్మినెంట్ అధ్యాపకులు ఉన్నారు. మరో విద్యాలయంలో 50 మందికి 25 మంది పర్మినెంట్ అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారు. ఇక జిల్లాల్లో చాలా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఏయూ పరిధిలోని ఓ విద్యాలయంలో 31 పోస్టులకు గానూ 15 మాత్రమే రెగ్యూలర్ అధ్యాపకులున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని కేంద్రీయ విద్యాలయాల్లో అధ్యాపకుల కొరత విద్యార్థులను ఇబ్బందులకు గురిచేస్తోంది. పోస్టుల ఖాళీతో నగరానికి చెందిన అధ్యాపకులు జిల్లాల్లోని విద్యాలయాల్లో డిప్యూటేషన్‌పై విధులు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీచర్ పోస్టుల్లో ఉత్తరాది రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది ఎంపిక కావడంతో, కొన్నేండ్ల తర్వాత బదిలీపై ఇక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఆ ఖాళీలు అలాగే ఉంటున్నాయని కొందరు అధికారులు చెబుతున్నారు.

భాషా సమస్యలు...

ఏఐసీటీఈ మార్గదర్శకాల ప్రకారం ప్రైమరీ టీచర్లకు తప్పకుండా ఇంటర్, డీఈడీ అర్హత కలిగి ఉండాలి. కేవీల్లో కేవలం హిందీ, ఇంగ్లీష్ భాషల్లోనే విద్యాబోధన చేయాలి. కానీ చాలా చోట్ల ద్విభాషా పరిజ్ఞానం కలిగిన అడ్‌హక్ టీచర్లు లేకపోవడంతో విద్యార్థులు నష్టపోవాల్సి వస్తోంది. ఈ అర్హతలు కలిగిన వారు దొరకడం కూడా కష్టంగానే మారింది. ఈ పరిస్థితులు విద్యా ప్రమాణాలపై పడనుంది. అయితే చాలా కేవీల్లో అడ్‌హక్ టీచర్ల వేతనాలు కూడా విద్యార్థుల నుంచి వసూలు చేసిన 'విద్యాలయ వికాస్' నుంచే చెల్లిస్తున్నారు. ఈ నిధులు విద్యార్థుల వసతులు, సౌకర్యాలు, ఆటల పోటీల నిర్వహణకు మాత్రమే నిర్వహించాల్సి ఉన్నా, అధికారులు అవేవీ పట్టించుకోవడం లేదనే విమర్శలూ వినిపిస్తున్నాయి. కేంద్రీయ విద్యాలయాల్లో దేశవ్యాప్తంగా ఆరువేల పోస్టుల టీచర్ భర్తీ ప్రక్రియ కొనసాగుతోంది. కానీ ఇవి ఏ మూలకూ సరిపోవని తెలుస్తోంది. ఒక్కో గురుకులానికి ఐదారు పోస్టులు మాత్రమే వచ్చే అవకాశం లేదు. కేంద్ర ప్రభుత్వానికి కూడా రాష్ట్రం నుంచి సరైన ప్రతిపాదనలు పంపకపోవడంతోనే ఈ సమస్య ఎదురవుతుందని కొందరు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు కేంద్రీయ విద్యాలయాల్లో రెగ్యులర్ ఉపాధ్యాయులను నియమించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

ప్రభుత్వ రంగ సంస్థల్ని వదిలించుకునే కుట్ర

- సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాడేందుకు కార్మికులు సిద్ధం కావాలి : ఎస్‌సిఆర్‌ఎంయూ ప్రధాన కార్యదర్శి శంకర్రావు



నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్ని ఒక్కొక్కటిగా ప్రయివేటు పరం చేసేందుకు మోడీ సర్కార్ కుట్ర చేస్తోందని, ఇప్పటికే ఎయిర్ ఇండియాను ప్రయివేటు పరం చేసిన మోడీ సర్కార్ త్వరలో రక్షణ రంగం, రైల్వేను కూడా కార్పోరేట్ సంస్థల చేతుల్లో పెట్టేందుకు కుట్ర జరుగుతోందని దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రధాన కార్యదర్శి సిహెచ్.శంకరరావు అన్నారు. మోడీ సర్కార్ చేస్తున్న కుయుక్తుల్ని ఎండగట్టేందుకు కార్మికులు, ప్రభుత్వ రంగ ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. దక్షిణ మధ్య రైల్వే మజ్దూర్ యూనియన్ ప్రతినిధుల సభ శుక్రవారం రైల్ నిలయం ఆడిటోరియంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శంకరరావు మాట్లాడుతూ ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న ప్రభుత్వ ఆర్థిక విధానాలను తీవ్రంగా ఆయన ఖండించారు. నోట్ల రద్దు చేసి దేశప్రజానీకాన్ని అస్తవ్యస్థం చేయడమే కాకుండా జీఎస్టీ విధించి ప్రజలను అధోగతిపాలు చేశారన్నారు. ఆయన తీసుకున్న ఈ నిర్ణయాలు దేశంలో అల్లకల్లోలం సృష్టించాయన్నారు. కార్మికులు, ప్రజల హక్కులను ఒక్కొక్కటిగా హరించే చర్యలు ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుందని మండిపడ్డారు. అచ్చేదిన్ ఆయేంగే అంటూ పేదోళ్ల నడ్డివిరుస్తున్న మోడీ సర్కార్ తెరవెనక కార్పోరేట్ సంస్థల భజన చేస్తోందన్నారు. చివరకు ఎంపీ, ఎమ్మెల్యేలను కొనుక్కునే దుస్థితికి రాజకీయ పార్టీలు దిగజారాయన్నారు. కేంద్రం తమ చర్యలను ఇప్పటికైనా ఆపకపోతే కార్మిక వర్గం తిరుగుబాటు చేసి విప్లవం తీసుకువస్తుందన్నారు. ప్రయివేటు పరం వైపు అడుగులు వస్తున్న రైల్వే వ్యవస్థను కాపాడటానికి కార్మికులు, ఉద్యోగులు సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. సభకు అధ్యక్షత వహించిన మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలను దుయ్యబట్టారు. రైల్వే కార్మికులంతా ఏకమై కేంద్రంపై తిరగబడాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మజ్దూర్ యూనియన్ ప్రతినిధుల సభ పలు తీర్మానాలు చేసింది. ఈ తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ఇందులోని అంశాలు ఈ విధంగా ఉన్నాయి. ఏడవ వేతన సంఘం సిఫార్సుల్లోని అన్యాయాలు సహించవద్దని తీర్మానించింది. కార్మిక చట్ట సవరణకు వ్యతిరేకంగా పోరాడాలని, రైల్వేలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు, పీపీపీ వంటి వాటిని వ్యతిరేకించాలంది. రైల్వేలో ఖాళీగా ఉన్న రెండు లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని నిర్ణయించారు. రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై తీర్మానాలను సభ ఏకగ్రీవంగా ఆమోదించింది.

తట్టు టీకాలు చిన్నారులకు సురక్షితం

- యూనిసెఫ్, డబ్ల్యుహెచ్‌వో
- తెలుగు రాష్ట్రాల్లో ఈనెల17 నుంచి వ్యాక్సినేషన్

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

తట్టు, రూబెల్లా టీకాలు చిన్నారులకు ఎంతో సురక్షితమైనవని యునిసెఫ్, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్‌వో)లు ప్రకటించాయి. ఈ టీకాలపై వినిపిస్తున్న అపోహలను నమ్మవద్దని, తొమ్మిది నెలల నుంచి 15ఏండ్ల చిన్నారులకు తప్పనిసరిగా టీకాలు ఇప్పించాలని విజ్ఞప్తి చేశాయి. 1980 నుంచి ఈ టీకాలను చిన్నారులకు ఇస్తున్నామని, ఇప్పటివరకు ఎటువంటి దుష్పరిణామాలు ఎదురు కాలేదని ఆ సంస్థల ప్రతినిధులు సీతాపతి, సంజీవ్ ఉపాధ్యాయ చెప్పారు. తట్టు, రూబెల్లా టీకాల ఉపయోగాలపై ప్రజల్లో అవగహన కల్పించేందుకు తెలంగాణ ప్రభుత్వం, యూనిసెఫ్, డబ్ల్యుహెచ్‌వో, లయన్స్ క్లబ్, ఇతర సంస్థలు సంయుక్తంగా శుక్రవారం హైదరాబాద్‌లో ఒక కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఈనెల 17 నుంచి నాలుగు వారాల పాటు తెలుగు రాష్ట్రాల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు డబ్ల్యుహెచ్‌వో అధికారి డాక్టర్ పొట్టరాజు తెలిపారు. అన్ని పాఠశాలలు, అంగన్‌వాడీ కేంద్రాల్లో టీకాలు వేయనున్నట్టు చెప్పారు. రాష్ట్రంలోని 90లక్షల చిన్నారులకు తట్టు టీకాలు ఇచ్చేందుకు ప్రభుత్వ యంత్రాంగం సిద్ధంగా ఉందని ఇమ్యునైజేషన్ స్పెషల్ ఆఫీసర్ డా.జి.శ్రీనివాసరావు తెలిపారు. హైదరాబాద్‌లో 10లక్షల చిన్నారులకు టీకాలు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు చెప్పారు.

వ్యాక్సినేషన్ పూర్తయితేనే కేసీఆర్ కిట్ పరిహారం : మంత్రి లక్ష్మారెడ్డి

చిన్నారులకు టీకాలు తప్పనిసరిగా ఇప్పిస్తేనే కేసీఆర్ కిట్‌లో మూడువేల నగదును లబ్ధిదారులకు అందజేస్తామని వైద్య,ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. మీజల్స్, రూబెల్లా తట్టు టీకాల అవగాహన, చైతన్యపరిచే పోస్టర్‌ను మంత్రి లక్ష్మారెడ్డి ఆవిష్కరించారు 9 నెలల నుండి 15 ఏండ్లలోపు పిల్లలందరికీ తట్టు టీకాలు వేయించాలన్నారు. ఈ టీకాలు చిన్నారులకు ఎంతో సురక్షితమైనవని, అపోహలు నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. బడిబయట ఉన్న పిల్లలకు టీకాలు వేయించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. భవిష్యత్తులో ఎమ్మార్ టీకాలు వేస్తారని వివరించారు. హైదరాబాద్‌లో 120 ప్రయివేటు పాఠశాలలు వ్యాక్సినేషన్ కార్యక్రమంపై ఆశక్తి చూపలేదని, వాటి యాజమాన్యాలతో సంప్రదింపులు జరుపుతున్నట్టు కుటుంబ సంక్షేమశాఖ కమిషనర్ వాకాటి కరుణ చెప్పారు. వైద్య ఆరోగ్య శాఖ స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారీ, చిన్నపిల్లల వైద్యుల సంఘం అధ్యక్షులు డా.రంగనాథ్, డాక్టర్ సుదీర్ తదితరులు పాల్గొన్నారు.

18 నుంచి డీఈడీ ఫస్టియర్ తరగతులు

- కౌన్సెలింగ్ ద్వారా 7,119 సీట్ల భర్తీ : ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్

ఈనెల 18 నుంచి డీఈడీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభిస్తున్నట్టు ఎస్‌సీఈఆర్టీ డైరెక్టర్ శేషుకుమారి తెలిపారు. శుక్రవారం తనను కలిసిన విలేకరులతో ఆమె మాట్లాడారు. డీసెట్-2017 ద్వారా సర్టిఫికేట్ల పరిశీలన అనంతరం 17,285 మంది అభ్యర్థులు వెబ్‌ఆప్షన్లు ఇచ్చేందుకు అర్హత పొందారని తెలిపారు. వీరిలో 15,834 మంది వెబ్‌ఆప్షన్లు ఇచ్చారని చెప్పారు. మొత్తం 7,760 సీట్లకు గానూ 7,119 మందికి సీట్లు కేటాయించినట్టు తెలిపారు. సీట్ల వివరాలను 'టీఎస్‌డీసెట్' వెబ్‌సైట్ చూడాలని అభ్యర్థులకు సూచించారు. ప్రభుత్వ డైట్ కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు రూ.2,385 (మినహాయింపు లేని) ఫీజును చెల్లించాలని కోరారు. ప్రయివేటు కాలేజీల్లో సీట్లు పొందిన అభ్యర్థులు రూ.12,500 ఫీజును ఆన్‌లైన్‌లో ద్వారా చెల్లించాలని, ప్రయివేటు కాలేజీలకు కేటాయించబడిన ఫీజు మినహాయింపు అర్హత కలిగిన అభ్యర్థులు రూ.15వందలు చెల్లించి, ఫైనల్ అలాట్‌మెంట్ లెటర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని ఆమె సూచించారు.

కేజీబీవీ ఉద్యోగులకు వేతనాలు పెంచాలి

లేకుంటే 28న కలెక్టరేట్ల వద్ద ధర్నాలు : ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శికి టీఎస్‌యూటీఎఫ్ నోటీసులు

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్

కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయాల్లో పనిచేస్తున్న స్పెషల్ ఆఫీసర్లు, సీఆర్టీలు, ఇతర ఉద్యోగులకు పదో పీఆర్‌సీకి అనుగుణంగా వేతనాలు పెంచాలని టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్యకు టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు ఎ నర్సిరెడ్డి, చావ రవి నోటీసులు అందించారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈనెల28 కలెక్టరేట్ల వద్ద ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. మంత్రులు, అధికారులను కలిసినప్పుడు వేతనాలు పెంచుతామని చెబుతున్నారనీ కానీ ఆ మాట నిలుపుకోవడం లేదని విమర్శించారు. సమానపనికి సమానవేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు చెప్పిందని, అయినా ప్రభుత్వం అమలు చేయడం లేదని చెప్పారు. ఇతర ఉపాధ్యాయులతో సమానంగా ఉద్యోగులకు ప్రసూతి సెలవులు, ఇతర సెలవులు అమలు చేయాలని కోరారు.

ఆధార్ లేదని పరిశోధనాగ్రంథం తిరస్కరణ

మరో వివాదంలో జేఎన్‌యూ

న్యూఢిల్లీ: ఆధార్ తప్పనిసరి కాదని సాక్షాత్తూ సర్వోన్నత న్యాయస్థానం ఇప్పటికే స్పష్టం చేసింది. కానీ, ఆధార్ నెంబరు లేదన్న కారణంతో ఎంఫిల్ స్కాలర్ పంపిన పరిశోధనా గ్రంథాన్ని వెనక్కి పంపి జేఎన్‌యూ మరో వివాదంలోకెక్కింది. ఎంఫిల్ చేస్తున్న విద్యార్థిని షీలా రషీద్..తన పరిశోధనా గ్రంథాన్ని ఇటీవల జేఎన్‌యూకు పంపారు. అయితే.. మూల్యాంకనం కోసం పంపిన దరఖాస్తులో ఆధార్ సంఖ్యను పేర్కొనలేదన్న కారణంతో గ్రంథాన్ని తిరిగి ఆమె అధ్యయనం చేస్తున్న కేంద్రానికే పంపించారు. దేశంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితులపై గ్రంథంలో వివరించానని, ఈ కారణంగానే తనపై కక్ష గట్టారని షీలా తెలిపారు. తనకు ఇప్పటివరకు ఆధార్ కార్డు రాలేదని ఆమె అన్నారు. గ్రంథం మూల్యాంకనకూ, ఆధార్ నెంబరుకూ లింకు పెట్టడం సరైంది కాదని ప్రొఫెసర్ కమల్ మిత్రా చెనోయ్ తెలిపారు.

హోమ్‌గార్డ్స్‌ను రెగ్యులరైజ్ చేయాలి

నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్

ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించినట్టుగా హోమ్‌గార్డ్స్‌ను రెగ్యులరైజ్ చేయాలని హోమ్‌గార్డ్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు, ఎమ్మెల్యే వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. ఈ అంశంపై శుక్రవారం తెలంగాణ రాష్ట్ర హోమ్ సెక్రటరీ రాజీవ్ త్రివేదితో సమావేశమయ్యారు. అనంతరం ఆయన అసోసియేషన్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు. హోమ్ గార్డ్స్‌ను స్పెషల్ పోలీస్ అసిస్టెంట్ గా నియమించి, వారికి పే స్కేల్, ఉద్యోగ భద్రత, ఆరోగ్య భద్రత, అలవెన్స్, డ్రెస్సులు పోలీసులకు అందించిన విధంగా అందచేయాలని శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు.

రెగ్యులరైజ్ ప్రక్రియకు సంబంధించిన ప్రతిపాదనలను డీజీపీ నుండి తెప్పించుకుని వారం రోజుల్లో ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పారని, నిబంధనలకు అనుగుణంగా నడుచుకుంటామని హోమ్ సెక్రెటరీ చెప్పారని అన్నారు. ఈ కార్యక్రమంలో హోమ్ గార్డ్స్ అసోసియేషన్ అధ్యక్షులు రాజేందర్, ప్రధాన కార్యదర్శి కుమార స్వామి, దయానంద్, రాజేందర్, మల్లారెడ్డి, హరిబాబు, జగన్, యాదగిరి, ప్రమోద్, ఏడుకొండలు, రమేష్, అర్జున్, వెంకటస్వామి పాల్గొన్నారు.

గీతంలో గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవంతం

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

గీతం విశ్వవిద్యాలయం హైదరాబాద్ ప్రాంగణంలో శుక్రవారం నిర్వహించిన గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫెయిర్ విజయవంతంగా ముగిసింది. ఈ మేరకు గీతం ప్రో వైస్ చాన్సలర్ ఎన్ శివప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విదేశీ విశ్వవిద్యాలయాలు, ఉన్నత విద్యాసంస్థలు ఒకే వేదికపైకి వచ్చి విద్యార్థులకు ఆయా కోర్సులు, దరఖాస్తు విధానం, అర్హత పరీక్ష, రుసుములు, ఉపకార వేతనాలు, వసతి వంటి వివరాలను తెలియజేశాయని తెలిపారు. విదేశాల్లో విద్యను అభ్యసించాలని అభిలషించే విద్యార్థులంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. అమెరికా, బ్రిటన్, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్ తదితర దేశాలకు చెందిన విద్యాసంస్థల ప్రతినిధులు విద్యార్థులు అడిగిన పలు సందేహాలను నివృత్తి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ప్రిన్సిపాల్ సీహెచ్ సంజయ్, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ జీఏ రామారావు, స్కూల్ ఆఫ్ ఫార్మసీ ఇంచార్జ్ ప్రిన్సిపాల్ శ్రీనివాస్, హెచ్‌బీఎస్ డీన్ అండ్ డైరెక్టర్ వై లక్ష్మణ్‌కుమార్, రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్ వర్మ తదితరులు పాల్గొన్నారు.

హోలిమేరిలో ముగిసిన అంతర్జాతీయ సదస్సు

నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్

హోలిమేరి ఇన్‌స్టిట్యూట్ టెక్నాలజీ అండ్ సైన్స్ కాలేజీలో రెండు రోజులపాటు సివిల్ ఇంజినీరింగ్‌పై జరిగిన అంతర్జాతీయ సదస్సు శుక్రవారం ముగిసింది. శుక్రవారం ఐఐటీ కాన్పూర్ ప్రొఫెసర్ కె సుబ్రమణ్య మాట్లాడుతూ నీటి వనరులను జాగ్రత్తగా వినియోగించాలని సూచించారు. భవిష్యత్ తరాలను దృష్టిలో ఉంచుకొని నీటివాడకాన్ని తగ్గించాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో అందిరికీ రక్షిత మంచినీరు అందించేందుకు కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో పిజి శాస్త్రి, సీఎస్‌పీ ఓఝూ, ఐఎస్ఎన్ రాజు, అమిత్ వర్మ, దీపేష్ సింగ్, రమేష్ మురళీధర్, హోలిమేరి గ్రూప్ విద్యాసంస్థల చైర్మెన్ అరిమండ వరప్రసాద్‌రెడ్డి, కార్యదర్శి విజయశారదారెడ్డి, వైస్ చైర్మెన్ సిద్ధార్థరెడ్డి, ప్రిన్సిపాల్ సుభాష్‌చంద్ర పాల్గొన్నారు.

ఐపీఎస్ పోస్టుల పెంపుపై తర్జనభర్జన

- కేంద్ర డిప్యూటేషన్‌లో ఉన్న ఐపీఎస్‌లను వెనక్కి పంపే యోచన
- ఇక్కడ పనిచేయాలనే ఆసక్తి ఉన్న వారికి డైరెక్షన్
- ఏపీ సర్కార్‌తో సంప్రదించాలని రాష్ట్రానికి సూచన?


(ఫైల్)

నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిది

రాష్ట్రానికి ఐపీఎస్ అధికారుల పోస్టుల పెంపుపై కేంద్ర హోంశాఖ తర్జనభర్జన పడుతున్నట్టు తెలిసింది. అలాగే కేంద్రంలో డిప్యూటేషన్‌పై ఉన్న రాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారులను వెనక్కి పంపించే విషయంలోనూ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని తెలిసింది. రాష్ట్ర విభజన అనంతరం కేటాయించిన 112 మంది ఐపీఎస్ అధికారులలో ఇప్పటికే పది మందికి పైగా అధికారులు పదవీ విరమణ చేయగా, మరి కొన్ని ఖాళీలు ఉన్నాయి. కాగా ఉన్న వాటికి కొత్తగా 20 జిల్లాలను ఏర్పాటు చేయడంతో ఆయా జిల్లాలకు ఎస్పీల కొరత కూడా పోలీసు ఉన్నతాధికారులను వేధిస్తున్నది. ఈ నేపథ్యంలో రాష్ట్రానికి అదనంగా ఎనిమిది మంది ఐపీఎస్ అధికారుల పోస్టులు మంజూరు చేయాలని, కేంద్రంలో డిప్యూటేషన్‌పై ఉన్న తమ కేడర్ ఐపీఎస్ అధికారులను వెంటనే వెనక్కి పంపించి వేయాలని ఇటీవల కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్, డీజీపీ అనురాగ్‌శర్మలు కోరిన విషయం తెలిసిందే. అలాగే ఏపీలో పని చేస్తున్న కొందరు ఐపీఎస్ అధికారులు రాష్ట్రంలో పనిచేయాలని ఆసక్తిని చూపిస్తున్నారని, ఆ అధికారులను ఇక్కడ పని చేయడానికి అనుమతించాలని కూడా ఆ సమయంలో కేంద్ర హోంశాఖ మంత్రిని వారిద్దరూ కోరారు. తర్వాత దీనికి సంబంధించిన ఒక ప్రతిపాదనను రాష్ట్ర హోంశాఖ కేంద్రానికి ఇప్పటికే పంపించినట్టు సమాచారం. విశ్వసనీయంగా అందిన సమాచారం ప్రకారం.. ఐపీఎస్ అధికారుల పోస్టుల సంఖ్యను పెంచే విషయంలో కేంద్ర హోంశాఖ అధికారులు మల్లగుల్లాలు పడుతున్నది. ఇతర రాష్ట్రాల నుంచి ఇప్పటికే ఈ డిమాండ్ ఉండటంతో తెలంగాణ రాష్ట్రానికి పెంచితే ఇతర రాష్ట్రాల నుంచి వత్తిడి పెరిగే అవకాశం ఉన్నదని అంచనా వేసింది. దీంతో ఈ విషయమై అన్ని అంశాలు పరిశీలించాకే ఒక నిర్ణయానికి రావాలని కేంద్ర హోంశాఖ భావిస్తున్నది. ఇక డిప్యూటేషన్‌పై ఉన్న ఐపీఎస్ అధికారులను వెనక్కి పంపించే విషయంలోనూ ఒక నిర్ణయానికి ఎంహెచ్‌ఏ రాలేకపోతోంది. ముఖ్యంగా కొందరు ఐపీఎస్ అధికారులు రాష్ట్రానికి తిరిగి వెళ్లడానికి అంతగా ఆసక్తిని చూపించడం లేదని సమాచారం. అలాగే ఏపీ కేడర్‌కు కేటాయించబడ్డ కొందరు అధికారులు తెలంగాణలో పనిచేయడానికి ఆసక్తి చూపిస్తున్నారనే అంశంపైన కొంత సానుకూలంగా ఎంహెచ్‌ఏ ఉన్నట్టు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే ఆ విషయంలోనూ ఏపీ సర్కారుతో తెలంగాణ ప్రభుత్వం నేరుగా సంప్రదింపులు జరుపుకుంటే మేలని కేంద్ర హోంశాఖ సూచిస్తుందని వినికిడి. ఏది ఏమైనప్పటికి ఐపీఎస్ అధికారులకు సంబంధించి రాష్ట్రం చేసిన వినతికి కేంద్ర హోంశాఖ నుంచి స్పష్టత రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉందని మాత్రం ఖాకీ బాస్‌లు చెబుతున్నారు.

గెస్ట్‌మోడ్



ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోన్‌లే. సమస్త సమాచారం అందులోనే ఉంటుంది. అత్యవసరంగా ఎవరైనా ఫోన్ కావాలని అడిగితే ఇవ్వడానికి సందేహిస్తాం. కారణం.. ఫోన్‌లోని సమాచారం అవతలివారికి తెలిసిపోతుందేమో.. ఏదైనా జరుగుతుందేమో అన్న అనుమానం. ఇకపై ఎలాంటి సందేహం లేకుండా మీ ఫోన్ ఇతరుల చేతికి ఇవ్వవచ్చు.. అయితే ఇచ్చేముందు మీ ఫోన్‌లో గెస్ట్‌మోడ్ అన్న సరికొత్త ఫీచర్‌ను ఆక్టివేట్ చేసుకోవాలి. ఆండ్రాయిడ్ ఫోన్‌లో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను ఆన్ చేస్తే చాలు, మీ ఫోన్‌లోని సమాచారం ఇతరులు చూడలేరు. దాన్ని ఆన్ చేయాలంటే మీ ఫోన్‌లో చిన్న సెట్టింగ్ చేయాలి.

స్మార్ట్‌ఫోన్‌లో పైన ఉండే నోటిఫికేషన్ బార్‌ను కిందకు లాగాలి. బ్యాటరీ పర్సంటేజ్, సెట్టింగ్స్ ఐకాన్‌తో పాటుగా యూజర్ ఐకాన్ ఉంటుంది. యూజర్ ఐకాన్‌ను ఓపెన్ చేస్తే కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. వాటిల్లో ఫోన్ యూజర్ పేరు (మీ పేరు), దాని పక్కనే గెస్ట్ అని, యాడ్ యూజర్ అని మరో ఆప్షన్ కనిపిస్తుంది. వీటిలో గెస్ట్ అనే ఆప్షన్‌ను సెలక్ట్ చేయాలి. అంతే మీ ఫోన్ ఆటోమేటిక్‌గా గెస్ట్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. మీ ఫోన్‌లో ఉన్న ఫొటోలు, కాల్స్, ఎస్ఎంఎస్‌లు తదితర సమాచారాన్ని ఇతరులు చూడలేదు. మీ ఫోన్ మీ చేతిలోకి వచ్చిన తర్వాత ఆప్షన్స్‌లోకి వెళ్లి రిమూవ్ గెస్ట్ అన్న ఆప్షన్‌ను ఎంచుకుంటే చాలు, గెస్ట్ మోడ్ ఆఫ్ అవుతుంది.

నయామాల్

మార్కెట్‌లోకి నోకియా 8

హెచ్ఎండి గ్లోబల్ నుంచి మరో నోకియా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ విడుదల కాబోతోంది. నోకియా 8 పేరుతో ఈ ఫోన్ వినియోగదారులకు అందుబాటులోకి వస్తోంది. ఈనెల 16న లండన్‌లో నిర్వహించే ప్రత్యేక కార్యక్రమంలో మార్కెట్‌లోకి ఈ ఫోన్‌ను విడుదల చేస్తారు. డ్యుయల్ లెన్స్ కెమెరా ఈ ఫోన్‌లో అందుబాటులో ఉంటుంది. ఝుతీశ్రీ-గ్గవఅంం శీజ్ఞూఅఎంతో వస్తోన్న ఈ డ్యుయల్ కెమెరా క్వాలిటీ ఫోటోలను ఇస్తోంది. ఈ ఫోన్‌కు మరో ప్రధానమైన హైలైట్ క్వాలైమ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్. మార్కెట్‌లోని లీడింగ్ ప్రాసెసర్‌లలో ఒకటైన స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తో ఫోన్ మరింత వేగంగా పనిచేస్తుంది.

ఈ ఫోన్‌లో ప్రత్యేకమైన ఫీచర్స్...

5.3 అంగుళాల క్యూహైడెఫినిషన్ డిస్‌ప్లే

ఆండ్రాయిడ్ 7.1.1 నౌగట్ ఆపరేటింగ్ సిస్టం

4జీబి ర్యామ్, 64జీబి ఇంటర్నల్ స్టోరేజ్, మైక్రోఎస్డీ సపోర్ట్

డ్యుయల్ సిమ్ కనెక్టువిటీ.



డియర్ రీడర్స్..

టెక్నాలజీపరంగా మీరేదైనా సమస్యను ఎదుర్కొన్నారా.. దానిని మీరెలా పరిష్కరించారు..? ఇలాంటి అనుభవాలేమైనా ఉంటే మాకు రాసి పంపండి.

మా చిరునామా :

'టెక్‌ప్లస్' పేజీ, నవ తెలంగాణ దినపత్రిక, ఎం.హెచ్.భవన్,
ఫ్లాట్ నెం. 21/1, ఆజమాబాద్, ఆర్.టి.సి కల్యాణ మండపం వీధి,
హైదరాబాద్ - 500020.



గాడ్జెట్స్ జరభద్రం

కొత్తగా మార్కెట్‌లోకి వస్తున్న లేటెస్ట్ గాడ్జెట్స్ కొనడానికి ఎంతో ఆతృత నేటి తరంలో కనిపిస్తున్నది. వేలాది రూపాయలు ఖర్చుచేసి కొన్నప్పటికీ కొద్దిరోజులు కాగానే అవి పాడైపోతాయి. వాటిని పక్కన పడేసి మార్కెట్‌లోకి వచ్చిన మరోకొత్త గాడ్జెట్‌ను కొనడానికి అవసరమైన సమాచారం కోసం సెర్చ్ చేస్తుంటారు. ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరిస్తున్నారు టెక్నాలజీ నిపుణులు. గాడ్జెట్స్ కొనడంలో చూపించే ఆతృతలో పదో శాతమైన వాటి మన్నికను కాపాడటంలో కనబరిస్తే.. తరచుగా గాడ్జెట్స్ మార్చాల్సిన అవసరం ఉండదని.. వేలాది రూపాయలను ఆదా చేయవచ్చని సూచిస్తున్నారు. తరచుగా చేసే చిన్నచిన్న పొరబాట్లతో విలువైన గాడ్జెట్స్ లైఫ్ టైమ్ తగ్గిపోతుందని హెచ్చరిస్తున్నారు.

రాంబాబు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. ఇటీవలే మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన ఐఫోన్ కొన్నాడు. నెలరోజులో ఫోన్ పక్కన లేకుండా నిద్రకూడా పోలేదు. ఎంతో జాగ్రత్తగా చార్జింగ్ పెట్టేవారు. స్క్రీన్ నీట్‌గా ఉంచేవారు. అంతే నెల దాటింది.. ఫోన్‌పై మక్కువ తగ్గింది. ఎక్కడ పడితే అక్కడ ఫోన్ పెట్టి మరిచిపోవడం.. ఫోన్ కోసం వెతకడం.. డ్రెస్సింగ్ టేబుల్ వెనకో.. డైనింగ్ టేబుల్ కిందో ఫోన్ పడిపోవడం. ప్రాపర్‌గా ఉపయోగించక పోవడం.. ఇలా చిన్నచిన్న పొరబాట్లతో ఫోన్ లుక్ మారిపోయింది. కొత్తఫోన్ కాస్తా పాతపడిపోవడంతో.. ఆఫీస్‌లో అందరి ముందు ఆ ఫోన్‌తో మాట్లాడాలంటే గిల్టీగా ఫీల్ అయ్యాడు రాంబాబు. వెంటనే మరో కొత్త ఫోన్ ఆర్డర్ చేశాడు.



సుమతి వర్క్ ఫమ్ హెూమ్ కోసం ల్యాప్‌టాప్ కొన్నది. మొదట్లో చాలా జాగ్రత్తగా వర్క్ పూర్తికాగానే ల్యాప్‌టాప్‌ను నీట్‌గా సెట్ చేసేవారు. మూడు నెలలు కాగానే.. డైనింగ్ టేబుల్ పైన , బెడ్ పైన , కిచెన్ ప్లాట్‌ఫామ్, బాల్కనీలో ఎక్కడా పడితే అక్కడ ల్యాప్‌టాప్ కనిపించడంతో పిల్లలు ఉపయోగించడం మొదలు పెట్టారు. ఆరునెలలకే ల్యాప్‌టాప్ మొరాయించడంతో మరో ల్యాప్ టాప్ కొనకతప్పలేదు.

ఇలాంటి రాంబాబు, సుమతి పాత్రలు మనచుట్టూ చాలానే కనిపిస్తాయి. కొత్తగా కొనుగోలు చేసిన గాడ్జెట్‌ల పై ఎనలేని మక్కువ చూపిస్తాం. ఆ తర్వాత నిర్లక్ష్యంగా వ్యవహరించటంతో వాటి పనితీరు పూర్తిగా స్లో అవుతుంది. క్రమంగా అవి ఎందుకు పనికిరాకుండా పోయే ప్రమాదం ఉంది. గాడ్జెట్స్‌ను భద్రంగా చూడకపోతే వాటి లైఫ్ టైమ్ తగ్గిపోతుందన్న నిపుణుల హెచ్చరికలను మనం వినాల్సిందే..

ల్యాప్‌టాప్ విషయంలో..

డెక్స్‌టాప్ కన్నా ల్యాప్‌టాప్ చాలా సౌలభ్యంగా ఉండటంతో ఎక్కువ మంది దీన్ని ఉపయోగిస్తున్నారు. ఎక్కడైనా కూర్చొని పనిచేసుకునే వెలుసుబాటు ఉండటంతో ల్యాప్‌టాప్‌పై మక్కువ చూపిస్తున్నారు. అయితే బెడ్‌పై ల్యాప్‌టాప్‌ను ఉంచే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇది కంఫర్ట్‌గా అనిపించినా లాంగ్‌రన్‌లో మంచిఅలవాటు కాదు. బెడ్‌పై ఎక్కువ సమయం ల్యాప్‌టాప్‌ను ఉంచడంతో లోపల కాంపోనెంట్‌లు దెబ్బతినే ప్రమాద ముంది. ల్యాప్‌టాప్ లైఫ్ టైమ్ తగ్గిపోతుంది.

- ఉడెన్ టేబుల్‌పై ల్యాప్‌టాప్‌ను ఉంచితే మంచిది.
- గంటల తరబడి కంటిన్యూగా ల్యాప్ టాప్‌ను ఉపయోగించవద్దు. కనీసం రెండు గంటలకు ఒకసారైనా బ్రేక్ ఇవ్వాలి.
- గాడ్జెట్‌లను క్లీన్ చేసేందుకు రకరకాల కెమికల్స్ మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాస్తవానికి, వీటిని ఉపయోగించట మనేది మంచిది కాదు. కఠినమైన ద్రవ పదార్థా లతో తయారయ్యే కెమికల్ మీ డివైస్ ప్లాస్టిక్ భాగాలను దెబ్బతీసే ప్రమాదం ఉంది.
- సాధ్యమైనంత వరకు ల్యాప్‌టాప్, స్మార్ట్ ఫోన్‌ను మెత్తటి తడిగుడ్డతో క్లీన్ చేయండి. క్లీన్ చేసే సమయంలో ఛార్జింగ్ పిన్ తీసేయండి.
- ల్యాప్‌టాప్ కీబోర్డ్ బటన్‌ల పై ఎక్కువ ఒత్తిడి తీసుకురావటం వల్ల అవి త్వరగా మన్నికను కోల్పోయే ప్రమాదముంది. స్మూత్‌గా ప్రెస్ చేయండి. ల్యాప్‌టాప్ కీ బోర్డు కాకుండా ఎక్స్‌టర్నల్ కీబోర్డు, వైర్‌లెస్ మౌస్ ఉపయోగిస్తే మంచిది.
- ల్యాప్‌టాప్‌పై వర్క్ చేస్తూ టీ, కాఫీ వంటివి తాగేస్తుంటారు. ఇవి పొరపాటున ల్యాప్‌టాప్ పై ఒలికితే పాడైపోతుంది.



మొబైల్స్..

ఫోన్.. స్మార్ట్‌గా మారిన తర్వాత ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ఫోనే. చాలామంది ప్యాంట్ జేబులో, షర్ట్ జేబులో ఫోన్‌లను పెడతారు. ట్రావెలింగ్‌లో తప్ప ఇంట్లో, ఆఫీస్‌లో ఉన్నప్పుడు ఫోన్‌లను బయటే ఉంచడం మంచిది.

- మహిళలు ఫోన్‌లను పదే పదే హ్యాండ్‌బ్యాగ్‌లలో పడేస్తుంటారు. ఈ క్రమంలో ఫోన్ పై ఒత్తిడి పెరిగి స్క్రీన్ పై పగుళ్లు, గీతలు ఏర్పడుతాయి. స్మార్ట్‌ఫోన్‌లకు స్క్రీన్ గార్డ్ , ఫ్లిప్‌కవర్ వేయిస్తే మంచిది. ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి.
- కొంత మంది తమ ఫోన్ లేదా ల్యాప్‌టాప్‌లకు ఛార్జింగ్ పెట్టి అలానే వదిలేస్తారు. ఇది చాలా ప్రమాదకరమైచర్య. ఓవర్ చార్జింగ్ కారణంగా గాడ్జెట్‌లు బరస్ట్ అయి అగ్నిప్రమాదాలు ఏర్పడే అవకాశం ఉంది. ఛార్జింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి.
- వాట్సాఫ్ అందుబాటులోకి వచ్చిన తర్వాత ఫోన్‌లో ఫోటోలు.. వీడియోలు.. మెసెజ్‌ల సంఖ్య పెరిగిపోతుంది. వీటిని ఎప్పటికప్పుడు క్లీన్ చేయాలి. లేకపోతే మీ ఫోన్ స్పీడ్ తగ్గిపోతుంది.
- ఫోన్‌కు సంబంధించి ఛార్జింగ్ కేబుల్స్ లేదా హెడ్‌ఫోన్‌లను పదేపదే మడత పెట్టడం వల్ల అవి త్వరగా బ్రేక్ అయ్యే ప్రమాదముంది. ఒరిజినల్ కేబుల్ కాకుండా మరో కేబుల్ ఉపయోగిస్తే.. గాడ్జెట్ డ్యామేజ్ అవుతుందని గుర్తుంచుకోండి.

-వి.ఎస్ ఆదిత్య

శాస్త్రీయ దృక్పథం అంటే?


ప్రశ్న : శాస్త్రం, శాస్త్రీయ దృక్పథం ఒకటేనా? విజ్ఞాన శాస్త్రం సముపార్జించిన అందరికీ శాస్త్రీయ దృక్పథం వున్నట్లేనా?

- ఎం జగన్మోహన్‌రెడ్డి, వరంగల్

జవాబు : శాస్త్రం, శాస్త్రీయ దృక్పథం ఒకటి కాదు. విజ్ఞాన శాస్త్రాన్ని ఆపోసన చేసిన వారందరికీ శాస్త్రీయ దృక్పథం వున్నట్లు భావించకూడదు. అయితే శాస్త్రీయ దృక్పథానికి ఆధారం మాత్రం శాస్త్రమే. అలాగని శాస్త్రీయ దృక్పథం ఉన్న వారందరూ సకల శాస్త్రకోవిదులు కారు. సామాజికంగా చూస్తే శాస్త్రం అందరికీ తెలియకపోయినా పర్లేదుగానీ, పరిమిత సంఖ్యలోనే శాస్త్రజ్ఞుల సంఖ్య దేశంలో ఉన్నా సర్దుకు పోవచ్చును గానీ శాస్త్రీయ దృక్పథం విషయంలో పరిమితికి తావులేదు. ఇది మొత్తం సమాజానికి ఆసాంతం వుండాలి. శాస్త్రీయ దృక్పథం, హేతువాదం సామాజిక సంస్కృతిగా ఉండాలి. ప్రతి జన జీవనంలోను శాస్త్రీయ దృక్పథం తొణికి సలాడాలి. శాస్త్రం అంటే ఏమిటో, శాస్త్రీయ దృక్పథం అంటే ఏమిటో? టూకీగా తెలుసుకుందాం.

ప్రకృతి గురించిన, సమాజాన్ని గురించిన నియమాలను అవగా హన చేసుకోవడం, వాటికి సంబంధించిన వాస్త వాలను ప్రాయోగికంగాను, అనుభవాల ద్వారాను తెలుసుకోవడం, తద్వారా మానవ సమాజ జీవితంలో వాటిని ఇముడ్చుకుంటూ నిన్నటికంటే మెరుగయిన, తక్కువ వేదన కలిగిన ప్రజాజీవితానికి ఉపకరించడం - ఇదే శాస్త్రం (శాస్త్ర సాంకేతిక రంగాలు రెండూ శాస్త్రం అనే ఒకే నాణేనికి రెండు పార్శ్వాలు కాబట్టి ఇక మీదట శాస్త్రం అంటే సాంకేతిక శాస్త్రాల్ని కూడా కలుపుకొని భావించినట్లు అర్థం చేసుకోవాలి) ప్రకృతిలో అనంతమైన పదార్థాలు, పదార్థాల తీరుతెన్నులు, వైవిధ్యాలు వున్నాయి కాబట్టి శాస్త్ర పరిజ్ఞానాన్ని వర్గీకరించడం సాధారణం. అందుకే భౌతికశాస్త్రాలు (ఇందులో మళ్లీ సాధారణ భౌతిక శాస్త్రాలు, అందులోని ఉపశాఖలు, సాధారణ రసాయనిక శాస్త్రం, అందులోని ఉపశాఖలు వున్నాయి). జీవశాస్త్రాలు (ఇందులోనూ సాధారణ జంతుశాస్త్రం, దానికి సంబంధిం చిన ఉపశాఖలు, సాధారణ వృక్షశాస్త్రం, అందులో సంధానిం చుకొన్న ఉపశాఖలు ఉన్నాయి) అంటూ ప్రధానంగా వర్గీకరించారు. అయితే ఆధునిక విజ్ఞానశాస్త్రం పలు శాఖల మధ్య ఉన్న విడదీ యరాని సంబంధాల్ని గుర్తించి, అంతర్విధాన శాస్త్రాల్ని(interdisciplinary sciences) గుర్తిస్తోంది. మొత్తమ్మీద శాస్త్రానికి వర్గీకరణ వుంది. వైవిధ్యం వుంది. ఒక్కో శాస్త్రవేత్త ఒక్కో రంగంలో ప్రావీణ్యత సంపాదిస్తాడు. లేదా ఆసక్తి కనబరుస్తాడు. ఒక్కో విజ్ఞానశాస్త్ర పుస్తకం ఒక్కో రంగానికి పరిచయం చేస్తుంది. ఒక్కో పరిశోధనా పత్రం ఒక్కో లోతైన అంశాన్ని వెలికితీసి విజ్ఞాన శాస్త్రమనే స్థూల భాండా గార సంపదను ఇనుమడింపజేస్తుంది. శాస్త్రీయ దృక్పథం అంటే ఇలా చెప్పు కోగలం. ప్రకృతి లో మనకు అవగత మయ్యే ప్రతి ఘటన (phenomenon or event) కు చోదకశక్తి కారణం. ఇదే ప్రకృతిలో వుంటాయి. ప్రకృతేతర శక్తిగానీ, వాస్తవ జగత్తు బయటగానీ మరేదో చోదకశక్తి ఈ ఘటనలకు కారణం కాదు. కాబట్టి ఈ ఘటన మనకు ఉపకరించేదయితే ఆ చోదకశక్తిని మచ్చిక చేసుకోవడం ద్వారా ఉపకారాన్ని పొందగలం. ఒకవేళ ఆ ఘటన ప్రమాదకరమైనదయితే ఆ చోదకశక్తికి ఆటంకం కలిగించడం ద్వారా ప్రమాదాన్ని నిరోధించగలం. శాస్త్రీయ దృక్పథం ఉన్న వారందరికీ ఈ అభిప్రాయమే ఉంటోంది. అంతమాత్రాన శాస్త్రీయ దృక్పథపు పరిధి పూర్తవలేదు. శాస్త్రీయ దృక్పథం వున్న వారెపుడూ తమను, తమ భావాల్ని నిరంతరం మార్చుకోవడానికి ఇష్టపడతారు. వాస్తవం అంటే నిజం కాబట్టి, సమాధానం కాబట్టి ప్రశ్నే సమాధానాన్ని రాబడుతుంది కాబట్టి అర్థం బోధపడని ప్రతిఘటనకు కారణం ఏమిటి అని ప్రశ్నిస్తుం టారు. ఎందుకిలా, ఎపుడలా, ఎవరలా, ఎక్కడిలా, ఏ విధంగా అలా, ఏమిటిలా అంటూ ప్రశ్నల్ని అనునిత్యం మనసా, వాచా, కర్మణా సంధించుకొంటారు. ప్రకృతి లోనే అందుకు కారణాలున్నా యన్న ప్రాథమిక నమ్మకం (ఇంతకు మించి మరేవిధమైన కారణం లేదన్న రూఢి ఏర్పడ్డం వల్ల కలిగిన నమ్మకం) వుండడం వల్ల ప్రకృతిని వారు అన్వే షిస్తారు. వారి విజ్ఞాన దాహానికి అంతుండదు. శాస్త్రానికున్న సార్వత్రికత (universality)ను, వస్తు వాస్త వికత (objectivity) ను వారు తమ పరిజ్ఞానాభివృద్ధికి గీటు రాయిగా భావిస్తారు. శాస్త్రం రుజువు చేసిన వాస్తవానికి వ్యతిరేకంగా నమ్మినా, ఆచరించినా మూఢనమ్మకం ఉన్నట్టు అర్థం చేసుకోవాలి. శాస్త్రంలో వైవిధ్యం వున్నట్టు శాస్త్రీయ దృ క్పథంలో వైవిధ్యం వుండదు. ఆయనకో శాస్త్రం, ఈయనకో శాస్త్రం, ఆయన డాక్టర్, ఈవిడ ఇంజనీర్, ఆయన ఆర్థిక శాస్త్రవేత్త, ఈయన ఖగోళ శాస్త్రవేత్త అనగలం కానీ, ఆయన ఆ తరగతికి చెందిన శాస్త్రీయ దృక్పథం వున్నవారు, ఈమె ఈ తరగతికి చెందిన శాస్త్రీయ దృక్పథం ఉన్న ఆవిడ అనే వర్గీకరణ వుండదు. ప్రశ్నించడాన్ని ఎంత సహజంగా ప్రవృ త్తిగా భావించాలో, ప్రశ్నించబడడానికి అంతే సంసిద్ధత చూపగలిగిన మనో నిబ్బరం, ఆసక్తి ఉన్నవారే నిజమైన, కచ్చితమైన శాస్త్రీయ దృక్పథానికి ఆది, తుది గీటురాయి. శాస్త్రం తెలిసిన శాస్త్రవేత్తలు చాలామందికి శాస్త్రీయ దృక్పథం వుండదు. శాస్త్రం పరిమితంగానే తెలిసినా అపారమైన శాస్త్రీయ దృక్పథం ఉన్నవారు ఉన్నారు. కొన్ని ఉదాహరణలు గమనిద్దాం.

నమ్మకాలు నిజాలు



సత్యసాయిబాబాకు లక్షలాదిమంది భక్తులున్నారు. ఆయన చేసిన విద్య, వైద్య సేవలతో ఆకర్షితులవడం ద్వారానో, ఆయనకున్న పౌరాణిక పరిజ్ఞానం పట్ల అభిమానంతోనో ఆయనను శ్లాఘిస్తే ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ ఆయన శూన్యం నుంచి వస్తువుల్ని సృష్టించగలడని, ఇది అతీతశక్తి అని భావించి ఆయనను పూజిస్తే అది ఆమోదయోగ్యం కాదు. ఒకవేళ ఆయన చేయగలడని ఎవరైనా నమ్మినా ఆయనా, ఆయన భక్తులు పూర్తిగా రుజువు చేసుకోవాలి. ఇందుకు పద్ధతులు న్నాయి. కానీ రుజువులకు సిద్ధపడకుండా, రుజువులు కోరే వారిని తూలనాడుతూ విజ్ఞానశాస్త్రంలో అత్యంత కీలకమైన ద్రవ్యశక్తి నిత్యత్వ సూత్రాని (Conser vation of Mass-Energey) కి విరుద్ధంగా ప్రకటిస్తున్న ఆయన క్లెయిమ్‌ను గుడ్డిగా నమ్మే శాస్త్రవేత్తలు, పాలకులు, ప్రజలు, విదేశస్తులు, వ్యాపారవేత్తలకు శాస్త్రం ఎంత తెలిసినా శాస్త్రీయ దృక్పథం పూర్తిగా లేనట్టే. మరో ఉదారహణ: మన అంతరిక్ష పరిశోధనా సంస్థ ISRO ప్రపంచంలో అగ్రస్థాయిలో ఉన్న ఐదారు దేశాల సరసన నిలవదగిన ఘనాపాటి విజయాల్ని సాధించింది. చంద్రయాన్, అంగారక గ్రహ పరిశోధన (Mars Orbit Mission-MOM) వంటి ప్రయోగాల్లో విజయం సాధిస్తోంది. ISRO అధిపతికి ఉన్న ఖగోళ పరిజ్ఞానం, భౌతిక శాస్త్రంపై అవగాహన తక్కువ వుంటే ఆ స్థాయికి చేరుకోవడం కష్టమే. అయితే ఉపగ్రహ ప్రయోగం లో చోటు చేసుకొన్న ప్రతి ప్రక్రియలోను ప్రకృతికి సంబంధించిన, రుజువు కాబడ్డ సూత్రాలే ఉన్నాయన్న సంపూర్ణ నమ్మకం ఆయనకు ఉన్నట్టు లేదు. ఒకవేళ ఉపగ్రహం ఫెయిలైనా అందుకు కారణాలూ సశాస్త్రీయం గానే వుంటాయి. మరో మాటలో చెప్పాలంటే ఉపగ్రహ జయాపజయాలకు వందకు వంద శాతం కారణం విజ్ఞాన శాస్త్రమే. మరేదో అతీతశక్తిగానీ, రాళ్లూ, రప్పలూ కావు. ఆ రాళ్లూ రప్పలు కూడా ఈ ప్రకృతిలోని పదార్థలే తప్ప, వాటికీ ఈ పాదార్థిక ధర్మాలే వుంటాయే తప్ప ప్రకృతేతర పాదార్థిక అంతర్నిర్మాణం, శక్తులు వాటికి లేవు. కానీ ఆ సంస్థాధి పతులు పలుమార్లు ప్రయోగాలకు ముందు పూజలు చేయడం, విజయాలను కాంక్షించడం అశాస్త్రీయం. పైగా ఆ తంతేదో వ్యక్తిగత స్థాయిలో చేయరు. అధికారికంగా చేస్తారు. ఇది రాజ్యాంగ స్ఫూర్తికే వ్యతిరేకం.



ప్రొ॥ ఎ. రామచంద్రయ్య
సంపాదకులు, చెకుముకి,
జన విజ్ఞాన వేదిక

పల్లెకలె టెస్ట్‌కు వర్షం అడ్డంకి

- వైట్‌వాష్‌పై టీమిండియా దృష్టి
- నేడు శ్రీలంకతో భారత్ చివరి టెస్ట్



క్యాండీ: శ్రీలంక పర్యటనలో దూకుడు మీద ఉన్న విరాట్ సేన మూడు టెస్ట్‌ల సిరీస్‌ను వైట్‌వాష్ చేసేందుకు ఇదే సరైన అదనుగా భావిస్తోంది.అయితే చివరి టెస్ట్‌కు వర్షం అడ్డంకిగా మారే ప్రమాదం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు.దీంతో భారత్ చరిత్ర సృష్టికి కొంత కష్టకాలమేనని చెప్పాలి. ఆసియా ఖండ దేశమైన లంకపై ఇప్పటి వరకు సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయలేదు. దీంతో క్యాండీలో శనివారం నుంచి ప్రారంభమయ్యే మూడో టెస్ట్‌లో జయభేరి మోగించి ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌కు సర్వం సిద్ధం కావాలని విరాట్ యోచిస్తున్నాడు. గాలె, కొలంబోల్లో జరిగిన రెండు టెస్ట్‌ల్లోను ఓటములతో నిరాశలో ఉన్న చండీమాల్ సేన మూడో టెస్ట్‌ల్లో ఎలాగైనా కష్టపడి గెలవటమా? లేదా డ్రా చేయడమా అనే దానిపైనే దృష్టి సారించింది. పేస్ బౌలర్లు చమీరా, లాహిరు గామేజ్‌లు భారత్ బ్యాటింగ్ ఆర్డర్ కళ్లెం వేయాలని తమ అస్త్రాలకు పదును పెట్టారు. జడేజా స్థానంలో అక్షరపటేల్ తుది జట్టులోకి తీసుకోగా, చైనమన్ బౌలర్ కులీదీప్ యాదవ్‌ను కూడా మూడో టెస్ట్ జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అదే జరిగితే ఓపెనర్లలో శిఖర్ లేదా అభినవ్‌ల్లో ఒకరికి విశ్రాంతి ఇచ్చే దిశగా విరాట్ యోచిస్తున్నట్లు సమాచారం.

గుజరాత్ చేతిలో ముంబా పరాజయం



అహ్మదాబాద్: సొంత వేదికలో గుజరాత్ ఫార్చ్యూన్ జెయింట్స్ విజృంభించింది. పటిష్ట ' యు ముంబా జట్టును 39-21 తేడాతో చిత్తుగా ఓడించింది. ఆటు రైడింగ్.. ఇటు ట్యాకిల్స్‌లో గుజరాత్‌కు ముంబా ఏ దశలోనూ పోటీ ఇవ్వలేక చేతులెత్తేసింది. జెయింట్స్‌లో రోహిత్ గులియా (8) రైడింగ్‌లో, మిఘాని (5) ట్యాకిలింగ్‌లో సత్తా చాటారు. ప్రత్యర్థి జట్టులో సారథి అనూప్ మాత్రమే నాలుగు రైడ్ పాయింట్లు చేశాడు. గుజరాత్ 19 రైడ్, 13 ట్యాకిల్, 6 ఆలౌట్, 1 అదనపు పాయింటు తేగా ముంబా 13 రైడ్, 5 ట్యాకిల్, 3 అదనపు పాయింట్లు సాధించింది.హోరాహోరీగా జరిగిన ఈ పోటీలో యు మంబా ఓటమి తప్పలేదు.

దావిందర్ సింగ్.. బల్లే బల్లే



లండన్ ప్రపంచ అథ్లెటిక్స్‌లో ఏడో రోజు భారత జావెలిన్ త్రోయర్ దావిందర్ సింగ్ భారత ఖ్యాతిని నలుదిశలా చాటాడు. ఫైనల్ చేరతాడన్న ఆశలు ఏ మాత్రం లేని దశలో అనుహ్యంగా చరిత్ర సృష్టించి జావెలిన్ త్రోలో మెరుపులు మెరిపించాడు. జూనియర్ ప్రపంచ వరల్డ్ రికార్డు గ్రహీత నీరజ్ చోప్రా నిరాశ పర్చినా.. నేనున్నాంటూ బలంగా త్రో చేసి భారత్ పతక ఆశలకు ఊపిరి పోశాడు.
శనివారం నాటి ఫైనల్‌లో మెరుగైన ప్రదర్శన చేస్తే దావిందర్ పతకం సాధించిన తొలి అథ్లెటిక్ నిలవనున్నాడు.

ప్రపంచ అథ్లెటిక్స్‌లో నయా రికార్డు

- జావెలిన్ త్రోలో ఫైనల్‌కు చేరిన తొలి అథ్లెట్
- భారత్ పతక ఆశలు సజీవం
- నిరాశ పర్చిన నీరజ్ చోప్రా

లండన్: ప్రపంచ అథ్లెటిక్స్‌లో దావిందర్ సింగ్ కంగ్ సంచలనం సృష్టించాడు. పురుషుల జావెలిన్ త్రోలో తొలిసారిగా ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించిన అథ్లెట్‌గా చరిత్రకెక్కాడు. అథ్లెటిక్స్ విభాగంలో ఇప్పటి వరకు ఫైనల్ రౌండ్‌కు అర్హత సాధించిన క్రీడాకారులే లేనే లేరు. పోటీల్లో భాగంగా అర్హతా ఈవెంట్‌లో రౌండ్ బి గ్రూప్‌లో 84.22 మీటర్లు మేర జావెలిన్‌ను విసిరి పతక వేట రేసులో నిలిచాడు.13 ఫైనలిస్టుల్లో ఏడో త్రోయర్‌గా కంగ్ నిలిచాడు. శనివారం నాటి ఫైనల్‌లో భారత్ పతక ఆశలు నెరవర్చే సువర్ణ అవకాశం అతని ముందు నిలిచింది. స్థానిక కాలమానం ప్రకారం గురువారం జరిగిన పోటీల్లో దావిందర్ సింగ్ జావెలిన్‌ను 83 మీటర్లు విసరడంతో ఫైనల్‌కు అర్హత సాధించాడు. భుజం గాయంతో బాధపడుతున్న సింగ్ తొలి రెండు ప్రయత్నాల్లో 82.22 మీటర్లు, 82.14 మీటర్లు విసిరి విఫలమైన అతడు మూడో ప్రయత్నంలో 83 మీటర్లు విసిరి ఫైనల్లోకి దూసుకెళ్లాడు. గ్రూప్- ఎ నుంచి ఐదుగురు, గ్రూప్ బి నుంచి ఏడుగురు ఫైనల్స్‌కు అర్హత సాధించారు. ఈ సందర్భంగా దావిందర్ సింగ్ మాట్లాడుతూ నేను బరిలో దిగే సమయానికి నీరజ్ ఫైనల్‌కు అర్హత సాధించలేదని తెలిసింది. ఎలాగైనా ఫైనల్‌కు అర్హత సాధించాలని అప్పుడే నిర్ణయించుకున్నాను. దేశానికి ఏదైనా చేయాలి.. దేవుడు దయ వలన ఫైనల్స్‌కు చేరాను. తప్పకుండా దేశానికి పతకం అందించి తీరతానని ధీమా వ్యక్తం చేశాడు.

శ్రీలంక ప్రత్యర్థి నుంచి టిప్స్ నేర్చుకుని...: జావెలిన్ కోచ్ లేకుండా ముగ్గురు త్రోయర్‌లు నీరజ్ చోప్రా, దావిందర్ సింగ్, అను రాణిలు బరిలో దిగారు. గ్రూప్ ఎ రౌండ్‌లో నీరజ్ చోప్రా ఫైనల్‌కు చేరడంలో విఫలం అయ్యాడు. శ్రీలంకకు చెందిన జావెలిన్ త్రోయర్ వారుణ్ రాంకోత్ వద్ద మెళకువలను నేర్చుకున్న దావిందర్ సింగ్ తన ప్రయత్నంలో విజయం సాధించాడు. కుడి భుజం గాయంతో బాధపడుతూ అప్పటికే రెండు రౌండ్లలో విఫలమైన సింగ్‌కు వారుణ్ ఇచ్చిన టిప్స్ ఓ టానిక్‌లా పనిచేశాయి. మూడో ప్రయత్నంలో క్వాలిఫికేషన్ మార్క్ 83 మీటర్లు విసిరి అంతర్జాతీయ ఈవెంట్‌లో కంగ్ మెరిశాడు. వారుణ్ 8 నుంచి 10 వరకు అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొన్న అనుభవం ఉంది. అతను ఈ క్వాలిఫికేషన్ ఈవెంట్‌లో 31వ స్థానంలో నిలిచాడు.

16 ఏళ్ల కృషికి తగ్గ ఫలితం..: 26 ఏళ్ల పంజాబ్‌కు చెందిన దావిందర్ సింగ్ 16 ఏళ్ల నుంచి జావెలిన్ త్రోలో విరివిగా తన పోరాట పటిమను ప్రదర్శిస్తూనే ఉన్నాడు. ఎన్నో ఈవెంట్లలో పాల్గొన్న అనుభవమే తుదికు ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేర్చింది. ఈ ఏడాది జూన్‌లో పటియాలలో జరిగిన ట్రైల్స్‌కు, గుంటూరులో గత నెలలో జరిగిన జాతీయ స్థాయి అథ్లెటిక్స్‌లో భుజానికి గాయంతోనే బరిలో దిగాడు. ఫెడరేషన్ కప్ అథ్లెటిక్స్‌లో జూన్ ఒకటిన జరిగిన ఈవెంట్‌లో 73.95 మీటర్లుతో అర్హత సాధించగా, ఫైనల్స్‌లో 83.82 మీటర్ల విసిరాడు.

దావిందర్ సింగ్.. బయోగ్రఫీ...

- దావిందర్ సింగ్ 1988 పంజాబ్‌లో జన్మించాడు
- ఆర్మీ నజీబ్ సుబేదార్‌గా పనిచేస్తున్నాడు.జూనియర్ అథ్లెటిక్స్ కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు
- సింగ్ కాలు విరిగిన కారణంగా ఏడాది క్రితం న్యూఢిల్లీలోని కామన్‌వెల్త్ గేమ్స్‌కు దూరం అయ్యాడు.
- వరల్డ్ మీట్‌లో 84.57 మీటర్లు దూరం విసిరి వ్యక్తిగత బెస్ట్ సాధించాడు.

నీరజ్ 15వ స్థానంతో సరి...

రౌండ్ ఎలో పాల్గొన్న జూనియర్ ప్రపంచ రికార్డు గ్రహీత 19 ఏళ్ల నీరజ్ చోప్రా 80.54 మీటర్లు విసిరి 15వ స్థానంలో నిలిచాడు. దీంతో ఛాంపియన్‌షిప్ నుంచి నిరాశగా నిష్క్రమించాడు. నీరజ్ వ్యక్తిగత బెస్ట్ 86.48 మీటర్లు కాగా, ఈ సీజన్‌లో 85.63మీటర్లు. తాను బాగా అలసిపోవడం వలన క్వాలిఫికేషన్ మార్క్ 83 మీటర్లు దూరం విసరలేకపోయిన నీరజ్ 82.26మీటర్లు మాత్రమే నీరజ్ విసిరాడు. తొలి త్రోలో 83 మీటర్లు మార్క్‌ను చేరుకోలేకపోయాను,రెండో త్రోలోను వేగంగా దూరం విసరలేకపోయానని, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు ఎంతో కష్టపడ్డానని అయినా ఫలితం రాలేదని నీరజ్ అంగీకరించాడు.

విధ్వంసం @ వేల కోట్లు

పెద్ద సంఖ్యలో ప్రాణాలను హరిస్తున్న ఇసుక లారీలు



ఏటుర్‌నాగారం - వరంగల్ రహదారి

- దెబ్బతింటున్న ప్రధాన రహదారులు
- గ్రామీణ రహదారుల పరిస్థితీ ఇంతే
- కేంద్ర ప్రభుత్వ ఉత్తర్వులు బేఖాతర్
- పర్యావరణ అనుమతుల నిబంధనలు గాలికి

కొండూరి రమేశ్‌బాబు

ప్రభుత్వ ఖజానాకు వెయ్యి కోట్ల ఆదాయం వచ్చిందని ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం ఇసుక లారీలతో ప్రత్యక్షంగా పరోక్షంగా జరిగిన నష్టాన్ని అంచనా వేయడం లేదు. సిరిసిల్ల జిల్లాలోనే ఇసుక లారీల కింద పడి పది మంది మృతి చెందిన సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం కలిగించిన తర్వాత కూడా ప్రమాదాలపై ప్రభుత్వం దృష్టి పెట్టలేదు. ఓవర్‌లోడ్‌తో రాత్రివేళల్లో వేగంగా వస్తున్న ఇసుక లారీలు జాతీయ, రాష్ట్ర రహదారుల్లో ప్రమాదాలకు కారణమవుతున్నాయని రవాణా, పోలీసు శాఖలు అంగీకరిస్తున్నప్పటికీ ఎటువంటి నష్ట నివారణ చర్యలూ చేపట్టలేదు. ఇసుక లారీలు వందల సంఖ్యలో తిరుగుతున్న హైదరాబాద్-సూర్యాపేట తొమ్మిదవ నంబర్ జాతీయ రహదారిలోనూ, జగ్దల్‌పూర్-హైదరాబాద్ 163 జాతీయ రహదారిలోనూ జరిగిన రోడ్డు ప్రకాదాల్లో పలువురు మృతి చెందారు. గోదావరిఖని-హైదరాబాద్ రాజీవ్ రహదారిలోనూ, భద్రాచలం-ఖమ్మం రాష్ట్ర రహదారిలోనూ. మణుగూరు-ఏటూరునాగారం రహదారిలోనూ జరిగిన రోడ్డు ప్రమాదాల్లో కూడా పలువురు మృతి చెందారు. గత మూడు సంవత్సరాల కాలంలోనే ఈ రహదారుల్లో ఇసుక లారీల వల్ల జరిగిన రోడ్డు ప్రమాదాల్లో మృతి చెందిన వారి సంఖ్య 200కి పైగానే ఉంటుందని అనధికారిక అంచనా ద్వారా తెలుస్తున్నది. ఈ రహదారుల్లో రాత్రివేళల్లో వందల సంఖ్యలో ఇసుక లారీలు తిరుగుతున్నాయి. ఇసుక లారీలు తిరిగే రహదారుల్లోని పలు పట్టణాలు, గ్రామాలకు బైపాస్ రోడ్లు కూడా లేకపోవటంతో ఆక్కడి ప్రజలు భయ భ్రాంతులవుతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఇసుక లారీలు ఓవర్ లోడ్‌లతో ప్రయాణించడంతో రాష్ట్రంలోని ప్రధాన రహదారులన్నీ దెబ్బతిం టున్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారులకు భారీగా నష్టం వాటిల్లుతున్నది. భద్రాచలం నుంచి చత్తీగఢ్ ప్రాంతానికి వెళ్ళే ప్రధాన రహదారిని ఇటీవలే రూ. 165 కోట్లతో నిర్మించగా ఇసుక లారీల వల్ల ఈ రోడ్డు దెబ్బతిన్నది. ఏటూరునాగారం-వరంగల్ రహదారికూడా పెద్ద పెద్ద గుంతలు పడటంతో ఈ రహదారిలో బస్సులు, ఇతర వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతున్నది. ఈ రహదారికి ఎన్నిసార్లు మరమత్తులు చేసినా ప్రయోజనం లేదని ఆ ప్రాంతవాసులు అంటున్నారు. ఇసుక లారీల వద్ద కోట్లాది రూపాయల విలువ చేసే జాతీయ రహదారులు కూడా గుంతలు పడుతున్నాయని, ఎప్పటికప్పుడు మరమ్మత్లులు చేయాల్సి వస్తున్నదని బీఓటీ కాంట్రాక్టర్లు వాపోతున్నారు. ఇసుక లారీలు తిరుగుతున్న ఏజెన్సీ, గ్రామీణ రోడ్ల పరిస్థితి మరింత అధ్వాన్నంగా మారింది. ఇసుక లారీల ద్వారా రోడ్లకు జరిగిన నష్టం రూ. వెయ్యి కోట్లకు పైగానే ఉంటుందని రోడ్లు భవనాల శాఖ అధికారులంటున్నారు.

పర్యావరణ అనుమతులు తీసుకున్న ఇసుక రీచ్‌ల వద్ద కూడా కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ, పర్యావరణ కమిటీలు విధించిన నిబంధనలను ప్రభుత్వం అమలు చేయడం లేదు. వాటి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.



ఇసుక రీచ్‌లతో ఇక్కట్లు పడుతున్న రైతులు

ఇసుకరీచ్‌లు నడుస్తున్న ప్రాంతాల్లో భూగర్భ జలాలు ఇంకిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇసుక తీసిన ప్రాంతంలోనే మళ్ళీ ఇసుక తీసుకునే అనుమతులు ఇవ్వడంతో బావులు, బోర్లు ఎండిపోతున్నాయని ఆ ప్రాంత వాసులు అంటున్నారు. నదుల వద్ద నుంచి ఇసుక తరలించే ప్రాంతాల్లో పంటచేలు ఉండటంతో ఆ ప్రాంతంలో ఇసుక పడి చేలు దెబ్బ తింటున్నాయని రైతులు వాపోతున్నారు.

నిబంధనలు	రాష్ట్రంలో పరిస్థితి
ఇసుక తవ్వకాల వల్ల పర్యావరణానికి జరిగే నష్టం గురించి మైనింగ్ ప్లాన్‌లో సమగ్రంగా తెలపాఇ.. నష్ట నివారణ కోసం తీసుకునే చర్యల గురించి కూడా వివరించాలి.	మైనింగ్ ప్లాన్‌ను ప్రయివేటు సంస్థలకి అప్పగిస్తున్నారు. ఇసుక తవ్వకాలు జరిగే ప్రాంతంలో సమగ్రమైన అధ్యయనం చేయకుండానే ఈ సంస్థలు పర్యావరణ కమిటీలు కూడా రాష్ట్ర ప్రభుత్వ సిఫార్సులతో ఏర్పాటైనవి కావడంతో ఈ కమిటీల సభ్యులు సరైన అధ్యయనం చేయకుండానే సంతకాలు పెడుతున్నారనే విమర్శలు వినవస్తున్నాయి.
ఇసుక తవ్వకాలను చేసే ప్రదేశాన్ని జీపీఎస్ విధారం ద్వారా గుర్తించాలి. ఈ హద్దుల్లోనే ఇసుక తవ్వకాలు జరిగేలా హద్దులు కనిపించేలా సిమెంట్ దిమ్మెలను ఏర్పా టు చేయాలి. హద్దులు దాటితే అనుమతులు రద్దు చేయాలి.	జపీఎస్ ద్వారా గుర్తించి సరిహద్దులను నిర్ణయించినా సిమెంట్ దిమ్మెలను ఏర్పాటు చేయడం లేదు. హద్దులను దాటి ఇసుక తవ్వుతున్నా ఎవరూ పట్టించుకోవటం లేదు.
ఎనిమిది మీటర్ల మందం ఇసుక ఉన్న ప్రదేశాల్లో మూడు మీటర్లు, ఎనిమిది మీటర్ల మందం ఉన్న చోట మూడు మీటర్లు మించి ఇసుక తీయరాదు.	నిబంధనలు పట్టించుకోవడం లేదు. ఒక మీటర్ తీయాలని అనుమతించిన చోట కూడా ఐదారు మీటర్ల లోతు ఇసుక తీస్తున్నారు. ఒకసారి అనుమతులు ఇచ్చిన తర్వాత ఆ ప్రదేశానికి అధికారులు వెళ్ళడం లేదు.
ఇసుక రీచ్‌ల నుంచి ప్రధాన రహదారికి వెళ్ళే రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటాలి.	ఇసుక రీచ్‌ల వద్ద మొక్కలు నాటడం లేదు. హరిత హారం ఇక్కడ అమలు చేయడం లేదు.
ఇసుకరీచ్‌లో పనిచేసే కార్మికులకు మాస్క్‌లు ఇవ్వాలి.	మాస్క్‌లు ఇవ్వక పోవడంతో దుమ్ము ఊపిరితిత్తుల్లోకి వెళ్ళి గిరిజనులు అనారోగ్యం పాలవుతున్నారు.
ఇసుక లోడ్ చేసే కార్మికుల కోసం వైద్య శిభిరాలు ఏర్పాటు చేసే పరీక్షలు ఉచితంగా నిర్వహించాలి	వైద్య శిభిరాలు ఏర్పాటు చేయడం లేదు
ఇసుక తవ్వకాల వల్ల జరిగే పర్యావరణ నష్టం గురించి మధ్యంతర అంచనాలు వేయాలి.	మధ్యంతర అంచనాలు వేయడం లేదు.
ఇసుక రీచ్‌లలో సీసీ కెమేరాలు ఏర్పాటు చేయాలి.	సీసీ కెమేరాలు ఇప్పటి వరకూ ఏర్పాటు చేయలేదు.
గిరిజన ప్రాంతంలో గ్రామసభల్లో చర్చించి నిర్ణయాలు తీసుకోవాలి	గ్రామసభల్లో పూర్తి వివరాలు చెప్పడం లేదు.
రాత్రివేళల్లో ఇసుక తవ్వకాలు జరపవద్దు రవాణా చేయవద్దు	రాత్రి వేళల్లో కూడా తవ్వకాలు రవాణా జరుగుతున్నాయి.



వెంకటాపురం- చత్తీస్‌గఢ్ రహదారి

68 ఏండ్ల వయసులో పీహెచ్‌డీ

- తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ గుర్తింపు



నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో

ఎప్పుడో ఆగిపోయిన చదువును సుదీర్ఘకాలం తర్వాత కొనసాగించి పీహెచ్‌డీ పూర్తిచేయడం అంటే ఆషామాషీ కాదు. కానీ గృహిణిగా ఉంటూనే ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన ఘనత శ్రీమతి లక్ష్మీ ప్రమీలకే దక్కింది. 68 ఏండ్ల వయసులో ఆమె పీహెచ్‌డీ పూర్తిచేసి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో గుర్తింపు పొందారు. హైదరాబాద్‌లోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఈ మేరకు శుక్రవారంనాడు ఆమెకు డాక్టరేట్ పట్టాను ప్రదానం చేసింది. 'ఆంధ్రప్రదేశ్‌లో పేరంటాళ్ళు-చారిత్రక అధ్యయనం' అనే అంశంపై ఆమె చేసిన పరిశోధనలకు గాను ఆమె డాక్టరేట్ అందుకున్నారు. 1967లో వివాహానంతరం ఆమె చదువుతున్న పీయూసీ మధ్యలోనే ఆగిపోయింది. భర్త శివ సత్యనారాయణ ప్రోత్సాహంతో తిరిగి తన 57వ ఏట ఆమె చదువును కొనసాగించారు. 2004లో బీఏ తో మొదలుపెట్టి వరుసగా బీఏ, ఎమ్ఏ, ఎమ్‌ఫిల్ పూర్తిచేసి 2017లో పీహెచ్‌డీ డాక్టరేట్ సాధించారు. చదువుకు వయసుతో సంబంధం లేదనే నేటి తరం మహిళలకు ఆమె ఆదర్శంగా నిలిచారు. ఆమె 60 ఏండ్ల వయసులో రాష్ట్ర, జాతీయ స్థాయి యోగా పోటీల్లో పాల్గొని అనేక అవార్డుల్ని సాధించారు. కవితలు రాయడమంటే తనకు అమితాసక్తి అని లక్ష్మీ ప్రమీల తెలిపారు.

ఏప్రిల్ 13 నుంచి వేసవి సెలవులు

- జూన్1 నుంచి విద్యాసంవత్సరం
- సర్వీస్‌రూల్స్‌పై త్వరలో ఉపాధ్యాయ సంఘాలతో భేటీ: డిప్యూటీసీఎం కడియం శ్రీహరి

నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్

ఇక నుంచి జూన్1 నుంచి నూతన విద్యాసంవత్సరం ప్రారంభిస్తామని డిప్యూటీసీఎం కడియం శ్రీహరి తెలిపారు. ఏప్రిల్ 12తో ఈ విద్యాసంవత్సరం ముగిసేలా నూతన విద్యాక్యాలెండర్‌ను రూపొందిస్తున్నట్టు చెప్పారు. ఆరోజు నుంచే పాఠశాలలకు వేసవి సెలవులుంటాయి. శుక్రవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యాశాఖ కమిషనర్ జి.కిషన్, అడిషనల్ డైరెక్టర్ శ్రీహరితో కడియం శ్రీహరి సమావేశం నిర్వహించారు. జూన్ 1న పాఠశాలలు ప్రారంభించడం ద్వారా జూన్ 2న జరిగే తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకలు బడుల్లో నిర్వహించే అవకాశముంటుందని ఉపాధ్యాయ సంఘాలు సూచించడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు కడియం చెప్పారు. వచ్చే విద్యాసంవత్సరం నుంచి జూన్ 1 నుంచి ఏప్రిల్ 12 వరకు ఉండేలా తయారు చేస్తామని చెప్పారు. రాష్ట్రంలో ఉపాధ్యాయుల సర్వీస్‌రూల్స్ రూపకల్పన కోసం ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, మూడు ఉపాధ్యాయ జేఏసీ సంఘాలతో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు. వారి నుంచి సూచనలు, సలహాలు స్వీకరిస్తామన్నారు. ఈమేరకు వెంటనే సమావేశం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని కిషన్‌ను ఆదేశించారు. అయితే సమగ్రమైన సర్వీస్‌రూల్స్ కోసం కొంత సమయం పట్టే అవకాశముందని చెప్పారు.

Printed and Published by Nandayala Narsimha Reddy On behalf Of Navatelangna Printers Private Limited, Printed At M.H Bhavan, 1st Floor, Plot No. 21/1, Azamabad Near Rtc Kalyana Mandapam, Baghlingampally, Hyderabad-500020,Telangana State, Published at Navatelangana Printers Private Limited, M.H Bhavan,1st Floor No.21/1, Azamabad, Near Rtc Kalyana Mandapam, Baghlingampally, Hyderabad-500020, Telangana State Editor : S.Veeraiah.Tel Tel/2014/59462.